GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss.
3	Bundle Number	TEL B 0636
4	Work Number	R 2243, R 2244
5	Page No (From... To)	1 to 673
6	Name of the Work	RUKMANGADA CHARITRA-PARIJATHA PAHARANAMU
7	Subject	BHARATHAMU

Tel
636

3.
5

TEL. B
636

1-85. [illegible] R. 2243

86-101. [illegible] R. 2244

Tel. B. 636

TEL. R. 2243 [illegible]

దశమం
పూర్వ
భాగ

త్రాలుతనవిపుల్లపుస్తనుచుంబుదుర్గాంట్లటునందనసీనలపు ౩ ద ॥ వ్రవితము
కారయుత వయత్నంబున నప్పార్థనాగేసడవకద [illegible] కారం ॥ పలపల చేగతిషుంటిము
నపుడు ప్రాణయుతుగాగ నెప్పుడును శాంయుసవంత్రువిరాం ॥ తలపులలసీన నెప్పుడును నపు
భీషణాకారంతతనలోనకానంతరు రాంయుశాంయుధి త్రా శ్రీకృష్ణ పవుము ఖానము రులాలు
[illegible] కవిపృత్రాసు [illegible] దదూ [illegible] వం ౩ చు [illegible]
[illegible]

శు|| శ్రీ(రస్తు)|| శ్రీ(రస్తు)|| ...రంగ||

1. శ్రీకంఠచాపఖండన|పాండిత్య(శ్రు)వము విను శకుంతలవిలసల్లోక సుత్తు
వంశవంతనారాకేందు ఉయుక్తవిశాలరాజ్యవాలరాజ్య||కాల్య||కవకాండ్రి
నీయుబగుబాగరిషులగుసత్యములు నిశ్రీకృష్ణులకు నిజాలపురాణాపాప్తిలౌ ళ్ళ
నైత్రికీసమె తండ్రైనసు రతుండిట్లునిరతు|నట్లుశ్రీరాముంపవిష్టుంత్రైన
పరిపృంనరేంద్రబృందముశకుంతలరాజసింగనుంరాని||తు||తెలిపితివిసురాంపు

౨

సూంత్రులవిలకులవిస్తారంబు। వారికులభయుద్ధరిత్రి। కులనదపక్షుసను
తీకంగాదువిష్ణుండీశ్వరులవెలంగగానిత్యల్లనేళ్లలనే పేవిష్ణోకవివరింప
సనాధి చెనుటతీంతులుగలదే ।।కయు ... పులపవులుసువెత్ప్రలు।సౌ
సుత।సూంతుకపితిరుడు నగుమున్నైత్య వంశంబున ... ।తీయను
వివిధతరులలోకనుండి ... ।భునసవ్వులదువ్వులను ... వల్పుత్ర
నే వెంట ... సూంతసు ... నదేవాంశ ... తండ్రి।

వింటివిమి। కలరుూంపవుచువెల్లవూంకునతప్పవెలుంగగులుంగాంకెం।।కేయుశేల
దగుకెం।।కయుక్షేపములకంవుందుచిత్తు।(శ్రీ)వశాసందవుచుకయువుత్రుబిశప
వనికెవ్వాదికురుకులోత్తవునేనా। కుూంవంరపేకేలవునవు।శ్రాప్రుగగలం
రుకులవలువెలుదలుగ।నాంధ్రయుతవలుతాంత్రవ(తు)శ్రీరత్నిం।కెయుత్రిటనెలది
లు।నిచప్పునతనికారంతవెల్లబౌప్రున ... యుల్లరిత్తాంచిరాయుడోకోవింగి
... సనివపిత్తా ... ముందిరవలంకె।సుంతడెనె

వెలుగలయుద్ధంతలవులునేనెల ... వువ
దవుచెంరిత్తవవుచుకుకుమ్ముల్లదవతనో। వప్రలత్తుదవిక
పింంచిరాత్ర।రాలుచవుచుగకెం।।కయుకూంయరంవుకుంత
గీత్రి।।కవరిత్తనుమ్ముల్లూంత్తికాలరుూంమ్మవుచూలుల్లనిశ
కాడుకం... నుప్పులదుద్రవాంగిం(దాప్రపత్రీం)।దేవశి
... దిచకురుంచుండెనవుతనచేసవ

[illegible] తరుపలెను [illegible] రుండద్రతి
[illegible] వెలసె [illegible] నీరు వల్లు
రతిరతులసునగుఁ విష్ణు [illegible] పుడు [illegible] రతిగి [illegible] కధాం [illegible]
నరాంరతు [illegible] కవెల్ప [illegible] రబారి [illegible]
ఫురుషుసూక్తంబు [illegible] దృశ్యతే [illegible] ౹ నుండి [illegible] కవరాచ
మేదినిపైబల్లు [illegible] సుడు [illegible] కశవ [illegible] (శ్రీ) [illegible] దేవ

[illegible] (శ్రీ) ౹ [illegible]
నాకవిన్నితుల [illegible] ౹ దరారి మురయు [illegible] దొంగవించియు ౹ వ ౹ [illegible] బులు కు
శృతయు విష్ణుపదీ బులవయు [illegible] విమలులు [illegible] ౹ సియు రాజేం (శ్రీ) విశుతాల్లి
కంనీరుకు [illegible] నీరులగా [illegible] కవల్లు [illegible] కరుకర్తు [illegible] నాలించి కవులతవు గడు ౹ ధ
వినివారి [illegible] వుండు ౹ వినుడు వెల్పు [illegible] ధరయు [illegible] వింశయుల్లరి ౹ పలుకు విత
నే ౹ నాదరవయు [illegible] రవమంతరయు [illegible] ప్పుత్రం ౹ [illegible]

[illegible]
[illegible] రాబి [illegible] వివిని ౹ [illegible]
రాబిలా [illegible] వెల [illegible] ధైర్య [illegible] తంసు
రశిన [illegible] (శ్రీ) [illegible] వెల్పులు [illegible]
[illegible] (శ్రీ) గాబలి [illegible] కు [illegible] దవకుల [illegible]
వులుబుల్లు [illegible] ౹ [illegible] కంనవలు [illegible]

శాకిన(గ)త్తుంచెచ్చేనుడు| వారి వర్ణతోబట్టుమత్త్రి| అవరారంభుండైయట్టివ
తరడ్డ బుట్టుబుగ తిరితము[illegible]యుల్ల[illegible]ట్టు వెళ్ళులనిండరుగ్గాలిపి| శ్రీ[illegible]
తనకురాజుధానిగా| మధురభుత్తుని[illegible] నొరనేసంబులుబునని ంచెుడు
రబు భూరావిరాళ్ళలనెల్లమెుదవిపురి[illegible]రలుమెుచ్చే[illegible]య్యలట్లియూరం
(ప్ర)[illegible]కంచ[illegible]ముమెల[illegible]పి[illegible]సింప| వరరు[illegible]
[illegible]

లవిధేశియుయింపుమంచవెల్లినేమారంతలచేవరవి| తాంత్రుండగనబుధులపొండునే
మిఋషులద్దివరునెడంబలుచి| తంవిజమారాలితనవెుదలినెలవ్రైన పుండ[illegible]లను| సం
దేశంబులెవ్వెప్రార్థ్యారాలంబులనాయకులరాజులపరుపలంపురంచుల(వి)అరులవునే|
రనేనునరాత్రులకులఢగనుమనుదివిడపాపులనెంత్రిదిక్కులునందు| దేవకి పెండ్లియు
గ్రహము[illegible]చేసందికొప్పుదిరాగాండివముందరధీరులుపురుషులు ను| నంబిశుపు
వదించి[illegible]వ[illegible]తనవద్దా

ట్టిరిపూరంతలు| నీవులెవారిభువారాజుగారారు[illegible]
తంతుడువిభుండైనె[illegible]చరోసెనులక్షైనువారిరండు[illegible]
(శి)వంరారరాంతు[illegible]ండు చెలువురగణితవ్యు[illegible]
దేవకితరునుస్సుదానుగదులపోడ్రరధ[illegible]కదలె| [illegible]
[illegible]సుద్దిగాని వెుచ్చొనను[illegible]
[illegible]కృష్ణ[illegible]భుత్తాళ[illegible]

[illegible] పూల [illegible] తలు [illegible] సవరం
[illegible] కొయక [illegible] గద
దీచుగగవు విరాచరా। [illegible] కిరు [illegible] ంబులైం
అడి దంబు తెడిదక్కి [illegible] గారు చెక్కిపిం చి చెప్పు రంభ [illegible] సంధులకో
దుశ్శగరి యుక్తయు [illegible] వంటి। పంప [illegible] సురత్నకో
రెచెప్పు టెటొ, [illegible] సకలపరిహారుల వెరవుంబులు వాతలనాం।

గద్యము [illegible] నవనుహనుమ
ప్రాంతమున బుడుతు [illegible] గలయుత్త నిత్తలగాకుగ గదిగ్గన శతరవాంగ [illegible] లిరు
గుండవరి [illegible] గొంధువిభుని మిరాయ్యు [illegible] తుంశవాంగ [illegible] లికడి।
ప్పు తప్పురవి దళుని వెప్పు రంధిగిచి దొండ [illegible] ప్రబుల నిత్తలంపనే శం
నకొనితననుల్లా [illegible] వృత్తిధారంవి। ద్రౌపదముల గొంజ [illegible] వెలయు
దరించుటుకో। మింధనులప్రాంత రమునకు వృత్తు వెంట నిచెంపక [illegible] వుంరసా [illegible] రంని

[illegible]
[illegible]
కింపన తెగప్రేంరత్న [illegible] వుగసవు [illegible]
చుంచిలి కెకియు [illegible] నపు [illegible] చెల్లె [illegible]
రాం। వంశసప్రవిం ంప్రవం ంవతగదం శవధింపన్ను [illegible]

అదిచింతయుస్సూ గా [illegible] వము [illegible] ంచితల [illegible] దరచల బం [illegible] వేమ
[illegible] చింతం ప్రభూ [illegible] శ్వర [illegible]
స్తులి నైంరవ [illegible] బావతింయుగు నే చి [illegible] పతస్వా వ్పిధాంగ వెల
సు ంగవివత్తు [illegible] దివ [illegible] ంబులు [illegible]
వీక్షిన [illegible] తం (ల) ంబు వేల [illegible] [illegible] వడు చ్చు గారు
గత్తు [illegible] బులవలు [illegible] చం [illegible]
[illegible] (బ) [illegible] నెపతులు [illegible]

ంబ చింతిత చరిత్ర [illegible] లు [illegible] తవస్తా విద ప్రా గాత్ర
సి ఆవేసి నితాండవ నెపు [illegible] వృక్షతరువుష్పసులకుం రెల్లి నేత్రసానుం తే [illegible] సై న | [illegible] ంబు వృ
క్షి | వేరాండు బిపై బెట్టు [illegible] గంబెల్లి గమునింపు [illegible] బులు బా గ తంతరుం సు బోతె |
కఫుతసతాం టుబి కర్ర్ర రాంశి | నేను చరప్ప బవ యవి [illegible] పమునవు పడితే [illegible] సుని (బి)
గవిగ కలుభంగి | నాత్ర [illegible] నిర్ర [illegible] ంగంబులసు (బి) గని | గదులు చెందు రాగ
[illegible] దక్ష [illegible] నే [illegible] ంగ [illegible] పతులస్తు వి [illegible] ంసబు | గా [illegible] వలు

స్తుతులు బారతుండె వ్రుప్రం గావ్యము [illegible] కలి [illegible]
తృప్ప దేవ రంబులుం చతప్పమంద గ [illegible] చేసు [illegible] కరిరి | [illegible]
వెంబవచ్చు గర్భ విసర్జంబుల నవేలు | కర్త [illegible]
లయవలుల తెల్లిలుబున | తను వెలుపెక [illegible]
వవితుండ [illegible] [illegible]
తన కలు [illegible] [illegible]

పిపిపు [illegible] రణనే ఆ వప్రత్యాశెలలు [illegible] చపురలపత్రం
పురంను [illegible] నవపల [illegible] వలుప్రతిపత్తిం [illegible] పరగుళలత
తెలుపుర్తిగతి తెఱుపు వివారించి [illegible] నినప్పుడు [illegible] కుండలుసుగా
విటు నియు త్రుపదసుర రత్నేనెయుంగ నేరీక్షించి పసుతులతనిత్యుదశంభు శుభ
వెంతవేపు చేశి త్రింపరచాగతసువీగడుత్తీంటునే విరుయున నేగ నయలు
నెలత్రి కారణ్యాలు । చూటిగ గత్రి [illegible] దుని దియాసలతో [illegible] పడసు

శ్రుతిపకత్రవేషు రాజు [illegible] లుగారత్రపెత్తుం పుత్రాల సురాత్య [illegible] వా సం ॥ శ్రీ
వులు పుణ్యక్షేత్ర విశిష్టతుతుపు [illegible] గద్దు వేగతి చేరా పులరా ంజాయు నిష్పలలు వెలుప్పులుకాని ।
లవులు నివింపుని ఫుందరున సంభుని [illegible] ద్విపార యుక్తపుసూత్రి । ఇటుందాగకవలుద్దిపగ
వులునేగదులు విమాదివ్య గతిప్పుడు [illegible] శ్రొరాగంబుత్తో నివి చినపుగు సాధలు నెర
ంధునే నదులు పారంతటి వెల్సినత్యురి వేద ప్రాంత మూగాకవులుగా ఖ్యాకప్రారాయువం
యునేయు జాడు నంబు [illegible] నిన్నేత్రి । విశిష్టించుచున్న నేతి వీగడు విశిష్ట విరాగ దే ।

విలాసనీ [illegible] సుప్రేయు త్రైదే [illegible]
సనుకంపలికీర్తించిరు చేశి । చివి [illegible] గంధింబింపుకు [illegible]
డితు । నందాగకపురింపు పలు రరిమ సాత్త్వవలు [illegible]
రాంది । సుతులు పుట్టుటరంతెనివసు తలపుల నెపుతుల [illegible]
విన్నా । బతుగాగకలిదప్పులవానిదవి ంచుపుండి । కర్మ [illegible]
గ్రాడు కంబు బుద్ధిపకారవిమలు । తద్బద్ధ దేసాటు [illegible]

౧

త్రైవష్ణులేదే య్కేయుంటెనిమి దవచరాలు వీని౦। దునను వూడథ్రి
దగచురాజు చేశితంగుడ్రు శంగ్సు ప్పం నించి ఖిత్తములర త్రి। సం
తులలఖుంతు నిత్తు శ్రీ మ వయు నేని నేయ్యువయ్యు ఆనిశవిని కంసుం
వుంచలగంట్టి నను చు। సుందరిలిత్తు ంధాన్నవ్రుమంచిరం
దేవభాశవము ధ్వకత్రే। ద్రుథ నేవినెరతనిలె క్షే నళ్ళే। కాడురళ్ళలనైనెవుం

నను ఖుయుంతుబొరప్రుబలుకను। విశబడింధు నేలకప్రుంను। వజతను విథి పించు
సానను ద్రగుచుంబ [illegible] రచిమూరుచు నే కెంయ్యకయ్యలల నను బుట్టిశకొవురుని వల
తుకంపితావతంసుతంత్రేసంత్రిం భాగుకు గ్రా విచ కన్న్రాయు గై కాని। కొంచల
ఖుశకుంబ్రోయు డెంచదంబునె సాండంచంబు విధియుంతె శంతగాంతగాలం
త్రి నెంక్కకరూంగత్తుక్కనిరత్తెకెంయు। అందుయ్య అవి వెలదిగేతియ్యసుదతివయుంశుగంధ

యూప్రు వైశంబనరు చు కెంయ్యకయ్య త్రింశని పలు కులుబలు [illegible]
కంచెగుకనుచుగగన వాంగని చవికేశ। ప్రువిగద విని [illegible]
శుంధు చెవియరుచిశుంచలవిథిచి చిరియెం। [illegible]
ఖుచనినసవుంతుం బునళ్ళకళ్ళు విధుశక కళ్ళసుని [illegible]
గుతు కెరి వేంతును। ప్రు [illegible] కంశ [illegible]

గన్నివసుదేవు। ఢాంగపడెకసత్త్వవంందుకీలి చిన్నకన్న। వలికెనవుడు వలబు
వేంద్రసుత్రువుతికిదుష్టకవెంరయుశి। దెలుసుగనె [illegible]
యసతన్నిలుపకడకుపెంచ్చిరంగసుంతిట్టినిగురుయు [illegible] వెలదిగెత్తియు
అనినసారెకరుణుతోబెల్లిదోయాలయ్యుదు ందుధిసంధనుంగానిచెని
టిరికిచసేధెంచిరయుకతవమునే। పేంచలెపలనంధానంచాదు

దితలంగగనెకె। నెట్టంతయుగాక వెంవసపుంలేగసుతులరిపులవసు। స్త్రీలగనరయుచ్చి
యమ్మ। ధిశత్రిరతులనేకేరానిదెల్పుచుబుద్ధి। యెతెలుగనేలేనివానికే దిక్కెదుఖ్యవట్టు
కాడులకలిగిపుర రలగానిపాంవలు వసుదేవ [illegible] రవుప్రదెదునారావలిభివలన। గలుగ
రత్నగనాశరదంబు నెందెనదుష్టులప్రభాం వుండగుబావపలు కలలువినియు
అన్నవారలిభారవత్ను కాదుకులలు భాంధవులను దేవకెవలుమల్లగుతే అగావలు

నఢీరుం। తిలకసుదేవుండుదుక్కనితరుం [illegible]
ంయుట్టుం సత్రువులు దప్పక [illegible] నన్నుగిరాధిసే। వసుదేవుని
కినికిచేవదప్పవుత్రుండు। పుత్రుపుట్టుదభింతు [illegible]
లునుబుంధెసంతవయుసెయ్యపై కనాదునా రదవ [illegible]
వసుదేవుడాగదిగానగలసర్వంతరాదవులునను। సుర

ఖనరులుగా రని చెప్పి కంసుండ శివ్వరక్షసుడవనిరయు| దేవవు
కుంగాభాల్పు విని పెల్లా రాంతుపయి ఖాం ధ్రిం రుదువుల నివిర్షుల
చిరారింపలం చె పరవశి శ్రీవారుగుండ్రత్తిని|| శ్రీబలతిం పెంగు
సఖులన్నె సఖింధు ఖినులన్నెన| రాంతివృక్రాంత్రు వెర్కె రాఖు [illegible]
శౌరిష్టు ప్రాంతగాది సవారియ్యుంత్తె| కరగుం [illegible] కృష్ణనంబు [illegible]

రయుడు చక్రి దేవకీదేవకి| పుత్రి త్రిఖు నించి ఖంతలంబు| శౌరుషమబ్దు [illegible]
నివసుంగాన్నారాంరయు కశకఖక్ష విదారి తుదగు కాలనేమి తాంగ్ర ని వంచిరయునె
రుసు(గ)నేను సవల ద్విఖింధ్రకాంధి కుష్నిర్లులు ఖల్పు [illegible] సేల రయేశేబలమారి
ఖింప్రదుమ్న రవశీవర చమ జి వితా [illegible] యివుతం రయునవ| మధుచేనేన| కేశి|
దల్లులతంచిన| పృతనంఖులు విచ్చుకాని [illegible] సంఘులు విశ్వ [illegible]| విదుంభ్రనై

ఖతిది తంవ్రలవెల్లు చంప్పుని వను చుఖప్పి చనియుండి [illegible]
రఖ్యంబు కలగం బారికు ర్ంద [illegible] (గ) [illegible] బుల్లు
సున్నరసేనం ఖలనెంఖు తిలి పెలదిగే త్రియ్య| తల్లి దం [illegible]
ధేనుక| ఖక| చాణూర| శకట| ప్రలంబ| శకట| పూతనాది| [illegible]
రయుడు పుత్తకు పదుపులు విఖిచి| సింధువు కురు| [illegible]

కేశవనమో ... ంచాలు।గాల్లరా ... ...చి
వగువారిఖు చింతూసతి। వశుప్రసనే దుపది యెల్లనిగర్బ
ఉల్లాసమావింతు దేవకికిట్టునిదయెట్టునదుగర్బపి కొంబు నవు।
రోహిణిరంతునుత్తరలాంక్షినందగోకులపుండుమనంనవి
తనేగుడు। సంశ్రమ ...గయ్యామునకై రంతు కోవకునంధు।

ఉత్తరంబులువిడిచి। కొండరాకంనున్నంగాలిచి। నెలకొరంతుయశోద
ంబదునెర్లంబువులుపయుచ్చి సరంబునవిష్ణురూపకుముంతైనవారితంనునేం
లుగోపాలకులునుంశపకశతులపుండకుబౌంవులుప ద్రుశీప్రు। వసుదేవుబా
గుణగణాఢ్య। దేవకికడుపున దిపింపుకెశాంఖ్యపైనసాతేలుమిానవర
శ్రీలతికంతమిరాగదవుట్టెదిగవ్రు॥ కయునానావిధసంధలవు। దారకేశ్వసు

శ్రీకేశసండుదేవకి। కొడుకులు నారప్రశవధంపగు
ఘునయుతునవులకువశునిఖిలనవరంతుంబుగలుకలు
వపులకోదునగంగునిచాత్రినౌకలఖికుయు ... దుఖ్బు
ఋష్బి। నేరుపుపెంఅంశిరోశి ... దేవకకుపున్। ...నుప్రచేవ
శ్రీకాముదాయునిగనకు। నాశపులుభకిగాలు॥

నులిలులునిచ్చికలరావిరతంయురాయుద్ధయుతుతోంయునింనువూ॥ శ
గాలుద్భునాంమంబులంగానింజరాతుదు శరస్త్రీవనగాంబులం
౮ గాంసివచ్చియుతోటగీతియుదేశకీదేవిశరుత్రునదేఖరిల్లుం వీర్యుగర్భం
కలిగివలఫద్రుతనలకిగాక్కశరుంబుద్ధగంతుందసిరామునకునగాగస
గృహహారగం। వాంసులుంగాచ్చినతగాదుఖిలిగ్గెనుం। గాంనం [illegible] ంరితప్పు
[illegible] వచ్చిబాదం [illegible] దావినసిరా [illegible] తృత్రితప్పు

ప్రుతు। శ్రీశర్మ। శద్ధి। రాఘి। రుకుండి। విజుంయు। శిష్టువి। శరిష్టు। చరిత్ర। మహాశివి। మహా
దవిదేవితిలింగించి। సర్వేశ్వరుంతగువారిలింతునింరరాంరతిచ్చినవారిరత్తిసూ
ఖవెల్లినదిగావిరయాంగా। నవ్రితరివింశివతుపుటనిషిచినయె। కడుప్రబోగినం
తికబుట్టిపెగర్భనరకృబుంతతేఘునుతుబునినవచిశివకారిసుతలగదతుత్తిద
భూరాంతగణ్యవేతులనువువేంయుత్తులుఅవసండేవుతంతదనరంతందివిలారత్రికభూం
[illegible] బురాత్మయంగుదివృశివంవృనిద్ధాలుపృశైవతిశింయిండ్లుఅసరవిశిపతిప్పంగరం

రరు। కంవబుకాంకాశి। గాంరా [illegible] కంరత
దంలునింరరంగాలునిద్వియురత్నకానిస్తప్రకృతిసరత్ననయు
ముహారలులుకలగాలంకృపాలంతుఅతివిలదికతియు
శంతరంబుయుక్తుళనకదుంరుభిమునపుమనం। శ్రీకాం [illegible]
తవయోగాలవనరేఖులరు [illegible] పవభద్ధిముశ్శైవలగా [illegible]
ప్రభుంతదృశ్యుత్తమవెలాంతంబులునెంపలసంబునర [illegible]

తరావ్రీతేష్వ[illegible]ంతం[illegible] [illegible]తెలు విరిదెం
[illegible]రాదు[illegible]ంచే[illegible]వివుత్తివె[illegible]లు [illegible] వెలు వారరం
గులదూశ్వరేఖలు ద్రష్టులేవు [illegible] రునరవి [illegible] బులఅసి।
శత్రుఘ్ని ఖాదకపడగగ। మంసుఖించి వివు యోన్నతించెను
నిశస్త్రైవతి ఘుర్ని సమ్యపెరు ప్పు। నెంగి దేఖవమరింతంచింను
యాకతేషు కంత్రోగు నర్పింప ఖాచ్చుఖంగేని మంటిబాహారు

వేయుగులుతరపులగు శిశవతు ప్రశ్న। సరసిజగర్భాంఘ్రీ చంరులుపుంటిలుగలు
గవివులంగ్వర్తెరావు వెళ్ళెలూకచాదే। పులిచయువ్రేరు [illegible] లక్షిత్రివంరాసి
అరివరాసస్నమంబునారావ శిరవారంఘట్లు దప్పువనకొంచ్చెనావరవారంవద్ధి।
బువులంనులారాలిగాగ। వెలగిచిశేపరంబులోవారిపృద్ధిఖాంచెలు వటెఖ
దరడింభకుగాప్పుగవసి సత్రిలంరేదేవా కారంతివెంబుసె। పవనుడాక్రాంతేవు
వదనకేర్చ। గగనమింధువవనకేచపుల్లబాలుసేవలనుర[illegible]ములుఆసి।

ంరూప్వరి దేవకి శేషప్రశంకరా [illegible] వులు [illegible]
న్నులునగాంగగనాం[illegible]గాచిశేవంబు సెల్లనరపి[illegible]
శ్రీవంపునంరిద్ధిరిపులనుశ్రీవంపులగదం[illegible]
ఆరులనంబులనిలమాదయులునాంగకపి[illegible]
గన్నస్తునిసేవింపనెంత్తులతోమిన్నిరి[illegible]
వచ్చినశ్ము। ఖరి[illegible]వరలిన[illegible]

భూరాదపుంచ్చాయుతులాన బోదలపుత్రి 3॥ తదనంతరం
తనుకృష్ణ [illegible] తులకాం.
అంతరిగెలె [illegible] భాలత్రికం
౮ ంయుంటు భేసి॥ంలుప్రిర్ధంబు నాయు॥ళ్లు లదిగేతియు
గర్భంతుల [illegible] ముతత్రాంతనన్నాంత త్రిఖండయునెం.

బ॥ని॥లత్రిపరాం చిగుణాంబజ్ఞనబిదిరియంగ వైరివధూ(ప్రు)బిచుపు
గె॥నాంతిచెళ్ళ సభురా దఘ్నాపయిబుపల్లలు రగాంపుజాసని భూరాఘ్నాపుంచ్చలె
తంత నీఘ్నాం త(పు)ద్ధుచెదుగా॥నవి ంకపల్లవులైదుపనైతనరుప్ర॥(ప్ర)ద్ధులంని
బిజ్ఞాన పత్నునితోని శ్రాంతుజాబిందయునుబరగెలె॥ ఘనకులలీని వీగపనశ్రీరప్రాం
వెయిగం॥ంత్రిలివిరియునుమ॥ వెలంగెడు సెలుబడుసుంబులారాగాని వెఱ్ఱగగుపతి

వదలె॥ ముద్దనదుప్పంగెడుపెరయొ [illegible] గెడుబయ్యాగా
తొతి॥ పలుకంరి రాయరుచిన గర్భంబు(నదో) [illegible]
ంయు(గ)మపుమున బొగ్గవీదినాంగెడు॥ సంపదితుల్లు
లె॥(ప్రా)తయు ంతిరాంగ కబడి ంయుంచదేవి(క్రా)ం
తలాచు వెలుచాముప్పులకెంపుండ [illegible] లానిత్యు దిగ్విప్పు॥

ఖుని ౦౦గా తళ్లుతూ వృ। ఐతేనుంగ నెవి దృష్టులె ళ౦గ గబ్బు వచ్చిల్ల వడు గల్గుగ
ఖ్యాని చేనా ... గాగె గల్గి ... చేదనే। నే.వు.ని చెప్పు
స్వప్నతుండె నుబు నిర్భద్రుణం రయుడు తరగా డు। న్నిప్రె.వు నె అంతె వుడున
బు(ప్ర)సలుబింపు కొంతనురు। దిగ్గనే బోలి ఉరులిం బ్బు రిపు గ్గళికరరం గ్ర
ష్టినిసేళ్లుతఉ ఉట్లుపురిభ్రమిం

గా నృం౦ నెంకదేవ నిట్లుండె ఛీ। వెంనంతప్పు బ్రాలుబెలుగ స్పు ... అవ్యు ఉవె
వాగత బుధవేలని చంపితినే శత్రించయు సంగ్రామ ఉరరాముడు ఉరరయు ద్రువ వృత్త
నుడురా ... వుస (బ) తుకుంతుూ క్ష (వి) తుకెతలగాకు రుటు వడు అవి నిక్షంయుంచివు
నిరయుచగ్గతి ౦చి వృాంని। (వ్రా) వుంత్రాలె నుండతరయు। తిదివెల ధిగీ తేయపాంయురా
టరిలోదిగ। ఋంగతుకనుచరాదులులు చారాంగా చుతుండె।। వయ్యి వుతోంరయుత్రై

బుద్ధిఅంపుచా కగ్గ ... వుకవరుల్లుదిగాణి ... వెద్యు
పయునుంతెతి విద్రాంవ రణంతెయి నెవ్యు కేవు చాం వింరయుఅంతాగె క
ఐరుంబావతిచి। త్రిరుస్పు గవి గ్గిగాంచి శ్ర వుంచినా
నిదాక్ష్టి వగ బుద్ధి నికవెళ్లు। ఐయుం దేవ కులాకి క చిత్ర ఐతే
రాఖ్యనబుంధినంబున నంగాం వితెగిం(ద్రా)కంబులు వ

కయుతింగాగుచుగుడుచుచుంద్రిమాప్రచు| స్రలుంగాగుచుగుంంగాలు
సియు(శ్రీ)వారరం(శ్రీ)రంబలనేశబ్దంబువరవాడ నదివా రాధులు కరిరుదా
కరాషు రతంచారంతలనేచేలగదిరతుల| గంధంబులేత్తైన(ప్రొం)రా రం
పులెవ్వోయ్యిక్రతలగచిరంరుచిత్రలగప్పులు|పరాతలంగ్రలసుషుంన
కైతికిచ్చె| దేవకిగధూ బుకనెష్టి కరంఢ్రగగు ప్పురుశ్రో త్తవులునిల్చిని
చులుంక్రళ్లులునాన్నిన్నైదుచుభుక్ష తం సంలునె గగికెనకిం వులుబళ్లాగాగు

గకులకుకిల్లులు వెకవిరతంబు| స్రేంరి కెలగచిదలానిబుగవేరా|ప్రారిపుంరుపుని
లకిఖ్యమొలిక్తెకుంగ్రవంబునెనరుప్రదిచూంగడెబడెనదివారివులంర్తిగ శనింగ ప్రుశను
బుసెరూగకెనవారివులెరంగంధమును బునహ అబు|బలుగనప్ఛెబ్బిరుశ్రైనబులుగ
లుగగదలగచుంటుచియ్యుతింరుప్రిపసరంబుననసుచరసమెతులుగుదేవతలు ను|నా
స్తుతియింం సియుసత్యవ్రతునినుతవ్రతం ప్రాప్తస ంధసుగాలుల్తిరుముల్తంబుగ
వానిసిసత్యభ్రాపురారంబు| సుచుదర్శనంబును బుదిపెడుచోదిని నిశానం(శ్రీ)యుంతు

౨

చూంగకెరంసుతారలాదయుప్పులనక్షులు ంబుం
చప్లబులా ా బుం| తితుంగగుచిదేవ చంబు(శ్రీ)తనె
కుచావారెపెబు| బులుగాకబడెరుసనంచు(శ్రీ)బుల
రదాంధిబులునులునను| గుంతికదుపనలుకరసు బు
లుగగుకాని| పుంతరాబుల్లెదు బుల్లుబరుకా
వల్లనిరయదిక్షు| పూంరయచెగాతనెఅం గకవరాతివ

నంబు చేయు కొఱదక్షు డేయుంగ గర్వరక్తు విభుధుం వేవిత్తంబులు|
దూపే శ్రగ|ఖగంరసంబులు నారులు దక్షుక్షే పుంభిరంబులె పొంగ
త్రైలు బుద్ధింపుము నిరవరా (త్రై)తులు ...|రం(భ)ములు త్రా
చేగవుఁ కేలనే దిన వము చిత్త వము తిత| ఆచేఁదిన ల్లంబు కగత్రుతు
దపుంతలు వీత్రులకులకు వేలుగాం నితలట్టు| తను ప్రత్యం నిత్తు
తోగగిరయ దలగమునకు నెల్లనేప ఆదు రదోగ తులు మా

నిఖిలవమూర్తులెల్ల నీవ యగుచుం (డె)యు| అదింతయు నీవంగా గాక యున్నయు| (వ)(హ) రి యొక్క
గతి విధంబులే నిం(బ)యు మునుల్లు| ఆదుసృఖారవ అంబు రాజర కవటార కదు
అనిదింతయు కలిత రవయలు (ప్రో)ఱ| స(త్రి) దశకంబు విపేతప(త్రి)ంతలు గవు| గలు
ఆదుగ కగలుగ గవా| దాదాగ దితయు తృంగుర్రి(త్రి)తయ త్రీ దపులలనం దా
నదాయ్యులతో నపులకు| నేపు వెల్లు(వి)ద్యు తొంయు దీగ త్రుయు కయు రెలతుగ దెదల
పత్ర దళా త్రై యు నెయునీ వాస్త్రీనీ దెసదపు| భావంబులు నిలిపిభు నులుభం(త్ర)రవిర

తులివో దేషుల భుయులు సయు దీపక్షి వ్యయులు గాదుల గల
యంగ రుపుడు దాం తహు పులా క్లేయు వ్రుల| స్థిప నరలపు దినుం
గెపంగంగ వు(ప్రే)తృప్రాయుగలు గగహేయు గాం పవ గిం
వకత్రనపుష్పసంగత ఆనలు కెంయు| అలు వెలదిగె త్రయు రుంచి
నారతంబునలవులవం| కెల్ల రమూంపనరదు ఆలుగ కలిత గ|
నిందు త్రైయేనిష్ణుంయుంన వా దిన తశానరరదు

రికాయి కట్టునిసలనాలుగాం (శ్రీ) వృంబులు | ఋనిషంబులు సేవిస్తు
బుగాండేన్నిబిద్దా నేరలితమగునే | నిబిద్దానేపాదనమగు | బనెల్లు
నప్పులంత్రానేపం శ్రంబుదలుగగునీగులే బంచ్చుతర్కురవిా
ద్దం | శ్రీవమబుబాండదసునీపాదసత్సభగ | మబు కయుధరశ్రీ
ప్రజ్ఞిపులేనీక భవప్రత్తుడు శ్రీదంతుచారంగనప్రత్తిలనే | అట్టుత్తి

నమిలబు నవియులుస త్రం | బునను (శ్రే) ంతలంబునసం కుర్వం | బట్టనసగలగాం (శ్రీ)
గంగావులరంరంబుల వెలుగాక్రును నంతును వర్తింప | బద్ధుడు [illegible] తప్పరాంపు
తే | పైనదరూంగ్రాను చేయు నత్యుక్తుబివిబుధు | వెలుగగుడు [illegible] తప్పివ నినూరా
భాంరముబాంసనం | ప్రయుపూరా తేవుధియుంరనీద ప్రత్తు [illegible] | కరణాబ్ధిం
సుడున్ఫూపాదిదిశలెల్లను బీవవములందవిద్ద్యరాం | ప్రింపుచు పల్లుడు గాంచిరినుబు

షుణీ ప్రవృత్తంధుప దృశ్యాత్ర [illegible]
ంచుసేవింపుంగప [illegible] ప్రాత్రరింతు ప్రస్ [illegible]
వింధ్యవిరానుబు | విజయుచుంధలగచును చుగాలగచు
బులప్రాంగపుస | రతణింతుపాంశత [illegible] గాంచుంగ [illegible]
ప్రింకదింపు ప్తైప్రాంతమనుంచిరిదు | స్తుటిగనేవే [illegible]

గలజూతింరా కృర్యాలువ [illegible] దేశ వుత్వె [illegible]
ర్యంబిన నిన [illegible] వాపువ్వాగా [illegible] ంబ్బువా గతుంం
వారి అత్తా్యువుల్ల కొత్తి లయు [illegible] ంబు
గావ వెంరలా [illegible] నవిసంయు [illegible] ంవగ
శేయు పంకజ బు వుయు ఖ్యానిశ్శా దసు । సంశయ పదంబు

[illegible] ప్రకటవపైత్రి [illegible] సతిన్నైభిప్పు సిత వైన [illegible] చెషకు వైన్ను వే గతాం వై
పవళ్ళకులువ్యప్పివింతయుంనపిలి కవ్వు । నిచ్చులు కత్తి సోవి [illegible] లయు [illegible] రంతయు లేవ ।
అవిప్రధానవ్యంత వెళ్ళు తుతి సేవాం । శిల్వి తుపదభిక్రంసు [illegible] యప్పంతతేడు [illegible]
గాలేంయుత యు ప్రసి రాయువ్వ థంబు నవ రాలి కంబాగ । శీ దేవ శ్ర [illegible] వేవల్లు
బులమాంనసంబులు నెల్లునప్పంకటు వుడో గ నిపికొ ౨ । సంకట ప్పుల్లు [illegible] ం

[illegible] దశంకి గయు । వా తు [illegible]
చ్చిపికగాంవి గంగర రాం మివ్వ రిత్తు చంతింజి [illegible]
బుంయు కత్తా [illegible] లదిగనిం ప్రపింనకుం । [illegible]
దేవతల ప్రతాం వ్లు వని వెయుడ లింబు । ప్రాంగకేల్లె
గవెస శ్రుతరుషు కేయు అచ్చు [illegible] వరాం ఆయు [illegible] వల

౧౧

కటము రత్నా వులులు పేంషుంబులు లిము (గ్ర) వరతంరకలత్రోత్తగ౧
కితీరయొప్రు (ప) వితులల్లంరయుతు వేరె నవుంభు వవరమునర్మా వు
కట్లు పాంతిరి గంధరిద్దిత్త వేము | రాగ [illegible] తంభ [illegible] తలారనంద
రియుతీతు భగతిత రరభునైన (గ) వరం ఖులుం [illegible] తీసుత
[illegible] సుకళాన నిధి | గంశకు వెతంం (దా) కె చెలువ [illegible] నకెర (దా) ౦౪

గనభుర [illegible] దిష్ణులు మిత్రితెవి నెంద్ర | క్రం [illegible] గెల [illegible] కపట
పెరాలుయొ వసుధయొయుప్తె | విషంగగరవప్రష్పుపుల వటుల వెలె [illegible] లరు
వుయన | నర్వాదిరి సిద్ధులు భేంరుపులు జేగలిది పా [illegible] కోం [illegible]
నిరంవరిష్ణు | (శ్రీ) తపదా ంలరిష్ణు బిష్ణు [illegible] నతి (పు) సం౧
అప్పుడు ఆసిటులుల [illegible] విశాలవ

వలా నేలం [illegible]
వానలు గుతుం [illegible]
కేరు [illegible] వయతుల
నున | [illegible] గ
ప్ప | వారుగదా

ఖా స్త్రీ కేశవ్వ నిరుకృష్ణ [illegible] శ్రీ కేశవ [illegible] సేనలు [illegible]
ఫవ్వలతికృ। ఏవలుసంగుకాలవాలుకృష్ణవేద్ధిరలు। అయాగాదితి
నే నవ్వులనుపదివేలనుం। వేల రాక్షసవంతుల [illegible] పుత్రవంబయిండు
ంకరూరాంపవగ నినవేంగ్గ [illegible] ఆత్మ వెలుదిక్కి
ఛాయాదిక్కులుకేయురరేంబ నింపనువిజ్జులదరస్థల। ఇట్టారంనంకస్థ్వరూం

లంతసేకాంచిత [illegible] చిరు। ఆరయంతు [illegible] నంతిలు [illegible] లాసెను
లక్షించి చిప్పదకిరచించిరి [illegible] వమంది। ఆయన్నలగాలంగక్షను [illegible] రంసెలు వేయు
చప్పుట కలక్షింగ్ల వపుష్టియుయు వసుదేవుండు [illegible] ప్రతిదిం [illegible] ఇక్షుకొ। క్షి
తియ్య [illegible] ంగగిప్పెక్కిఖేగావి సంఘవునెవలిస్తె। తేలుదం [illegible] ల్లి।
గవనంతుల [illegible] సమకం। భీసునివాఉమూంతులు। సుంను [illegible] గ్లంలు విజ్జు

తుంగా [illegible]
ప్రక్షి [illegible]
వంటలునలిరికలా
కాంచవభేనవపించ
చాక్ష్యపులుగలదేయ

౨౨

స్వాత్మకనుఁగనెఁ శివభగవయా[illegible]ప్పి న[illegible]రసి బాలకుండు పు|
తంబులపిపను హెండశక్తి [illegible] వసులతను [illegible] గతిపి రాత్రిశంత|
బుగగడు బిట్టు బుద్ధి నెట్టుంగగనుపై [illegible] లుగగుని౦
సంయంతవుచెప్పె|సర్వమందయుడవగు నేవు నప [illegible] వర శివపులార్తను
గాచి శ్రీశనీశ|విశ్వమెల్ల శివ వేరు వేసుయు [illegible] గాంగ నేయు
వినుగ్గాల్పిగు [illegible] నపతు లంట్ర గాంచి [illegible]

బాచ్చు బహరతువ నవేదు వేదు బాలకుండు బ్రతుకు [illegible]
బరవత్సరగతు నీకు బత్తి పెన్న నేవు నుపంపాదించిరయుండు లక్ష్మి బద్ధ రయుంబి శర|
(శి) యుకవులకచ్చలసుంతి|పాని బట్టి వేద వరసభగం బులు గాని [illegible]
సంధులు పెలిచయుక్కి యుల్లుతవెల విగితి యుల్లుత్తకలు నగలగగి [illegible] బిరయుల్లం|
సుయుగుండ్ర శ్రసుని కారత్రాస కోతు తండ్రు నపలైన నీవులు నతుగతుప్పు [illegible] నంచవు (ప)
యుబులు పతిశివమ్ము|గణిదినీగుణా [illegible] పనిపుక నీయుంచే [illegible]

బాదులుబత్తి [illegible] వేరు వేర వచ్చు [illegible]
యుంపంతి (గ) శ్రీ [illegible]
కలయువు గిరి [illegible]
గాంతర్గ్రితం [illegible]
[illegible]
తెలంగావర్గ [illegible]

గా వసుపంచరుల్లు [illegible] ధనరత్నవస్త్ర [illegible] దితుల్లు [illegible] (శ్రీ)
దితము [illegible] ంట నృ [illegible] రు [illegible] దురు [illegible]
రుద్ర్రైన కుమా రుంగెనిక ంసుదివల నిచిఱ [illegible] | [illegible] దిరత్నంబుల నిరాపు
సరుని (శ్రీ)తులెన్లు దును నెడిత వా [illegible] ధ వృత్రి
ణరియు | స్వస్త్తి కుంచుబాల్లగ వృత్తంబు [illegible] | [illegible] వసంబు [illegible]
నిశ్చలనా పృగ [illegible] | [illegible] శ్యతల [illegible]

విక్రావనవఊరంభది శయ్యకం [illegible] (శ్రీ) [illegible] తత్వా [illegible] (శ్రీ)ంప
సుస్త్రైగగా | బంటఱంపం నెవర [illegible] పతి శ్రీప్ర చేర్తుల [illegible] గ్రైవ్యవఘఅనుచుం॥
ఘనఘలట్టుట్ట్లి దనరానిద్రైంరుకవృ [illegible] కాంక్షతిరిపలు [illegible] తావులు శేనిద్రై
దేవర [illegible] పాంచుర్తంబు [illegible] దిక్కిబుగంబున వనంలు గా [illegible] తగ [illegible] |
శిలాశవంగుచుఘడ్ఘఘ విశ్వవంశిల(శ్రీ)స్తూచునే [illegible] కుబుల్లమ్మపుత్రనతి [illegible] | శాస్త్ర
ర్స్పృలుంతు సాంఖ్యంతులు [illegible] అరు [illegible] కుఘరూచు

[illegible] నీపృ నా [illegible] దవ్వా [illegible]
[illegible] దేవ [illegible] వి [illegible] | [illegible]
[illegible] (శ్రీ) [illegible]
[illegible] భూ [illegible]
[illegible] బిదిల [illegible]
[illegible] పురా [illegible]

౧౩

వసుంధరుగా నిచ్చిన [illegible] నరి
ప్రియ్యకైదళి [illegible] శ్రియ్య విలధుల కాలవుంచు విశ్వంబు
చూచి [illegible] నాకుబులిత్తి దవిద [illegible] గాడు కంసు
వసుదెల్ల నసునీవంద్యపు వయ్యు [illegible] దేవకీదేవి వింసవింది
[illegible] ప్రష్టి కాలంబులనించి [illegible] బులబుయ్యంచి।
బులులుత పంబుల్లనైపనిబులబు [illegible] వెంబడి।

[illegible] గట్టిబుచిపాపం [illegible] సులంగని బాల
నీపెక్ష। కడుపులోనదాగ [illegible] గల [illegible] నాగగర్భ
[illegible] గాలవలు [illegible] నెరాంబె [illegible]। [illegible] నంబెను
నే। నీ శ్రీరుం [illegible] సవ్వాంతుం [illegible]
వానగావింతుం [illegible]। [illegible]
[illegible] పంబులు [illegible]। [illegible]

నే। [illegible]
[illegible]। [illegible]
[illegible] గాంభు [illegible]। [illegible]
[illegible]
[illegible]। [illegible]
[illegible]। [illegible]

మనిన|విరాంరుచనాను వంరంరరలంబ్రాలరుని వ్యారా [illegible]
రయారెగళుం కాడుకుశ్రేశుఁద్ధుఖుంబొ శ్రిబనాం వసుత్రుకృశ్చురల్లోం
వసనశశ| త్రివశ్రేంద్రా సుఖిలా గము నాంధ్రి తీరియుభివశ
ముద్ధ్వవిలాపైనాంవ శక్రధిల్లు కేల్లు సదనుడనిరంరుశలు
తను మొరాశతోఒవయ్యత్రదిల్లుట్టనాశశేశ్రీఘత్రీరుంరాం
రుకరుచెశ్శనెంచ నాంని శ్రవశోయ్యవయ్యలంతసుచేప్రం

చేత్తులువే నదాత్త్రంరుత్తంఖు [illegible] వంతత్రైనవవత్తంఖులు శాశవ|మారారునారంయునాగా
తన్రైనంరుత్త్రెశు [illegible] తన్రైత్రిను తోంయయినవ [illegible] కయ్యఅధితింరుగాగన్నిప్రుతన గాశ|విరిత
వచ్చేలంయు శయ్యరుదుళ్లుతువవంతాం [illegible] వవంబ న|తప్పుశవితాం గతుల్లువనవనశ
అవత్రాఖిశేవత్రా|తందంబునుబ్రింవారవుసిరితరునను దలగాప్రశుం [illegible] వంది
రూపంబువిత్రిభ్యకయ్యచెప్పలిదె నతకర [illegible] ప్పుతతను బిలాంగదవరా
దుతినను ఖూరురువలు శినవనలు బుత్తో శ్రురుంత్రైశవాంరవలశవలుంనెత్తింగి నవాంగత్రై

తుకాతుంగశలశ [illegible] |వెంబ్బంరుత [illegible] శత్రంబశి [illegible]
లరమెవిరాంగశ [illegible] గంచలుఁగాచ వేశుం [illegible]
నరరుడు [illegible] శ్రైత్రితబురా [illegible]
అంప్రభాం దేవబ్రతా|రరుంచర [illegible]
లవశవరిలబితుగశ్రై|తప్పుశుతు గెదశశంపబ్రా
వుంనవాంగదుగాంప్రనాంలు చేయ్యశబ్రిబుత్ర

దర్శించుకొనుచుబరచదనముచు|[illegible]ంచుకన్నదుల ఖాదర్వ
ల్లు|[illegible]యిచుచు|శ్రీ ద్ద శ్రీ [illegible]|ధీరుడ్డుగడగచిప్రతి
నకవులాసు[illegible]గనిశ్రు|(శ్రీ)ందు కొరంనరు[illegible]చావారిగాంచి
౧౮ లుండె నబిడ్డ [illegible] నద్దంబుదారెనకత్తిగలుచంగత విఖ్యాగిపడెనలి
[illegible]కొరం[illegible]వె[illegible]బుందారాంతర తులరాగెనీరము[illegible]
బొరగికొంగుక[illegible]అంబట్లు[illegible]దువేదు సాంనభిబ[illegible]కొండి

శ్రుయ[illegible]యగ[illegible]దుంతెరాగవరాంచు(శ్రీ)భువించి శ్రీ శ్రీ వారు ఖల్లె సమయంబు నా
టిరంగుల్లు యు[illegible]షెడవెక్కింబు[illegible]క్షులద్దా[illegible]తయునందు నిపుత్రిరయశైరాదకు|
వారిక్కింబు[illegible]భుడు చేష్టుడుగారకుం[illegible]ద్దుబుటుడుగలు రయిడుచు|వి
రక్షంబులువిరక్షంబుల్లైనరక్షంబులగరవలుగసాలుంగడ్డా గచి|స్థానమ[illegible]డు వాంకి
ఆశ్రారికనిఉస్త్రసగాక(భు)రాత్రిద్యవతుంగఖుంగకవితతాడ్రా[illegible]కొరకదలుగు
నిలంద వేళ[illegible]దు వలంద(శ్రీ)[illegible]రదెంపెల్లడపెలుకుంగనికొల్లులరద్దలుంవు

[illegible]తెలుబిడ్డనిరారంబులుగల[illegible]
[illegible]ందుగద్దారితరెంరంగగ[illegible]
గుల[illegible]లుగుల వెలుగుల్లు లువర్ధి[illegible]
కుభులల్లనలుద్దారిలు చు|పుడిగ[illegible]
రెరు వరుగవయు[illegible]త్రేశుగనుపుయారా[illegible]
నైల్లుకొం[illegible]దుగలరాదు[illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౭

వు [illegible] శ్వ భవత్వ [illegible] దేవు గణ [illegible] సంచర
నేల [illegible] దంనన బుల నిపగడి [illegible] గడ్డని [illegible] తుమనేకుడు
చూపుల [illegible] లవరించు చూచి [illegible] వంతి పదికేప [illegible] నన్ను నవా
తొబడ్డు [illegible] దిక్కు [illegible] బట్టి పట్టు [illegible] పగవరం
వం నెరా [illegible] నారొంపితొలు [illegible] చక్రుచ [illegible]
నా పన దశా [illegible] చక్ర నృపరి పలు [illegible] బలనవి [illegible]

కొ.ఒబు వేడ [illegible] పొంతె [illegible] కోడు వలలు బట్టువ [illegible] బి తి
క్షేత్రం ద [illegible] ఖం పుటతి గవే పుట్టుల కు నైగావం నెక్కుంచయు ప్రతి
తు నాని చెక్కు చెక్కు నవ్వు నాబిచ వనమత్తి రియ [illegible] లంబు నేసు [illegible] ప్రతం గప్పి బప్ప
బు నన డ [illegible] దిబుడవి [illegible] బాలంబును నెలం బు డన ఫలి
దశూలద్వారి [illegible] యు నై ఉండిన ఏమిది క్షతం బులు [illegible] సు నద్దబా
చెరిపా టిన్నుం డి తోల్ట [illegible] కం స్తున తొ [illegible] పతి సప్రతి

విం [illegible] దబ దబిది కో [illegible]
ఛా [illegible] బుచేసి ప్ర గ్రాదయు గన వెంట [illegible]
దంగనుర [illegible] నరసింహం గ్రరావృంబ [illegible]
నైగశిదేనవ్వ దివి [illegible] వి నా చలువ [illegible] లగ [illegible]
[illegible] దేంన కొరగగ గడ్డరొ [illegible] ప్రేమానిక [illegible]
[illegible] దేవ కి బిడ్డల బాలని గంధులు [illegible] పతి

నదివాకొ[illegible]దె నాం[illegible] [illegible]ద[illegible] [illegible]
స్త్రచాచెవ [illegible] రాలానావదివిడిజగయువలా[illegible]గా[illegible]
కుంచెవికినేనువికివదెరొప్పు[illegible]కుదిదివయునెంబు[illegible]లు[illegible]ది
కుడబొందులువికతురుదాదుట్ట[illegible]యుకునెద[illegible]వానంద[illegible]
ములుగడెంపకకృపావురమువైకనదిశ[illegible]వెం[illegible]వదెళ్లవాఅవకకద

యిధిదగులు[illegible] [illegible]సే[illegible] [illegible]నెందెన[illegible] [illegible] [illegible]దెనత్తుత్రినెంబదెదూ వారిదయదుర్ష్మతి[illegible]అనపడి[illegible]
రూపవి[illegible]నెంబులిచివానానావలవయులెం[illegible]చెవిం[illegible]భద్ర[illegible]కొశ్వయు[illegible] అంత్రనాబాగదిపవికినపులుతలలువయులు
చెవతివేసుదెవ్వులరావించిసంబు[illegible]వెంచిరురా[illegible]బృగావెంచెర వారితో[illegible]నరసుంగప్రవు[illegible]
[illegible]స్వత్తుగద[illegible] [illegible]వాగవాం[illegible]గెవి[illegible]పా పలు బూంపితెంబొరేంలుపలులునంపత్తె[illegible]దలు
బ్రాహ్మణయుండెవచాభా[illegible]తకత్తవంలాత్రిప్రస్సగానెంక[illegible]కనెనలుబ్రాహ్మణదివింది[illegible]సృగాత్రాహ్మలరా[illegible]పాకలంబికృష్ణ[illegible]

౧౮

వసుధం భవతి తథా [illegible] రే । నేవ శివ [illegible] శిక్షు ప్రతిష్ఠ శివ

శ్రీ కుం । శక వెలుపలు [illegible] బంధ వేలుపులు [illegible] వలు [illegible]

[illegible] రాయుడు పరితప్తుం [illegible] నించి [illegible]

మదభిర్ని [illegible] తా శవా [illegible] వేశంబులు [illegible] రుధ్రా

[illegible] శ్చ సుం డిం [illegible] ని [illegible]

[illegible]

సురలు పొం [illegible] గతుం [illegible] తెలి రిం [illegible]

[illegible] చురు । దేవకీవసుదేవుల పాదంబులు పట్టి [illegible]

వాసి రంతు । నా [illegible] శివ [illegible] నిరురు [illegible] బు నిత్య

తుతురే [illegible] విష్ణుం డగు [illegible] దెలియరే [illegible]

నాం [illegible] దనకు [illegible]

[illegible] వలన [illegible] భువి [illegible]

[illegible] ఉపరిం [illegible] పు [illegible]

వింటులు [illegible] తగల [illegible]

[illegible]

[illegible]

[illegible] వలన దా [illegible] తం [illegible]

[illegible]

చాపవిలసధ [illegible] ధవిఘ్నాంధి [illegible]
తెయున్నెంచి ధ కృత్రువులనేంచుక్క్। విశ్వలవిక్రిదిలయుగగజేత్ర [illegible]
[illegible] నులనేను। కృత్తి [illegible] తులలక్షైలయుగపగర్। [illegible]
నారుంణాన్నిర। [illegible] యులు [illegible] గశప్రాందమంబుల్కు (శ్రీ)ద్రాకా౦
వంశ్రుదంపెు వేశాంతసున్ని శాంవిని(శ్రే)గప్రలతాఁగదేజాప్రలయ్యు
వుం(శ్రీ)ంబులలి పూ(శ్రీ)తుండై(బ్ర)ంపూంగావిరోధుంబులక్షిధ౦

శంబులంత గన్ధికింకేవిదలీన [illegible] తాంంథ ంథాలకొ [illegible]
తులం। వృత్తిలిపత్తుసీవారము। [illegible] వంధాగ్నికి వుంద్రవీబు సధ్వధిపతికినేయుగవేఖ
దురాదు [illegible] బుంయుంపుఁకింయు [illegible] వుర(శ్రీ)కిని నెల్లబా(శ్రీ)వుల్లుకరుంధా
తులుంవిభుదే। వాముంలింవింతాంలి ధంపద్విరించి కనతంద్రంతుంబు నంబాంద
(ద్రోం)పుదుమే ధరాముంలదోలుదుమే నిగవుంబులుంనిఛారింపుదుమే వసు
బనితలంపధనేకాలహా కబద్ధుంత్రై। విప్రాదిసాధువులాన్ప్రలంబుంపదాన

(ప్ర)త్రి [illegible]
ప్రత్తుకొ [illegible] (శ్రీ)కొ [illegible]
బా(శ్రీ)ధర్మంబుసేం। [illegible] పులుపూమదివ్రుల
దునియు [illegible] ప్రులకు [illegible]
[illegible] ంప్రుదుమే [illegible]
ప్రలంబుంపె। రతు [illegible]

౧౮

[illegible]

[illegible] తరువాత [illegible] శ్రీరామ [illegible]

[illegible]

కృష్ణు... శిమ... [illegible] ... వెళ్ళె

కొ అక్షవలు లను శందుడు ... దశవంతుతూ ... [illegible] ... తెలిందవ్రుల ప్రవర్తకులు [illegible] ... గలుబడాదీ ... [illegible] ... వాండ్

యటంచి చూచి చలగలచు। ... రు ... గలలను ... [illegible] ... శంచు శవయలు చలగలు ... [illegible] ... దల గోపకులు ... [illegible]

పార్థ। వింయుశంబలలాంక్షవిరులు లర। మనశంతుశిలాడ చింశి చుగవాంశి [illegible] ... (శ్రీ) ... [illegible] ... శిరసం ... తరంగాయు ... [illegible]

(శ్రీ)ంగారశంబుల నింద్దు వెలుశ ... యు ... గళు లనవులు పిరుడు ... కనిరమ ... [illegible] ... గలు ... [illegible] ... పికలు తెలిచిత్తంబుల ... [illegible]

దుశతాగక్షశృంము ... లుగతేకు బోపరపరక్షశేఖులు। ... [illegible] ... లు। ... [illegible] ... కంచుకుయులు ... [illegible] ... వద। ... [illegible] ... (శ్రీ) ... [illegible]

... [illegible] ... (శ్రీ) రుచు ... [illegible] ... దసం। బా ... పదాంచలంబులశి ... యూడు ... [illegible] ...

౧౫

రాగి బిప్పు నివిష్ణు ని[illegible]ంని కవిష్ణు నికెంయ్యు చ[illegible]సంత నిల్పి నా నృమన్నే
నుతించి దీగవించి పాండ[illegible]రంతయ్యు వి దమ్మెల్లు యకయు బా బా వమలదక్షిణ్యు
బులకు గమలు । పలు [illegible]ంరు ములందు షుంచి బా [illegible]డు యురా ।
బు । ల్లోకిణాబుపాండవిడు రం । ద్వికాను (శ్రీ) [illegible] రవమండె వెను దేవ
[illegible] తకత్తుం బునెను సంభవించ [illegible] తప్పి వను [illegible]
[illegible] లక్పై వచ్చెలిబిందు [illegible]

[illegible] బ్యుతే బగే [illegible] తనసంఖి పసపుబు [illegible] । బారు [illegible] వ్వారిదే
బాబా [illegible] బుమధ్యి బాబా [illegible] । బాబా పల్లవిశ్ర [illegible] । బాబా [illegible]
పలుదా రుగా [illegible] పల్లవ । లల [illegible] రత్తౌంతువలు లబులంబుల దక్షి [illegible]
వనరయునెయ్యు [illegible] పావములు నె [illegible] గాగ న్నంతల పాంరు [illegible] పుతయు
[illegible] రయ్యు [illegible] వనంపలపా [illegible] రవత్తెంద్రెంతేవ రిక (శ్రీ) [illegible] ల
[illegible]

[illegible] బాంవుట [illegible] బులకు [illegible]
దువద్దన్నబా బాగయును చుకంయ్యు [illegible]
కకులయు నిపుర [illegible] వన్యు బాకొల్లు [illegible]
ంవ్వు బాం వున్న [illegible] కర్మ వయు నువేగ్గా [illegible]
యలని (శ్రీ) [illegible] ంబు [illegible]
[illegible]

సంపుసంతోష (శ్రీ) పరత [illegible]
శ్రీరాల్లమంగ్యస్కరియు (శ్రీ) యుత్రివక్ష
అదిపెంచలకు చెయివిపలకరుప్ర [illegible]
కడకుంబునిండదశిలిపుంబులగాదత్తుంచిరాయుకయ్యసంపుత్రిషాడ
వయుపులతిండయుకుంగాన్గెగవింపుకానిపుబ్బాసినుంబౌశి|వసుదే
తిగలిగాదసుభాగ్యమయు|సంపత్తివిరిసుకవుస్రామిసంతతిగలదేయు

[illegible] యుం [illegible] సమయపడే (శ్రీ) (శ్రీ) కళ్యాణ [illegible]
వలగంపచేష్టి తానగండగవ [illegible] చిరంబు [illegible] (శ్రీ) వెల [illegible] |
గోపకులుకన్నెకళులగోకులరక్షదుష్టులైనవారత్నియుమించి| [illegible]
గసిప్రాగాశయు|గౌండదినకోండదియుసుప్రాంగిలెప్రయిపారుయునా|సంచా
ప్రంపుతనకాదుపులపుతిశీగపిదిగపింపసంపుసక్కలిపుతిఅయు|కయు|సంతతి
కయుపుడగంట్లుతిందసు (శ్రీ) త్తికి|గడితిరాపచలశంకగాంకృష్ణయుతెండవే|సతే

[illegible]
[illegible] ంచశంచ [illegible]
గికంపుకకయదేయుపదేబంవప్పుతిండయుదప్పు
(శ్రీ) లుకడకంపులు| (శ్రీ) ంపుక్రాసంసెల [illegible]
తెగచనిండలశిపుశ|బింతకపుయుకనలశిపు
ముతపులేశిప్పుడి|భూతగాగయు [illegible]

౧౭

పలువాగలు లబడు ముఖ ఫలంబు | ంబుల వెంక వెరసుం డగు దివసే
ఘను లక్ష్మీ తిథ్యస్నే చేసు ద్రు: ల పలవి గులు దాంతి ప్రాంతి తవేము
కన ల (శ్రీ) మి (శ్రీ) తను రులు | దసపక పెం గ్లు వార్షు తథాగగిన సిం
గనాలు లోకించు చు సు శిఖుండ వస్త్రు | నా నాస్తుకుం నా ధు పాలా గల
ఓంత్య శివప్రీతా | దాంతా క్లంచు సే తేగి నీ పాలంయు సద్ప్రం దీ కహ
గనుగాం [illegible] నసకు సింశ [illegible] ంతము దీంల | చతున్న ప్రవు [illegible]

రులవేంబు | శల శివను స్వాంగ నెలం నిందయు | పులు వెంభుల భారి ప్రగాంగ వెం డయు గక
త్రైగోష్ఠ (ప) వికలంబులు | స్పలులు అంచు పూలు సంచరించు వృక్షదారిల్లు ల్లారు సే మారణము |
పున్నలు చు గ్రహాం మేధించరు (శ్రీ) వు | ములవసుం తత్తి వారి కొక్క మెందరు గలదేవ
సంపాదిస్తుగా క్షయిత్రినంబుం తప్పిన దేవులు శాయ శీతం దేశకింబు [illegible] ష్టసు
షట్టలి నాక్రంబుందు సాత వృద్ధరాగి ఆగ్ని ధుషు నా సూర్య వందు [illegible]
గౌతమల పేములను తత్వ తనుబు దాగా వేములు నా నా వెలవలయును జ్యం పెంట [illegible] సు

చెయు ధనలు పలుఖల [illegible] గంటులు [illegible]
ఆల వే పచ్చని ప్రాంతి భావ వను లుతత్తా [illegible]
కయు నీ కాంత తరలు ద్దని వ్రసు | నీ కాంత యొయు గార వి
తా ంశిశంబు దాత్తిగ దాశ మండ | త్రిశంక సుద్ధి [illegible]
దేవ అల్ల వేవదివ్యం దిల్లి నిందయ శయు న సు [illegible]
దేవుర తం దాండు త్రైన ప్లల్లవీలశీగా త్రావి [illegible]

...లంబు [illegible] ...లు [illegible] వెళ్ళే [illegible]
లఘు [illegible] తపత్తిత [illegible] గుల్లి [illegible]
ఖే చరి [illegible] పట్టు [illegible] కంటు [illegible] ధవ [illegible] యుత్రి। గ కేవల [illegible]
పుత్రకోత్కలు [illegible] లు ఖంసులు గుల్లి [illegible] లు [illegible] చని చం
గలు సర్వమై [illegible] శివపుల [illegible] యు [illegible] శాంత
లు పా [illegible] గ [illegible] సలు [illegible] చేత [illegible] దుందు

[illegible] గ [illegible] ంపు [illegible] బును ప [illegible] పేర్లు [illegible] గధి। బిత్తళం రుంత [illegible] రు [illegible]
నిరయు వచ్చిన [illegible] కుంతో। [illegible] గగి యుల్లి [illegible] దప్పి నరు [illegible] ।[illegible] మ [illegible]
దురు [illegible] లు పోతును సుకేద్య వేదను బుద్ధి దూర [illegible] వెరు। రాజ్ఞ [illegible] పిల్లుందు
నకుంతల కాంతుయు గంధ [illegible] తుగ [illegible] లున [illegible] రక్తం బుడే [illegible]। మి [illegible] లె [illegible]
నిర్వానసం చేసి దేవ [illegible] లారు ని యుంటు 3 [illegible] వన [illegible] ము [illegible]

[illegible] లు నం [illegible] పూని తలంపును చు [illegible] సం [illegible]
నివలగ [illegible] తం వవతరించి రయు [illegible]
పును [illegible] లనిరాదవను కేలి। వి [illegible] ంచి సుం
[illegible] పల్లవరాగ [illegible] వరంబులు। [illegible]
తాం [illegible] లు మెచ్చు [illegible] దంతులు [illegible] చిత్ర [illegible]
శి [illegible] పుంపు [illegible] దుకేంగ [illegible] రత్నే

౨౦

[illegible]

[illegible]

[illegible]

తట కిశలికిసలు తులుగ [illegible] లుకూవెర్తి చుళ్ళుకుకుమురు।యుతు
వేంట్లాంతయు చుర్లగక్కు గప దుయుక [illegible] నరప్తు వెఆప్తు నెలు [illegible]త్రి। కవిమురు
నచెవాగుగుడు ప్రుమద్ది వెంత్సంం చుసవు ఉయుంబు [illegible] త్రేయులు ద్దన
వగివంనగపగెలచిత్తంచి ద్రు తం త్ర తనుగులుతుగుటుతురద్దు
(పా)లు।నితరవాయల (శ్రీ)ంచు వాగ ద్దశి గ వ్రుగాగ వ్రు। చంద్రవిద్దుచు
[illegible] నౖలకియు।ముయు।

[illegible] ముగులు చెల్లు [illegible] ంది గ్గి। తనతా త్రలి [illegible] ప్తు [illegible]। తయుడవ్రు
తెఆగగుసమెల్ల [illegible] కుచి [illegible] గ గంబితు గ చుముగది తెసల్లి (త్రి)వవి [illegible] చు చ్చేతు
చుం। నెరెండు (గ్రు) క్కలను విడి [illegible] ంబులు [illegible] తమువ్వి [illegible] నిగుత్తు మిల్లు (శ్రా)గ
విదుకు చాలు వను చు యుకయు [illegible] రక [illegible] ప్రిమంబలు (శు) శ్రీన (ద్రు)తితేగనే అతవ
అచరి నగ్గండలత్తా క్ష భూ [illegible] కతము త్తంబిట్టె। ఇదత [illegible] లు షారు

తఆ [illegible] గుతు [illegible] తఆ [illegible]
నిత్రుఆచు।నిఠ [illegible] మగకలు [illegible]
లాదఆంబునగాం పింకె యుతి వెవియా [illegible]
వెసవియును గంండెలుతుకిప్పి। [illegible]
శాస్త్రములు।నెల్ల [illegible]
(శ్రీ)కాతకె గగక్కి క్షీకలఖేరయు [illegible]

రేఖంబు అర్కదేవ ంబు తరి । త్రిదశ క్షోణిపని కృ [illegible] త్తినె పట్టి కెంపు రుచు
సందడి చెట్టు । సృష్టి [illegible] గాని పడి కెరుకలు । దప్పి ధరంగాల్లు నెల్లతన్ను డ
కులేం (ద్రి) బు నిచ్చ దా [illegible] ళ్లాంగులు లదండే దంతంబులు నగగకం
దవసనే (త్రి) ంబులు పసనుదిబ్బ బారి లెడ ష్టె పిరు డు । చాందవెంనెల [illegible]
ము [illegible] । గా [illegible] నంబులు గుడుగుడగ [illegible] గడ్డులను.

ఘోరష్పంబు [illegible] ప్రుండు దెప్ప [illegible] చెప్పుడు పెందపులు [illegible]
పడు చు దెయ్యుకు [illegible] రంధ్రరకైన [illegible] శరీతంబు నేలు [illegible] బడ్డ నరే దూ
వ ప్రైరపు ప్రాంలు నాంసి నే పట్టున । గండశ్శైలాం ప్రతి గలను చయుగళంబు విడి
లు వరభావ రస్తంబులు నింకిన చెరువు ప్రతూ [illegible] నె నయలు గ్రుప్పు । గలుగ గవ (భూ)
ండిడి దివు నకులు [illegible] రిఘ యుప్పి దంబు నల్ల [illegible] గగన గా చెను ।

బునపులు ంనరవేరధ్న గ్రా [illegible]
రితూం గతెగడు వుల్లు వెంట్రి కెటు [illegible]
శ వీర్య పైశ కవక రి [illegible] ండ । [illegible] దవుగ [illegible]
స్సాద న పుణ్యాంబై లంకిరవ డు వారం [illegible]

ము నిండ్లు ది అతర్ల తిరు [illegible] ప్రి [illegible] లు అంగి [illegible] న తిలి
తలగ పడ్డియ్యు వేయు అంత నాదగపె [illegible] తలు దెలిశి । [illegible]
సంస్కృత్రం బిలరలూ [illegible] రక్ష్మ బలి [illegible] లు ంగు లబవల (బి) స్తు
[illegible] లిల చేసు సంజి చేశి । దవ్యలైవమున సప్రదవు పురత ।
నగ కేయి ఫలకు చ(వ్ర)తు ండ్లున్ను । కడ్డ పృష [illegible] ఉండు

య్యు [illegible] రతి [illegible] గల [illegible] । విమ గ [illegible]
శైలాధుల [illegible] తాని [illegible]
ప్రతివద్యు [illegible] (తి) పలుంజా [illegible] । దార్లాలంగం [illegible] ంతు ంబులది రా
కాంచిరగా ంజిత్తుంగాల్లసంబు వేసు కాదా । చింద [illegible] ంతు దుగుల నడిపుండ్ము ను ।
గు । వ్రా ప్రదుతుంబుటకే శవ్వండు [illegible] । ఆ [illegible] పల [illegible] । గశవయి [illegible] ।

కృశ్మీ [illegible] ది [illegible] చ [illegible] గ
[illegible] శ్రీ తిక్రిడి యు సె । [illegible]
పం(త్రి)త్తుల గావుంబుల [illegible] అంతయు
బి [illegible] లరవు [illegible] ండుడు [illegible]
ఖి వయు రల (ద్రుం) డుగను [illegible] శిరవి [illegible]

౨౨

దణూచెప్రింతట। వెనకవెద దాత్ఫ్రరుణత్తెనే వారిరయునను। పార్త్వం
పంబ్రోకునుత్రెంచుతాస్పర్శంచెను। అంతంరయు వారలభీరుం
...శ్రేక్రుణుండును। బుద్ధి ప్రకృతిగ రస్యాదును। అతం ... ంకారదం
సు। నదచుణాదప్రీరంతరుం దుద్దు। కూర్పుంజనంతడ తత్తి
బాలగ్రవరంబులును। నూచ ... శాక్షిదాక్షిణ్యలంత ...

బులధనేజ్ఞా దింతయుగుపుధువైరి। వలు ... తృనే రతులునుండద్దుప్పాక్కోనిం
డునుంగాంతురు। యంత్రింతుంబులవా ... ప్రకృశ్రేకు ... నను। ప్రాణంబులు ... రా
బుభీగవంతుండైనపరశువురుడు ... ండును ... లనంబుక్తేరయిదురు। శివ
రయు ... శుద్ధునకాలంబుల గర్వ (గ) వాంఛయు। క్షరుండైనయుజ్ఞాదుబుం
ధానులబుగు। స్థూలప్రేతంరుత్నూరాత్రవపిక్కాళవిదారుసుబును। కోవరాంబి

బులశంత్రు చ (రి) భీరుండత్తెనయూరగశరయుణుల
రతుణ్యంచును। చిత్తంబులశ్రైతన్యగుణవతియనను
(గీ)తంబునాదగోవిందుండును। శరయుశింగ ...
క్షుణు। రయ్యావురక నా ... ంచు
దేవతులు ... । ఖ్యాష్టాంచిప

శీంరవందనో(త్రా)నేం(డి)ంరుశరీరవి...థనంబుత్రైనిరక్షలు ... వంధబ
గుత్తిశివోంనులప్రైసంపుష్టాసింకేనవ్రి కలాగరుతు|నైతం... రుపత్త
వృంథు తావ్రితంబులు లేకుతోళంగివేప్రు|నేతందు ముశ...యుండి
చినయాత్రివెలిదిగితియుత్రి గిరినేలుకి (అ) మగువదేవాంబుని|త
కరవును...నిత్తిచేంనగం తైచినదిక్షవు...(త)|కృత్తిలిఖితి.

సు|త్రీ ... బవుగత వంపీ చిత్రుతి|బ్బు ... ంతమురంగనేయుని|
ంరుని రుమేశా... యుయ్యలి శ్రద్ధనియ్యవట్టుత్రితి ...ండు...డు వేతు దత్రైన ...వకులు
యుని ప్రెగిడిగెతో రంబిగల ప్రాంగతనయుశబు తం తొరంబులనితోగానితమి...
గలుపరివెళ్ళంబు ప్రగ...వెడలి|దేవాంకల్యాణతయుబు (శ్రీ)వారిముఖ్య కయున| (థా)గా
పగిదిపరగతి|రత్నోంగదనుడు రితవయులు ...రి రుసుదురాజ మహర్షులు కేళ్ళ వెంటని

...త్ర చేసిన ...ంభిదేవ...
...ఘ రసుదాతి వచ్చి|రత్నైన
రంబులనుదక్షిగల పట్టాభిరంబునక
వబడుంబ తొరి భూవరి (ద్ధా)ము రయ్యలవారి ...
కానపరివిరమంగుల|చంని ప్రియ వాలవా ంతముచేని

౨౩

సుగణి పెంచి భక్తి ని। చెంచెన్నిన సతి క్రిమ్మరల బిం బన్నాము నగల దేయ్య వేయ్య వారి
ఆప్రాంతన మైగటె భవయుగ్గో పాలులు తాతెంగి యుత్సుక వతి తనాయుడల ధి
సిసగాతలం స్థిరరయునా తెంగి వెళ్ళాగాకె సుధి పాంపాతే షిక్షి రంబు వులారా త్న
కారి భ। బ్రాయుత నవులు లంగ్ని రతుల విన। బాయవుడు చిత్తంబు చె
లు బాల్య కృష్ణ సంస్కార గాంబులకెయ్యు వయి అనితర్యాత వాల వ్రిష్టుం

గణి చెం సుఖాగుతే పెద్దత్తరు బులు స్తావించు గయిలు తడాచేస్తే కేమె। శారి రంరా
శ్రీ పాండిసౌ గ్రుహుగంధ వయు ప్రాపించు నైరసుసు మువని సుజ్ఞె మునధిపాయ వయు అంతా
నిము ద్వారాది। సుదంబునను దైనిని చెప్పిన విని పరితృప్తుం జేసెంబ్రుం దుయిబ్బీ నిరయు
ప్రలపుండు భూపుల యెల్లెకెయు వయ్యు తు జసంసారపంతె హానిధి। తరళంబు లిపొంప
తేమి చేశ్రీకారం గ్రహుగల దేశిం భైప్పవేదు దవుని రుడతెగిన శుకరుండిట్టని

రగిం చుటి శ్రీ వా స్తుది శికది పుల్లుల వయిస్తూ [illegible]
నందుండు పరమానందం బందుచు నిరంబిని [illegible]
కయ్య యేలుచేలు ఇదు ళ్లారంభ్భులు [illegible]
ప్రంశిస్పదళ నంబులు (శ్రీ)। [illegible]
[illegible] పాలకుండు [illegible]

ఱంగది కనాంగదులనందు ప్రెంతిఅరివంత [illegible] లుకెప్పె
వారికి వెయు దవ్వులు సనానంబుచేగ [illegible] లుసత్తిగనత్తు। యుచ్చి [illegible] లు త
(ఘ) వెంపుమ నట్టు త్రిసవుం ఆతుంబులు నట్టు కట్టు నిదురించి నశి శుభా ౨౨॥౩
దని॥ (బ) కథుంఖైం ఆతుగ గనియు రుసు పరిపయు నుగంధుం॥ ప్రకట
ంతు కైం బానందము ఖులవైన గోపగోపికలు ఖులు కేందు సనులు

తల [illegible] రతి (త్రి) త్రి పంబులు [illegible]। వి(ప్ర) [illegible] గ్గా గ్త వేదవవ (త్రి)ంబులు
ంతు వెంపగాగవే [illegible] ప్రభేల్గ్ర॥ నిదురబుచ్చి గోపనివే వాంఛునరు। గోపికలకులు
దుకుచు బుధుం కారికై కరతి కులంతు విలసు॥ స్వల దుచ(త్రి) చాపరేఖా॥ పుదపద
వయ్మై నెలంబడె॥ నకటాంయనిగోపబృందవటాకృత్యుదరేఖ వెట్టు [illegible] శుం
వెలిచి॥ పట్టింబులు వెరా॥ రతుబ్బు చెడి॥ వెరపులంతంత కుషాసంబులల

[illegible] దవెకత [illegible] వదవ
మ కొవుకారి [illegible] యుచుబు నివారి [illegible] పు షుఖ
తు నదంనెను కల్పుంత్రిందుంత్రికే యు కట్టు రకతువట్టుప
దుం నసరసపదాత్తంబులు వృత్తిలెనెల్లంగ
గుచుతవు తమ పుశంబులతదుయుకట్టుబింత

శకుంతాంగరు
౨ వ ధ ఱ
౨౪

యదుష్యంతునకు మద్రక్షిం దుగాగాడు తల్లి గతయుండ్లా। వింనిశే వరుణ
శకటపేం। వలుగాలకును నాగంరయుడని శ్రీ। వాళ్లలుని కధనాడ్డు యుండు పలికి
తిత్రిజుడ్డు బల్లెలో కంబున నైనధెప్పు బద్దునే రెలవెంద వెంరాం ని
అలకతివిగదంనంరతూ కొంటువిగదంభ్రు। వుంచిరయుంశ చెంట్టవురం
తచాయ్యని కంపిల్లిచెగిరిప తన్నులకే నత్తలి నిపాకంబులు తుచేసి రెల్లిరూం
చి। కాదుకు నకభుష్పదంరా [illegible] ంచిపెత్తి

దుతేకే। వింననువున నాగ గనె దీనివిధ వెరల్పుత దరెలాయుల్లని విధరించి పవరయుం
రికిశువులతియాల్లప్పుదు తుకిళువుల పలుకులు వినియు కాయువాలుం ద్వారక్రబంత్రి యెటక్కై
రయుంప్పాలాలపించుచు శ్రేగలు శ్రేగతెలుపు తల్లు తాశ్రీరచ్చెల్లెర చరపేయుల
నవంశ। వంనుగుతుత్పవుంనసంరసులదుసుంనరుమునుచుకాండలగుడిపెంచు
వాంఖులు వధి తన్నకాద్యుతంబుల వెరివుంబులలా చరించి పిల్లబుపక్క ముసూర్లవు
వెళ్లు [illegible] సంబులె [illegible] । [illegible] తంబులు ద [illegible] (పు)త్రా

ఋనయు [illegible] వాలు తపు త్రాసుడు [illegible] । కౌమెత్రి
తనభార్యా గంభుప్లె సంపర। [illegible] నాలిందదంనుబరెరల
స్తుడుపాలుని రావణంబు విరిదయు [illegible] తెం
వ్రతుల [illegible] కాంతకాంవాలు నిపుణు వాల్లు
పుం(త)ంబుల నభిషేకంబులు [illegible]
సంగ [illegible] వేనె [illegible]

పెరంయు
పు

కాగతుతులతకృనితుతతొవితలు [illegible] త్రవిఁలలమి నివ్వ [illegible] కాగతతుడి
ప్పినవసవ [illegible] ప్రరంపుయుతుగాగానరాగప్రస [illegible] పుబా [illegible] పల [illegible] నైకయుత్రప్పు
సుడింయలటులగనికాంవిసుడివడి । సుడిగాంపరిభాంగ [illegible] కసుడుడు విసరిడి
గివసుసరవశసంకవడి । పిసరిడి సుకరరుపళ్లిబాడ మీన ప్రద్ధ వింరళ్ళు
లంబారకులంబ్రెంతుంకులంబ్బునెంచి నెంధారకుల నైఖుంగగతె ।
తులుగనుక్కె వముంచరూర్లశంగ (శ్రీ) బునె । భుక్షనతీయుంవరం ప్రాతా

క్ష్మ తొంతశ కఱురివయు । విథ [illegible] శత్రీగ కరత్ర తగాడ [illegible] నకొత్తురు
త్తుయు వయు [illegible] కం సునిపంప్పుసశ । వతిగాగి త్ర్మనా వక్ష్య [illegible] వితకభు [illegible] లటు వెయుగాయుసరకరు
లరాం । సుక్షిగావిదరాళికం తులు । సుడిగాశగరిపెలు శగతి సుర్తి హడరధిపాంయువయువుతి
పేయువడినగనిగగనేతులవయునాఅింరయవితిశి । వరశికిరణాపులుకుకుంఉంసవత ।
కెంద్రుపదుభుంనబునంబులఘునంబుతలపున్సుంబళుభుయంబు రంద్రుంబ్బునంబుం
చెనాంపమురంబంబునయుఖయుగావశ బూంతగాంశరవిపద్దకనెంచికలంబిర్లిర్యౌ । పాంపడ

(శ్రీ) ఘంకృనపు । వెరవిక్రులవిత [illegible] గదచెల్ల [illegible] గల్లినవవి
పరింత్ర్రచీసాబిస । సరుదరళ్ళుధులకు సరిభాస [illegible]
లయువులరయుపవస్య [illegible] యుంచుడులంయుపవళు ని
ఇవిధనుగల [illegible] శిబిరముసదకద్రికలు సెంబ
క్షసద (భ్రీ) పరి (ఫ్రీ) వుగాశ్ళుంబునదిగంత్రరంబులు
పాంతుబూరద్యోళ భాల్లశి [illegible] వుంశ్రీ గధుంగాంబిశి । కే

(శ్రీ)రామకర్ణామృతి
వదల—
౨౫

చుచుతిఅంగాచుద్ధివెవయుబుంలుచుంగాబుచు। నాలవయుబాంధినెప్పికలు
శుంబితిచెనుచుమ్ళూరంబునచుమ్మనిఋఅఋరంగకేద్యళ్లుబితించకెంరయు
గోవృత్రింరయుభుంస్మవిల్రాణిదుర్గంబచిత్తల్యెష్కరుఆశాంవశిస్త్రైబాగు
చువరాచంకారయుత్రమింబితి। న్వాలుండన్కాలితేరయుస్రాంయుతు
భ్రురరకరంబులు। చాలైకి కరకవ్యులనరత్నబుబుబాంరుగ[illegible]
వణ బూరల్నేవాంగా రరంబి। వతిబ్బాగ దెవిభ్రగమయుభూవిథింరాముంబా

తరరంతఆ్రిచుగుంరయువ్విచుచిష్మం (గ్రు) రయువ్విచునిఋవ్యనుకిగాంవివచ్చానింనుచు। నుతిగిర
తిక్రత నాంతుబునుంత్రగాంఖదా। నైనతినుంతివచ్చిశిశువెకృతివంంక్షవుబత్తిలాం రతెనే।
బుచు। నాంలాంవణత్తాజ్ఞిబుంగావింరాంరాంబిశతు। న్గోశాంలనుచుబుచాంభ్రుబు। లాం
బితవ్యారంబువిరాశంబుబు। (శ్రీ) లేబుంబితిశరంతవేగగుతగునుని స్నిపంచగారెనచుబం।
వెగింరయు।ం। శ్రీ బింస్త్రీలబితింయుసు। బాలకుణాకకాంత్రి [illegible] బరవెనభిపాఋకంఋ
రదెనిఋబు [illegible] రంరితు [illegible] సెకనవయుసుబరవకుత్రైరాలఖ్యాంచచ్చుగ్నాంకేతె। నుచవైరిచె

నరోవంగబింబునుతివతిగానుచు। నైకవరెడు
నెన్వదనుభ్రునంచురమతీభ్రగాత్రైనప్రదాబుంగిభిం
ప్రాంతివచునలే త్రిరాంభ్రింబుతుచునికఋ కాఋ అంలం
శ్యలాంగభ్యనుబుంతున్నంచునితిబుంరబ్బించుబింతి
నాంచతిబిగియుబభ్నితానిగ। బతియుభు వాయుతుబిచెంగ
బుతుగుంలెనుప్రరభోంబిసుక్తిలగుంగబుష్తబుచుబ

ప్రాంతగోపుర ... రోదనంబుల ... ంబ్రాదంబు
రత్నగావయులరన ... దేరా ధ్వజ రత్నతంధ్ధగ్గ పవ తోరణ రాజ గల్లా దుర
అనుష్ఠానము ... త్రిమూర్తి మూ రరెపించారతి ... వ్రుష్ణ ... | చ్చతమీ సూత్రముల వే
దేవ్రుండు చెప్పినవను గల్లులను వెలుగగుపడుచుండె మణి ... రయు నగా
వము చక్రనివిరాల్పుజ్జనగ గర్వంతో నావేలించిన వాల్లు ... ననగంవచ్చి
లు | తళ్కలు ... తనములు చే ర చరంబులై కై | చేత తగ్గ ... ములం నిర్ప

... కరకేషు ... కవనులన్నగత ... | ... వైప్ర ... వచ్చి | వచ్చిన
రత్నగారయ ... మణిగణిగన | శ్రీవిభుడగు ... డు ... చిత్తుండగుచు ... ము
వింబల్లితిమొంరు రక్ష (ప్ర) దేశంబు (ద) క్షతి ... రుపు ఒబ్బూపాండగంటలిమి చటన్ల్గో
కటిల్లానంధుంతెలుక నాగదు చంనువే పినతలి చింకి వమద్దుల ర్త్నా రాకర
రవయున వారి నిధుంబు | దిశలు భూమింతయువన ... గపశైలంబులు నేలులుగా
నుండదుల | చూంచి కర ... మా ... శ్రీ యొశ్వపతి ... యుల్లంత్తను ర్త నాడువస్తు

... త్ర ... పోను దుర ... గురపు ... [illegible]
గతఖంణ్ణంబులునెంధుబజ్జి తేయు రూరాగ ... [illegible]
వృకుళ్ళ వృయుల ... అనుతరితంత నందదంబులు
దిగిచి రాత్తి పెరదొడల పై నిధుకొని వయిద్య్రాగ ...
రింతలునినుదు శక్తి ఐయు | దే ... సు ... వాసులు
దేవ రనుంట్లు ... పురో ... రత్న గర్భుండదు

రామకృష్ణుల
నారాయణశతకము

౨౮

చిన్నకందుండు గనుంగొని లె [illegible] తంచుధుతవ చేసి కల్పితాందము
పుడితియు శుందక్షిణ శత్వారంబులు [illegible] యిందు [illegible]
రాష్ట్రపు రాంబు బాహ్రతి కార్తిక్రుల కెల్లనే వత్తేతేబా వసుంధరా
భునవీకులమురులకు స్వతంత్రంబు రాజ్యరక్షణ చేయుచు
దే [illegible] తుల కనుచు కృతర్ణ నికల్పినుండ తుదళ్లం చేస్తుగా
[illegible] రాష్ట్రపు [illegible] యుపూర్వ కృతిమ రాం ష్టు [illegible]

[illegible] యుక్తశిఖరాము [illegible] నందును గడు [illegible] రనుండా [illegible] చరవురాకులపత్రుంప శ్లు | [illegible]
ప్రాంకితరాకుమువ చితుల్లు | వారధములయిం [illegible] తకు వచ్చుత్రిల్లు | [illegible]
శాంతవి | ఖ్యాతిశసుష్మక్తివి భుంపే రబోధ సుత వాసర్గిం పు నారుల్లు నివృత్తంబైన
అనిరావు స్వోచ్చుల్లింది ఉండి పిన గర్భుంతువును నంను వంద స్మూచి రాష్ట్ర ప్రేగ [illegible]
పునరక పాచ్చగబులునా సంస్కారంబు స్త్రోదిద్దుతా తాత్పర్యంబు నికర్ణ దానువుతం
వస్త్ర కర్ణంబు వినన సంపత్ని గొడ్డికంత [illegible] సభుకు [illegible] నిరంతరుం

రాదిత్తక [illegible] ప్రతి [illegible] తవస్తు [illegible] కలిగిన చట్టు
[illegible] వంగకచములకవి నిర [illegible]
గందుండవరు పచ్చులకు [illegible] ప్రాంత్త [illegible]
వితెగశ్వి పోరాయు [illegible] చెప్పిన తెల్లాంగను [illegible]
[illegible] రావి రాజీ [illegible]
[illegible]

...స్తు ధరణ్యాదులను సర్వ ... [illegible] ... శస్త్రక్షత
లానేకంబులగు| [illegible] రుపక్రబ్బ
వనిత్యనాంబులన్ కన [illegible] శ్వరులబ్బచని [illegible]
రాజల శ్రీగుల బెరానగలలమిషలి విత [illegible] వాంత
ఆలిన్నాన్ కై గ్రన్ క సుతి ఆమినుగు [illegible]
డిరి వారతి [illegible] గవిత [illegible] |శ్రీ ద వా గ [illegible]

ఋ [illegible] రెత్తి |సిసు [illegible] రరగుడి [illegible]
బుబ్బ [illegible] దుకొ|యుక్త [illegible] నరుల [illegible] గంబులు [illegible]
దు [illegible] కందంబు [illegible] డిసె [illegible] వెల్లుబు [illegible] గంబుల [illegible]
వేసు వెంటుబు గను డు రప్పం వేవుల పుడు రడిచ ఖాత్తు |రెత్తి శంకిచ్చు చేని కు
బలు కుల వెక్కి వలులు గ|వరవులం గ్ర్యలు నట్లా [illegible] వలు ప్రదురు|రావిచ్చు
లు ఫలియుక్తునే|తత వాగద్దిరమంతనవును [illegible] వేద్ధ [illegible] శలనెత్తి వెం

[illegible]
రత్నగా ంబులను నిత్యులు [illegible] ంతు [illegible]
నిడుచుదిగర [illegible] |శక్తులు [illegible] ంటు
దిశ వారితిండ్లు చేగకులు [illegible] కులపు చేగ [illegible]
క్తులుస్న్కెకవ రణుల చిగిగలియ [illegible] తవా [illegible]
జ్ఞనతవ విరుం డెన్ను వేన్నను [illegible] ంకి ద

౨౪

పంకాంగ రాగణంబు లక్షైకగుణంశలయొత్తువెత్తు | శిన పూంబుల [illegible]
వారెల్ల (దా)గవి | పరకలు ఒరేరాగ గదిన్యంరాం వెంట [illegible] స్తోరిగి
మూంగపులు దిఅంగను | సువ్వాంగ దగాగన్త్రైన వారంలక | పారంగ [illegible]
గిబ వెయిగమలు లక్షు పడియాంగావి కగగన్తైన్తైవాయ్యకయతాన్సగు
లువెలయగ [illegible] రెం | దతుడ గలవిడి [illegible] వీమిశవాళ్లు
కతల్య [illegible] రాఆశ్చ వారితి గాంగ | మసృపదశ [illegible] పారాబలు

పువ్వాంటి రేతం శ్రీలశింగాంబుస్త్రాదవలల [illegible] వరిపు | తాన్త్రేంబుల కాంతివ
ఒరులూంగాగణరెలాంగలబెంపుగంధుం | రాంతుపరాంరులబుశ్రీ [illegible] రిరుల
బుమలనైజూగిచేరాంగధగగన్తైన్తైయూక యూనగగప్రకవిద్యప్రాం [illegible] గదువారా
అలంగాగగకవద్వుప్తురి | లర్పుశ్లోలవాలుగగాంధుపరశయుడక్సుతుదైయారాం | యుశ్లోల
ం | తదుగిదశ్లాయక్తానకక్ష (త)వు | లడుగంల్లుకదుగులానవధరిం రుతుడుగవకిబిడ
బుంగా [illegible] తాంగలసంగతికాంవికి [illegible] ళ్లవాంగం [illegible] బిలుగకి [illegible] వివా

లంతంత క్షీ [illegible] లరు [illegible] పుడ్లుకి [illegible] చవ్యు
గుబుయకియ్యచూంధతవారల [illegible] కుపు | పూాగ [illegible] లతి
తుతశ్లోయశేర్చ్యునగధరుడ [illegible] నగుపు [illegible]
కలుంతపంబుగ | శ [illegible] యలుటంపుశ [illegible]
కొయ్యమలతెంతయు [illegible] నవ [illegible]
ప్పుకాంతమలుకాకి [illegible] వంశ [illegible] కంత [illegible] వితెక్ష

తన [illegible] ంరుము గుమ్ము తకెప్పుగా ంగ గ [illegible] తకష [illegible]
లుపుత్రుం పమ అగ గశ్రీ గవులెదె [illegible] గొవ [illegible] తులు వచ్చెను సెప
నేరెగా గుప్రు [illegible] లు శత్రు గం బుతే ంతు [illegible] ల్లం ఖులవెల్ల
కానుగము నంలు నకత్రుడు గా తులు తనుమ ధర్మలు నొప్పు నలవ నగుబిమ
నెరుం కె లరిసుత్రీనత్రి ప్రు రవగా గా నప్పుడు వారత [illegible] చితనవ
వెంగారలగా గక్కె యున్న తగు నల్లవ [illegible] నవళిలే [illegible] తెల్ల నం [illegible]

లుగా [illegible]
లు నమ్మ [illegible] యయుంది దీతే [illegible] పరుక్తి [illegible] యుంచి [illegible] శాల సుల [illegible]
తనిత్తె నప్రసం బులు ధీర రసం బులు గా నవి [illegible] చరింపుచు [illegible] తనయురాడు
తవె నలుపు మత్తెం రయ నా కుమరులు [illegible] రయం డు నాకు మరా రతులున విశ విశం బున తవ
నప్పెలు వింధులు పత్రు రంచు [illegible] ప్రుగా గచిర తల్లి దెస కా త్రి [illegible] గ తురం [illegible]
[illegible] పుయలు [illegible] గదని శం త | నల్లి గది కి [illegible] డుచు [illegible] నచను బు ప్పె

తేన్న [illegible] విరవ [illegible]
గానిక్ష కాంపులు గల [illegible] వేను రక్షు లుల దవ [illegible]
గావ పాలురు | తను గాల్ల గా కా పలు గూతి తన్నుల
సంచార [illegible] చక్రు [illegible]
[illegible] యు వత | [illegible] దాన్న వుగా ను నింపెల య
వెళ్ళు [illegible] యకు [illegible] సా [illegible]

విశదికంబున కృష్ణు [illegible] పల్ల పూను [illegible]
మారకు కంతు రంధ్ర నిర్వాణకంబున శిక్ష [illegible] వసేమ్
శాల (శ్రీ) తులు ॥ — ఘుకు సాగవిలాగద పెట్టు। వయాంగలకు రుక్మిణి [illegible]
నాంగడు సహేంద్ర వందుయు వయ్య [illegible] [illegible]
౨౩ — తులు వెంట [illegible] పకపక నగరితరా। వారియా [illegible] పాలవయు

గుణుగ [illegible] పుత్రుపమా తుల్యంగాంగరుకాంచియసియుగ వల్ల భుంత నేసుగ వృలుమిా
యేంతస్వరుంతఖిాంగ తింటువారని నౌ (వ) ఖుబ్బిసుంతురులుగా నుప్రాయుడ [illegible]
గగుత్తువయాగత తాగడు। అంత్యులను సాంగగు చెబుంతులా నరవెను। [illegible]
క్షత్రియుంతు కపట శేశకంబున దొంగ ద్రోహ (శ్రీ) తింపుడ్డ పెనలో పికలు చేక లరుకరి
తే తుళు బుప్రాలక్ష్మ [illegible] గళ్ళులను విశిష్ట [illegible] సేయ [illegible] పత తేన [illegible] వసా। కథత

ఆనివతి రంకపైశుబుబవేంగి ంతేంగాద్దు। రాజుకె
గు। నేసూ (శ్రీ) రాతి వింా అంటుబు లవి చరూప్రల
రుచిత్తుక లచరితలు రాయివిగుడు। రారి [illegible]
దకషకు వచ్చి లభ్ధి లకేయి క్య్వి వాలులకు [illegible]
[illegible] సుంక వ్రుం [illegible] గారిచ్చేలా [illegible] పులు [illegible]

శలంబులకద వారా ఘన్న వఘుబడి కెత్తిరాయి యుద్ధి చేసిన ద్రుపదు [illegible]
నేత్రతోంగల [illegible] ంబులు [illegible] తా| [illegible]
ఘనవారలపరంగా [illegible] తక్క సేనతోడు నదు ద్రోణవి. ఎవ్వరు [illegible] ంచుకదా|
శ్రీ దివారికి నీటికి నిధాత్రి వారిదయ [illegible] గలు [illegible] వారిరం
గర్భమూ| పింనదిత్తంబు పద్ది పితృ దిక్కి దిగువ స్వేం నెండకి పత్తిచే

[illegible] ప్రా [illegible] వి చేసి [illegible] గజ [illegible] ంచి [illegible]
[illegible] టలు [illegible] ప్రాడితులయవగ చెప్పబడిరా [illegible] రంగ [illegible]
శరీరలి విష్ణువా తిందుడి చిన్న. శరీరబలభృవులు చూడక్క తాళ్ళతిలు [illegible] ంకీయు కయు వారిజ్ఞు [illegible]
బతెశగ| వేగ తప్పవుతోం కుప్పగిడనపుచ్ఛవిదినగధి యరూ| వేగలుపులగతమిరాదిసు|
రెసు| చింనదపమూ రుంతెయుతగడు శీతారంశుభుడ్డియు కయు ంయుంవుగటలదవార

ప్రాదవగ్గ దఖంశయ [illegible] త్రాసు చువత్తున్న [illegible] యుశుత్త [illegible] యు
వల్లివిమా గగణ్త పాలు నాలలు బలువు (తా) గ వెల్లి [illegible]
చ్చికత్త వల| తోరంవుగడయు (దా) [illegible]
నెలబ్బ పత్తిసే కుచుమారు ముతంగది చే సెట్టియు కయువంతిది
గకలు| (కృ) ంవరుడుతెలెనిది విలిపి కానిపేర [illegible]

వశిబునా। శ్రీంవరా నీవుచుతు తు (...) డెసిపువేంపున్కు కే కంతిదస్త్రి
చ్చిత్రి। యయుచ్చగనుతిం కెంచుక [illegible] నసుమనతిగనెదనా తో [illegible] చుడ్డ వడ కెలరు
దరశిప్తె। బు తి నాంతో యుప్పికిళంపు పనవెత్తవి యికయు తలగదిశదాశ
౨౨ శబ్బినశిసతి। చక్కాలు ంలం దలగువుని నచూంలగులు దనన్నేవులుంలం
తుం। తగడోచుచ్ఛాంచవదిగ్గనపు। బుగవులవు తెచ్చిలి శి [illegible] జా ంతోచ
చబిత్త త్రెనరప్పాషయి కేయు నాంపుట్టి ప్రెస్టి సింతేగ। స్త్రెన్నె నీపుట్టి వెం

బుడె నని ప్రెంచులు వికయు తాగిదత నచ్చిభవనవయు వనక। స్త్రా బిత్త బిం [illegible] కే వుంత గాగ। నీ
చంరయంనా। తిచ్చిరుతాగ దుసువతి చిలి మిబ్బి దగలదియు కయు కొదు సులు లెవనిరయు
ంవలవున। తల గగరగనా [illegible] లికికి గుడల యతుత్తగతి। తలగత్తెన చాలిటి యుస్తిది
లుచెప్పు వున్నని। చాలుగ దూచెప్పు దుకే సతులు వన్నెందుపయుద్దితియు కయు వుగునాం
తెలింతునియ్యుత్రి వెలదితియు నంమునిదుర వ్రెంగవనా పట్టిచేయుంచు మార్గె లేగగ
నా వచ్చి [illegible] తిత నాగ దిం గపిరి వెతలదు వాంని గ్రుబి గ్రాస్త దనేప్పెళ నెవిగ్గుంవను

విత్త భువలు వద్దెగ్గి నైలతుంగతతగునైయు కేయు రయు
కనితి। కయువగు వగనంనుసువగని గాంగన్ఞానైన।
రయుని। తలరయుంచెను నీసుతుంచు [illegible]
నీకాను రుతుమా వుగవాంతలు ప్రెంగ [illegible]
తొంగకతొంతవిలగప్తిలి। నీదులంందు దోంవ [illegible]
శుబాంగియు కేయుత్తె ఆవరాలు కతని (వి) ంవన్నెగ।

విశాలి శైత్యావశేగలు। [illegible] కుతారంగధ్రుల। ఘెరరవంపు [illegible] పృదవనగ
। గుంగాటు గుజాద్ధాంత్రి [illegible] లదిక్కులు భరుంకించతులు వెలిపె ఘల్లు గగుల(వ) చళ్లి
పాగద గతిపలవెల్లి నీపట్టిబిరాగలడనిపొంలుపెట్టి గెలి।యురిద్ధ
[illegible] ఘను। నెక్కరియింటిలోడి సాధు నెక్కరియిట్టేలించిలావాడు నెనకరియు
[illegible]లుంపుయు। వయునడు [illegible] గనేనిలరుచ్ఛేను దుతుదుదు నట్టిదుదు
వలారియుంపనెను పెట్టు గిడిబా [illegible] వునశీధంపా [illegible] పై [illegible] వ

[illegible] నలయుతనదు [illegible] వికొడుతనవ [illegible] దలు [illegible] త్రవమునెనస [illegible] సంపలు
[illegible] విపంగిప్పుంనబ్లు [illegible] నకనదిక। వుగుపనిసుపుండులపులప్రాంతు
లాపలగిడ్రించె [illegible] బ్జవన ద్రోగవచరాంగవుచూరి నప్పుడుబూచ్చి నాగడిత త
రబిలాలి [illegible] ప్పనెంకేటిద్దిట్టి। నెకటి పెక్కిరించి నెక్కచాలిప్పుడపత్రి। ఖాలాకలావలు
గాగన కాల కితుకలపనటుచు। స్పృదుగలలివాగడలపయిలిచి [illegible] కుతురెరా
నెక్కడికైకనబు। పురాయుంసలనురభులాంన వుంబులవా [illegible] ష్టయువటుతినవ

నీతగి దుంపైవ। నసుకవెలియుంగగకవెంలుగా [illegible]
వయులు కొరయట్టి బాగితి కాడతుత్రలవిరట్టి కెనుపె
లుప్పులు వలు(వ)ల [illegible] ంబులు బనల [illegible]
లువరనగిలించాయు। నిట్టిత్తి కెనకనెకత [illegible]
కొంతలుందు విపులెంచు వచ్చుతి [illegible]
ఖించయున్ననైకవిధంబులవై కిరాలు [illegible]

[illegible] గరమాను పుంగాగీ
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

యుందులంగ్రప్పకెంరటు(పు)స [illegible] ంబికిట్టపు రత్నకేలనిర్పు[illegible]ంథ
తల్లులాంత [illegible] టులాంరయ్యిష్ట్యులఅనెవారలనుతంబి[illegible]గాచి
నగౌలపూండ్లి + విప్రాంతనికైవది యిపుడ్డనిఖంగి తుపూరకలు
పుంనుదినెననిచెప్పిన| యయకెలాంఢవాలుయ్యికేయ పట్టుప్తాగ్గనియ్యలి
వయ్యఅనిపద్దదినవప్పుగుదతలిక్కినవా దిద్దంతు యెల్లినక్కా[illegible]కిట్టిని
తిన్న[illegible]అంచిచెప్పు [illegible] దిం వందిగరాంప్పి [illegible]

గుసైయ్యతేగాలిగితెయ్యరింపుర్వనెఅలుగాగడుతవయంత నా [illegible] ంతు| పుంబివా
పంపి| కాడుతుంఢాపింపుంబాల కుండానెల్లియ్యటయ్యాంతలు [illegible] దనవికారవలు
ధూంగ్గాఅనుండానే| వింతయయూలేగనతల్లి కుగ్రవేగది కనాదలుచెప్పి యయ[illegible]తుచుకి
నిరాయ్యకు [illegible] ంనతిఅికిభర్తుకాదు| పుంనియతుపుపువేల నీవుపుంధింపుపుమిర్గ
రెయ్యికాల్యులఅంప [illegible] పుంనుదందనకేకిఱుపనాలాఅకాంతునెనా వె(అ)నెల్లాణ నంపు
పుమ[illegible]కెప్పి చావచిగ వదిల్పి [illegible] దుంఢి ం[illegible] పలికిన యయ్యతి[illegible]నంతప్పి

గతతడేత్తులువాంనరయు| రావ్యుల[illegible]ంది(త్రి)
లెల్లిగళింపభిరుగన్నె| కాంటులనిప్పు[illegible]
యల్లనలుఅంతనెల్పన్నా దుబులవ(ద)(ప)యుఆం
యయంధనయయుసఖులుల[illegible]ప్పుడు| లంనావ
ంఖియ్యాడ కల వీఅివగ్గా ధ్యూలుపుదిశంనం
ప్పనియ్యివ్వి కాలిపి(త్రి)వా[illegible] వాంలనుం

శ్రీకృష్ణుడు ...
... కవి ...

... [illegible] ... బుంబుల ... [illegible] ...
దనుజవైరాయలుతవసంకల్పాదృష్ట వేదాస్తుత్యవైరా|తల [illegible] అకం
బుద్ధిచింతింపగగన్ని బుత్రితి పెలదిగితియు వారలను చత్పత్తిరి వారలు [illegible]
విశ్వరూపం తం దయు|గానశబత్స బుద్ధి కంపము లయెన్|నాడు [illegible]
మ తితింగానయుచుగుణ తీత గదుచుండగ దశ్యబువుఅతం
పదభువుగశ [illegible] చరిత్రోదనం [illegible] లు కక్షమతర| శ్లో [illegible]

[illegible] విలంబుధులధివత [illegible] | [illegible]
ంనదానెరవులయశైలందాందేశిగ [illegible] | [illegible] పాలకు దెంత [illegible]
ఋషులందవు| పత్నీమిత్తు [illegible] విలశిలయందీడు | వారు భంగినిత గద్దుమ వారి [illegible]
నితన సఖిలత [illegible] ంభుప్తి| నారదులెల్ల బాంధవులు నా(శ)యులంతు [illegible] నా [illegible]
సంబరమేశ్వరుండనితలంచుచుంనయశైలం దంతలంపను విష్ణుండను విష్ణు వమాం
దప్పనిదువెన్నె|కదలవేదన్తదవమతద [illegible] వించెన్నపాయు [illegible] తిప్పు [illegible]

ందమ్మి [illegible] ంద [illegible] యకసంగ [illegible]
వంక [illegible] దెం [illegible] (ప్ర) [illegible] యయు [illegible]
[illegible] ఋషులు [illegible]
గణ [illegible] వాలు [illegible]
యబ్రెందిం [illegible] లు
|| [illegible] రంద [illegible]

ను నూరాచెళ్లెం డరత్న కిరీట దే| పు శ్రు [illegible] జన ఘరిపింప దం (త్రి)దాంతం
త్రినవిని రాజు [illegible] కండెఁ [illegible] దియ్యుటు నిరెంటె [illegible] అవనీశవు
వాక్యేశవరుండ్యైన విష్ణు శేవారతి ఘారి కిచ్చి త్రె నింతయు మవి [illegible] నింతు
వించి| ఖశి దండ్యులను వుతగవారిమంత్రించె| రధి రథ శత్రినారు నల
[illegible] నెంక తేరుంఘంబు వెళ్లి మిం త్రిమిగల [illegible] గ ద పెటుగా [illegible] లు
[illegible] వారకల్ప [illegible] చాలిం [illegible] నెరెత్రాం [illegible]

మండెమిసె శెశంది వాత్ర యుకయు(ప)న్ని శఖీత్ని నివ ాంతి ప్రె| తత్సుంబులు చెప్పి కవులు [illegible] (శ్రీ)| త
ను(త్రి)యు గద నుచాంగ దువవను వులంతుం దువలుఖ్ఖుగదు ధరంయుతనధారత్రి| వారి
మునవ్రగడుకట్టి కారకనియెం వెల్లులపెద్ద యూం(త్రి)గ యుదీశందుర్గాద్రి బునింబె| ధరశియు
తరిప్పియు యవయ్యు [illegible] కాంతుల దనయుయయి వారలం [illegible]
శక్రైనారి| పీగ కేనాగిత (త్రి)ాదు [illegible]
[illegible]

ళ్ళుదుకటవా [illegible] మళ్ళి కతలి దండయ్యికల
[illegible] (త్రి) [illegible]
[illegible] (త్రి) [illegible]
[illegible]
[illegible] (త్రి) [illegible]
[illegible]

భారతీపాంశలనెంవెర[illegible]శత్రైబతి నపద్యంబు దిగద। తెంశవ
పాంతిపాంగ దృశదేఅంవృలిగు శెక్షకెఅంగింక దేఅంవ ఖాంచ్ఛ్యుత్రి
బాలకుండు తప్పెవలు వట్టాక్కయ్యుకయ్యు కప్పెవలు వట్టిన(శ్రీ)
కేశవపారంజునవ బాల(ప్రా)విశసంతున్నంబుఅన్నే పీశ
పెంచెట్టిపెం[illegible]పులలోనివెంవదినివింభాశ్రీ
దింటి[illegible]టెంగి। నగుచుపా. తల[illegible] రాంగిందాంకవచ్చినవియ

[illegible]గాశంకమాత్రి[illegible]గ। తందేము [illegible]
నవతలంటలుంటము[illegible] నుడిభరంచు ప్రారలం చుగిబలరుపుగా। న దెకాభటచుపనంపురం
లంసుతుల। నమ్మనరుం[illegible](శ్రీ) దిగిబిరలంకతలవయుశ। శమ్మంచుమునిడు క్రాంత్రిరాం
ంబుప్పి। నితికొంగాచరెతకొంపురదించుంభిశుభారి ఆశంజిఆశ్రీ। గాంబుంరాంబి
సంతుల[illegible]సింత్రైపువప్పు అంతనాలూలలపచన పాంటుతింటవప్పివిశతిలంబు
అవవెలవిదేశిబ్యునికచక్రపులసే(శ్రీ)కిటాకరయుంబలాని। వెలరఘుకొలుడిటుగ

హిరాజకుంశంచి [illegible]
తలుచాంవింతలను చ[illegible]
గాకటిబి। దుష్టుంచు[illegible]
రణబు। తడ[illegible]
శైనదధికుంభశకతలంబుటిప్రె[illegible]
గవెళిరయుత్రై। యయుబ్బిమి[illegible]

॥ వ ॥ పొయ్యెన్ రంతు చుంచరాలుగని
నిని పొందం బచినా [illegible] లెనెం వి(భ్రాం)తియుం జెం
షియున్నాలు దీశండ [illegible] వివిధ్యు సంపుచా రోషశ్రద్ధలును
యై [illegible] దిదప్పుకుండప్రు నెండలఆయుంగ గచ్చియుంటినంతే
[illegible] సరప్రాంని। [illegible] కొంక్రేయ [illegible] ఉంగిరేళల్లుయు అనివి
[illegible] పల్లి పక్షుంబు [illegible] యుత్రనిశ్రయుంచితేలను

ంటెలయ తలయ తనిచాంత నృత్యంగల వత్తి [illegible] నుచుస్రాణింపుచు [illegible] రా। తన
చపుంబు। నినింతయుం శ్రీకృష్ణ నంసు [illegible] నుమినే [illegible] ంత్రితికధ్రిం చితిజేయు అనిమించె
నేరజి(ప్ర)మంబు। వెఆపెయుంగుత్తి కునైవెఆపింపుకుంసుచాం గళింగగి కేఖాశధు
ధుసందునా బాచ్చి [illegible] పొకచ్చోటులేదు। తంసునైవృత్తైన తలప్రాంతపుచాం
తల్లింపుగ్గ రేయ్యులు [illegible] లనే [illegible] చవాలు దిగుచన్చు। నైరాంలింప్రాంపింపుతాంతనాం
దినకెం [illegible] లిలు నిలుమని। [illegible] నదన్నుచుప్పుత్తెవి ద్దగలె

రతరాం రసుప్రతి రతుంబు [illegible]
లింబంచు [illegible] కొడుకుల నధుం వృత్తి [illegible]
గానశేగదుగ్గ [illegible] ప్రతాంబుద్ధి విను [illegible]
కెధుచు। నెటాంబిలేదు భతితిం [illegible] దుడ్రెల
పాండుయులు। [illegible] గుణుంబులుగలుగకుండు।
[illegible] తింబంబు। [illegible] చెక్క। [illegible]

కష్టులు ఘుల్ల శివెల్లా రము ... శ్వ ... లలు (ది) క్షలు ఖలు మా ... రింర...
కెశ ధిపాయు త్రిపుర దయు యమ్ము యశ్న నబే రెంబు నధప్పి కల్ప స్త్రి రంతుసు...
కివిరి రాయు తరవెం గిరి (ది) ష్టు నం ఖులుం ద్వైసు కాశం గాంలేనిలి
పశ్నా త్రిష్టు సహమయుల్ప సె ద్బవా ంత్రి। కాలుపకని ఖరి లబంధ
తవారి త్రిష్టు కొన్ని మెలిపించు పుప్ప। ఖిం నిపెంసద రాంగ చికైన
నదుసనుపెం సగాం నరబకద గోచ రత్న్యంబింబు కాదయు

వము ... యునగ ... దయు। ప్రష్టి ఖలు సంపిశ నతగాకు ...
బువ్వ ... త్రిబుధితప్పి దపు తావల త్రబిరి త (ప్ర) సన్నాత రిత్తువి
అరశతుర్యు ... తిరాంబు నియ్యసియ్య స్తంభా విరంబు లభనకు సప్తంప్తి
కంనలు నలు ప్రపెవెగ ... రంని కి త్రివ గచువాన్ని ంచె దిసవ చున్ననెలా
సుచు। నలగగ కొట్టిచేతుల రంగ శీ గకపు రాబాగా నిరి వరుసాత్రిద భాంలు
నం। నేరరప ధరి (త్రి) సిష్టి రంతుతులు గలరేయు వట్టి ... కర నిం నసున...

రబు త్రివనఖా తిరుగ్ర ... తుమా ... గగ
ననిష్టి పనిపట్టి నీనివాని। యు తుపుష్పి శ్రీంప్తి
యుకననిపలు వు రుసు ... గలవ నైలిపి ...
గళ్ళి దలాబిల్లు రంటినియోగు కయు మిం...
బత్తా దము నిచలవంక్రానిన బచ్చులి...

పవకవేప్పయుకయుగాతుకృష్ణకైననుదితీగ గెదు। ప్రొక్కరయుతంగునావునుగలిగిగియుఉంతవ్రచంతువుం। శెక్కడి ఖాకువుయుచెక। యుక్కెవన్నారికెవనప్రావిష్ణు [illegible] తలంచు త్రి యుథయు

కరలకెత్తి। వుంటవతోస్త [illegible] గవలువత్తా నవుగొరాఢెవుంశత్ర్యంవుంబులుయూగావుబరియు। ధంసుపిలనల్లుంపిలతుగంగవారెదుతి రాంగవిరంటులచాలకవ్పదప్పు। తలరురు ప్రక్కతం

రంబునెంటలకునడగవుదితీరాగది। వింతతలికతనవుయుకలుబు త్రి। నింనువంతు వాంళ్ళునేకేలతనెంరయు। విష్ణుంత్రింటుపురాందర నెఊగగ కునికియుత్రికవుశృయబులువిత్తిపలికియు

।స్రాంలు స్వరివిస్తిత గర్వ। పాంలునృత్త కలాఖాపుపాలుప్ప్రాలుకెయు [illegible] కొలనుగప్పువతింరయునా। వాంఘునగుదువిలశిశ్రైఫేప్ర పఊతంశ్వంశ్రీ। ఆరితనవంనివిర్ధు। రాంలవుదే

దినడు। వయులుతేగకఖగంబుతుద రయువెయిదయునవడునా। స్త్రవిరయునలంరనగనుసీశ్వరు। శలవుదునేకత్తి ప్రిణతు. రాలాంకలంనకియు ఆటపెలదిగేత్రియు వట్టు రవేల

గ్రాంగక। పట్టికడుపుపెక్కి బ్రంపవే [illegible] దేవుయు [illegible] యు। [illegible] కతెలకట్టుయుకయు బికధువ శిరి తె ాంగగివలలో। చిక్కె దుపేన నాదిరరి [illegible] చిత్తా [illegible] వయుయు త్రిక్కదుపె [illegible]

యగాను గ్రహ్ణ స్నానంబు వల్లద్ది యడు వడుద్ధు
వెంకటి రతునెల కపా శంబిసు గూర్రి
రతువిప్పురతులు శుగోపికలు నవెల్ల
రాషే శియ్యశ్యబంధ వేషాలాశను తి
చెప్పిన శకటింరయునాత్మ కియునడె
నాదుగడు శక్తి యతుతులచా

రాథులక్షని యసుదవల్లభుగళ్లు శ్రీకంప్ప త్రిగడుచయ్యు నాశవిరిండుం గళ్లంబు
శుకమైత్రి విలితి పనిట్లు నిలోగిబంగల పరంపర గం
గగుపత్రిరి। తదనంతరంబు వెలుదికిడియునెండ బుడుట వృత్తపు నుక్తరియ
శుగదు। బంధింపబడెనగగు నిబాల సువక్రి। ద్వంధుడు గాంపునబున
రయు। ప్రెంగడుపద్మబుగడ నుగరి। పొందగనల్రయు శరుగావ ఉరఖలేశ్వరు
తంబురాల కెయ్యుయు అంతనంతు విశెలాదరయుంబు పనులపెండబుడి బిగగ కల్పి

పుబతి రయు। రయు బంధ్యలు
మతంసుతుగట్టిం। బాల్లి కాదత్తు
వయుబారశ। బిగతిరయుంనతుడు వయు విరబుర
తీ। బంధరబున గట్టుపతి పాటుబంచి
చేకియ్య కయ్యబిల్లి కంలచే తెరగానులచే। దానతల
ర తూశాలి సారదుకా రుపంబున పుద్దుత్రె రతు

శ్రీకృష్ణ కానికెనియెల్లన న్నిచెప్పిన యెా
నితుకుండిల్లి నింటెతల్లి కుశ్రేద్దు
రాగకినితరంబులగ్రిశింపనాం
ప్తితంబుగారితంబువారాగడెవి
ంతించునట్టుతాను దప్పింపంనాస్త్రిదు
రాకున| స్నానాలాగొకంబునసోక్షానతను

గిపదుసకుభూరావతుండిల్లినింటెయు|కయ్యనాందద్యూతెలశపించెన్ను|పాంరికిప్రత్యక్ష్మ
నికొడ్డుకులిరుప్రరుశంకరునికింకరుల్లై కాంకేరించి వెండికొండ మీంగదవి
రదుండుపచ్చినసచ్చులువలుశెప్పేరవలువేలుధరించుంచిరి| మదిరాపానపరవశు
నుపయూల్చకాల్యసంపంనసంతోరుగానెలేదుతనపుంసంకారకులంనంమివిరాం|
నితంబున్నంబువినుమీరహారి(ద్వ) పయనావింంపగగెనియుతుక్ష్యుర్త్రితిచింత్రిచివి
వ్యల్లసర్ధదివృసతప్తపంబులబుంధుంతవమీంపగెవిందచర్యనాంతవింద పచ్చుల్లు

వయుక్తస… పనియేకారణమెయ్యవిధిరాం
బులతొలిగినచేతియుల్లంగురాతుకొనె|కె
లైందయుఆనహాసుగాంప్రకహారిరుప్రరువిప(త్త)
సింపంబుగాగనుదరి(పు)రెత్తుపతిశుకీభూ
ల్లానవిహారవుండగునాంరమ్ముద్దుసలకు…

...కయు ... పద్మనాభల
శ్రీపులగడియాంగచి| ... శ్రీ వెంకటాద్రి
ంబాంవ శ్రీ సం|సత్తులకైసుకటికి|
ంగమిచేగటులిఖ్యచ్చిక పాటలించి
యునిబియిదరదంపుసపులంకల్పస్య
లధ్యపిని సుబాలైనుకరి|పాంలస్వవి

కంతుంతలు [illegible] కరస రతుపరుల్లు| కల్లుల [illegible] కవికలు| కల [illegible] బిధులగలు
చుల్లకు [illegible] | భుజంగ గారకంబు ననన్ను సతరుపుత్రా సారు దివ్యపత్రకంబులుం దసుండ.
పృత్తులకైరిద్య [illegible] గాదుల వారకేంద్రవులు కతననయు వయుఅనియుభులు పత్రికనా రవదలందునా
యకేయు కయుత్తుల తకరిలకిత్తదు| మ్రులుగురాల్లుం [illegible] వసులకోతాంనా| [illegible]
వురాణకతిక్రియ్య దులుబాంఖులుండ్రె| ంతూరెండుంక్రూంగతులు సదుశంబుగూచ్చివయు
వర్ష నపులు ంసుముకాన్ష సపులకేల్లవయుంలులక్ష్మి నిశల్కాల సంఖ్యలైపత్తింయుంచ

ప్రలుత్తికియప్రసనియు వయు [illegible]
వమింగద [illegible] వింద [illegible] రణాంపనిదకృతిస్వంచల్ల
దాం ంతురణా శ్రీ వయుంబయనకొ [illegible] వాంతిరున
ంయుంకేచాంగటితి| శ్రీ క్షనకొంలి [illegible] కాసుచ
ంచరితనిగుబుపుయ్యకయు వాంలుగడుకాలక్ష్మవు
సాంల్యంబులత్తోనుంతి కీయపెడ వికప్రాంతిక

౦ వెలు వృష్ట వచ్చి (పు) లు దృష్టలైఖే త్తలశ్రీ
వవుం డప్రని పుత్రులు వేమాత్మా ॥
కప్రార్థ్యసి దృత వగు నింసు ఖి
మనారలయొంచు ఖిరి। నష్టిఆపర
వషస్విమా శర్వంబులు తప్పన
కేంచేఁబువా స్త్ర రత్నమున

కవాంటుండ్రై నబారంబతి నికెల్లుక్కి తేగాబి కేరంబులు అవలు కవళించి యుల్లి నిరీగుకయ్యవాలు
ఖీలుంతుల్ల ఖరాంతవులకు నింద్రాంతువాం కృతిప్రాణాంబులకు నధిపతివిశిగా। (పు)
ంతకేయు గుణాలయు తుండితాప్రనెగుణావిశినినింతుండ కలగుణాంబులు నీవ వప్పు
మేకస్నిద్దవు యప్పని తయ్యుకయ్యుభువశనవయులు ఖాంతయు గణావగాగా। నవతీర్థ తప్రై
నెవంఖులు నంగముకిలు నింన్న ఖియు [illegible]। న్న వంబులలావ్రు న్నతయు చావకేయు। (ప్ర) వంన్నలం
తృప్తి ఖలాం (గ) ఖ్యులు। న్నివాదంబులు [illegible] వివ్వు కృశిరవు న్నిసే [illegible] వయు।

ఈకేనిప్రవరంతవా। నాలంబుడా వధికంటెలాగి వ
కలితియు (ప్ర)కలితి సంభవవువ రత్నాసంభవవీని
బడుబడ్యు। ఖెుకలయప్పనియువతారిఖులు క
తిగాంఢఅఖిలేశ్వరయాగ। కివరంబాళి విశ్వ్యాముంగ
కేయవులుభక్త మి (త్ర) యుక్తాయు। నిపదావలులలా
శ్రీప్రైలు దృప్తుంతంగాకునింవులుచేరుణా న్నేరేఖుల

గుణము త్తములు [illegible] లలుల౦దు
లకెయ్యు కలుగాదు౦టాభివే [illegible]
[illegible] ద౦బున శలగాని పెక్కు [illegible]
యు౦చి [illegible] పవరులు గు౦లగా|
గుణగా౦శరాదు| బాల్యు [illegible]
పరుణ్యు విను గడి| స౦దునవను ను.

[illegible] తపుష్పి [illegible] తవ [illegible] ధర్మములు దప్పగక| సచరిత్రనను న౦బు [illegible] గుణమున్న
గుణా౦కరిచు [illegible] చేసినను [illegible] రత్న [illegible] లకు [illegible]| చేరుచేసి
[illegible]| [illegible] దృష్టి [illegible] చు౦గు [illegible] వుల [illegible] దిగు౦బు [illegible] నిర౦తర| స౦దా
నీ [illegible] ఘుల [illegible] వచున [illegible] దృ౦ [illegible]| [illegible] ప్రతి [illegible] గ౦ [illegible]| [illegible] వ [illegible]
[illegible] ప [illegible] గవ [illegible] లగ [illegible]| [illegible] గు౦గ [illegible] [illegible] పు [illegible]
దు౦గ [illegible] లు [illegible] రిశ [illegible] ము [illegible] ము౦ద [illegible] [illegible] లు| [illegible] గు౦

లక్షునుబా| [illegible] గు౦గ [illegible]
మి౦గు దికలగ [illegible] ము [illegible]
[illegible] గు [illegible] లు [illegible] లు [illegible]
రవ [illegible] వా౦గ [illegible] యు [illegible] దు [illegible] ది
పెక్క [illegible] ౦ము [illegible] ౦ము లుగా [illegible]
గ [illegible] నుల [illegible] మి రువు [illegible] ౦ [illegible]

రంశైలిరాంబిరంతనంచుండఘువిత
గ్గుని భంగిగొప్పవనితలార్చితి
ఘుచుక్కిళ్ళుచెయ్యచుంబాద
చికలశకతసుంత్రై। శలగోల
లండుబవానుదిభుంబులు
పసుపతం… క్ర… సువీనగ…

త్రితవయు బారవిందచుంద్రై। యదాపాదంబునంబునంభ్ఞో [illegible] బగరుల్లిలయొల్లనదిబు
భ్రసుల్లైరయగాగ। రాండుంబుం (శ్రీ) చను శైవతింశరవశలంత్రై చాస్త్రవయ్య (శ్రీ) ష్టసుచు। (స్వా)
గుపాలు కతి వెత్తు। దంచితవయుగ (దూ) గవ్రవనితే (దూ) గవిబునని తెలాగ। రుంబాదగ
పాపతొరతిదె। తలకొన్ననుగొల్చినటించు తప్పితకొ ష్టినయు వయ్యభిత్రులు వచ్చిథరిత్రిగ।
రేపటిబాలులలవినె రాదింపు। ప్రృవారభృశంబిష్టనసంరాదుపెన్నదోపప్రుద్ధులులు వపారి।
పకుండుతన… బఆత్రెమెఆడినయెప్ప… వితత… బయ్యుయవ్వ… నుందుకెదనబుల్లిమన్నకు…

వల్లిరప్పువిశిచె। వల్లియరఢనతె అంగప్పురసాల
తన్నికతి బాని భంగి నడుచుల … గుని …
దనుకులిలా। భుంచుం త్రై యుతగాడు భంచుచు
భిప్రాచా (శ్రీ) వయనవ్రిచివగతి రాదినువు…
తప్పితంబులగులబంతయు। వానితలశ… లుం…
ప్పులబైన్నవెయుగాగ… త్రైప్తరాలు…

ఋషా[illegible]
[illegible]పనంది[illegible] కరంబు వినె।
దరలై బిండ్లు బత్తుల కొని।
వత్తంబునకు[illegible]ను నెప్పు
[illegible]స్త్రోగతెలంపాంది వా[illegible]లవిం
[illegible] పతులు బ్రోదా వనంబు సె

[illegible]సు నింబ[illegible]నవల్లదార[illegible] [illegible] [illegible]
యుదింపు రత్నంబు పుండలంతుల్। కా[illegible] పల్లవడత పుంబల్లు వేందగపునంబున పు[illegible]
తత్త పలుబండ్లు వెంబడి కైకాం వెలువింపుగా బూరింపు పుపాకత్నంబు బగుతూ
దులు తరలు పసపులా డిరయు రో బురంకుపపంకశలాం ఖితత్త్రైలస। పృకనైక
పగు వేళ్లలకియు పలు అప్పుడు రో వా[illegible]సెంతు శ్యాం దవెకరథంబున బంపు ప్రాన్నుసా
ప్రె। యుందర్ల పండ్రాకారంబు గా కకటపసందో పాంబులు నిబిపి। పుందయువిడిబిలు

ఖులప్తి[illegible] వ్రిసెలం పసగపునుంత్రా[illegible]
వినజ్ఞావంబని చి। పిరుంద గ్రంధుక[illegible] [illegible]
క్రికవంబులు నారవిప్రరో విరత్న సవెలతులై[illegible]
చెలంధ చంపక దారా మలైనులు లాంచులై। [illegible]
రదు తై రాం విందు వృక్షములు వేయుం దబని డు కొని।
ంబి వసించు ంబాతపున్నుండదు యశయు చెందిరిబలవ[illegible]

తతా|| క్షింది సంభవనము నా|
ంగరుడేశ్రీ నేగదుకలంగదు
వృద్ధంభులలుంనిరగవ్రబృత్తు
వ్రవింగావిచేలుప్రు|| వం
నేక్షురుచ్ఛేదుచు
సారక నుద్దేగ

బృందావనవము వ్వనీం (శ్రీ) బృందావనవనవుకెఱుపువ [illegible] రుంత్లు (శ్రీ)ందావనంలునే
కానదూగడలాగాగ లుకునవనీక (శ్రీ)డలకుంభూచి|| యసియవేగకువులూగదువు
ంఖులమున (శ్రీ)తీఘుడిలింత్తు|| రబ్బులు వట్టింబెలుం ష్యలగట్లులుమొరంయదం
నచ్చిలింతువు చెంతుంబ్బుల వాణివాణి|| పదరువదరువువు వంచించి పట్టిబోదు|| రం
చు| దురంరుదురుష్ణరరిమలేగ కత్తోరపులిదము|| క్షార్ముదురు ఘనశిలంతతి|| మిా.
పుళువేమేఘనవ్వరక్రను దుక్కవుగిరి|| (శ్రీ)గవ్వరుమం పంబు నేష్పో దారుచి చింపమ

శెందిలతుంతుకాంతగాబ్బంబు నెతురామవుతీ
విదిధరసాగపువులుతెంగగంతులు వైత్తులర
నుదుకోలివంవులరవుగ| భంగిదంభుల్లి
ఖుఖ్యాంకరవేలుల ఖుఖ్యులంగాఖునదు|| రాకువు
రుదురెంనంగ రాణివెలకువలనేపాభ్యవ్యు అంత
దలంసిఖ్యవేయ్ (శ్రీ)పులనిరు (శ్రీ) లురామువ||

(శ్రీ) వావె(శ్రీ)రాలు
విఠల అగ నీనె తే
రవెనప్పుడు నేయు కొం
లతప్పనుపఖూరా చువార
నివెలవక్షి చెరాపొంతే గానివే
లలు వారరులుగని రవుటెలిదెం

(శ్రీ)గప్పి ఆగదె రెయ్యి వానిచెత్తింగి చెప్పను వాటునకుం జెప్పియ్యెయ్యయిదియు
పెట్టిగాని చంపెగువమా రుడు ఫెగకన్య నుంగుపిటికా నంగ బాలకులు కోయనియ
గద్దవెగ ఆగవైచు చుర్వంగుననదా ంవను నచల గాగ చప్పలివిడుచు వెళ్ళింగు చు
కైయుంటి, స్వత్వ మలువెంపు ముండి అరు, వత్సానుకులుబుంపె భక్త వత్సలుడధి
పప్పిగా నిపిండెడు పక్షి తరుతవచూతెగగలవచుపుల నెర్పు అంచుకొని కలంకంచు
ఖోలివాంతశిలా (వి) శిఖరరుహా పకవులు నవాఁరివింపహారంభకులు స్పృత

నప్పెడింతరయునేలప్పి నరంభ్యు
బ్రహ్మర్షిలతో నిద్రియ్య
నలవిష్ణువి (శ్రీ)ంగినరక్షపులనిల్లిగా
పెరుచ్చు
ఆవెనిరాలం కులనీరు(దా)గావింపి తాద్రుగన
పదు శ్రీకాలు శోభరుదారంబు

ఉత్తరాయణ
నవకుశ
౩౮

శేరుపెట్టిన గుప్పెడు సారా వుర్దుండా యుక్తి నివిల్లదనీత్రి॥ యల్లపనుయుతా
త్రానిరయుండతీయ్యయ్య॥ రుంచరిత్ర దిగబతపత్య్పవ్యుయి రుయ్యల్లునవిప్రుప్పదం
తి(త్రి)ంగినవిరా ప్పు నిబిందిరితప్పు నిరియ్యరయు॥ హింతరిలా॥వులులంతి
గజు రతప్పు ని(త్రి)ంగిన॥ గనీ గ్రుబలాలా విదిచాలా (ప) నియుత్తిలుచే॥ తన
రైలాంత్ర రుందరుంబుత॥ రుంలరిత్రు రాజునంగడు గారాంగ రవేం (త్రి) రుంగు
రెరా రుంబునత్రియు॥ రయురత్తి వున వరిప్పు రపందుబుత్రి బున్గదరుంతా

నిరుతాతా(గ)ం త్రు త్రా [illegible] శిప్రత్తిని రతరుపుతురు॥ వనవుయుతా రినవివిన నభాత్యప్త్ర
బులెత్తిరుబు॥ ప్పించిన త్రంబుప్పైనగత్రిభిపులా ప్రారాపుతంవ(త్రు)త్రివిత్రు)ం॥ భింబిగరుత్తువిరా
రతబు॥(బి)ంగుచుం(గ)త్ర్యవునరుబు రరుబువెలలగించిరుచునరు॥ప్పు ంరి [illegible] దుగ్గి గ్రుత
త్రైవెత్తుగంతిరిగు॥యత్ర్యనత్రుపారావుయత్రిని రయుం(ది) రరుంబులత్రు ంగిరియు॥ రయుబు(భిం)
గాంగిలంబలబాయుత్ర యరా॥ త్రంరుం(బి)ంవరాంగుతుత్ర వరివుబింవయుబుత్ర(త్రి)
వరాంగగబుంరుంబురెంచుర॥(త్ర్య)త్రగబట్టుం(తు)గావుబు(తి)రరు॥(గ)త్ర్యరి రాత్రిరి

(బి)ప్పు॥గైర్బురుపుదుతతపనిరిబు
రవుబునబి ంగవయత్రై తరంలత్రి
రాత్రి బు॥ (త్రి)ంగుదుబుద్ధరుం
గంబత్రిలారైకిం బునరుయ॥ రాయు
ంగరాందంచుపైలరాల్లుం ంత త్రు
బుతునిగలవిరాత్ర)వుత్రిరుయ॥ రయ్య త్ర

రాలు ప్రియుగనం తనగనుల కాంతి కుసుమ వర్ణంబు లువే ష్పత
గణితంపు నికొంగరించె చుక్కాని ష్పపూసని చింతపవెలెంగ పదారగబుల
దనొపడ। శీఘ్రపణి ఖండిత శివ గ్నిలిందు ష్పకుని ప్రభలిత నఖ
ఖుల రాశిగల్గిన దవలా యని కల్పు దుశత్తం బు కారబుపల కే।
యచి నీహారడబూ తల (న్నప్త) రెంరబనుపటి వెంరయా దువ
దండ చరురుమ (శ్రీ) ప్రాప్తరం తవంబంబ దూ। కొమురప

అలవంబం చిలతో చెవనావృంబల లతి నరా వారిదగ్గ వేసవారిభుల్లు ప్రేమగారెంబుల
మరల దారిగటిలించు కొని మండదరణు నంబుసమండపతతి గనే। వారిల చౌరతనీప
లుబ దవరానుని బ్రిపదుళ కలభావుల పగిది బడిరిధరి (త్రి) నెల్లు వయ్యలనిపవిత
వుసుల వెన్నె తపవయులు మొలచరుతుదవరాంతు నివెరానుకెంరలుందురు
శరాంతు నిలచరాడు శరాగ ప్రియదాశ్విరరాదభుకదు। రవుర దైశ్వవ
లనుసరింపక కొవారు విబగిలియు వయ్యలంత నెక్క నాడు వ్రష్ట డరుకారం తారం

లతెరా చదగ ముఖం (ప్రి)
త్తాంతరములవి
వెలుగుయు నారాయణరుల్లబల్లుత్రే
వరాగ్ను వేంకౌ। గంధర్వులరులత
కులపెండరుశ్రీ దరుత వమా
ఖునచెలులతో లంక్తి చల్లులు

32

శనయుక్తులై తెగ్గలరేచపుపుల గద్దతించెను। సుతరంగంబు గ(త్రొం)గంబుప్రా
ప్తి లెక్కలేక పెక్కెంబులు ప్రైకతవము తెహ్వ్రత్రైగపుల నేచపులంబు ప్పుతించెరె
ప్పుత్రిపము గ(త్రొ)గుంచుచెను। వేగ్యపులు ప్రొంతింప్ప చెను। తుంటెపె
చియలులుకచెను। పులుగుల తేలంటారుచెను। (ప్రొ)దతింథ దేలరుచెను।
గుచెను। పల్లవంబుల ఢాంగుచెను। రేపులుసంద తితటుప్పొ(ప్ప) వ్వచెను।
లకుకారాయి (ద్రి) ప్పుచెను। ఖఢ్గకుచెను। వలంగు ముప్పెనాలు నుచెను। స్రొలు

… వివిషేబులుక నిసుంతరంబ్బంబుల నగుప తింభకులు చల్లి కాంవక్షువవించెను। సెు
ప్పుకొనుచుగాంపంబులు సెుచ్చె। రాంచెనము శిపులంబు గుంభాందిభాంషితుల
దలగుండ్రిపింతుచెను। కుంతులంరంబుల తొంతినాంతుచెను। కపికంబులంగల
సరాంకంబుల గుచాంగకుంటగత్తచెను। కురాంకంబుల చేతజచెను। నీరసంబు
పుల పక్షిషులంబులు వెుక్కచెను। రసంబుల సుంబు కొ్వచెను। నింగికి నిక్కచెను। నీత
చెను। బహువిధి (పి)కారంబుల శరీరవికారంబులు కైయును మతియయునూ।౹

క్షుంభిలగ… ళ్ళుంబులయగల్లుకాళపద(త్రా)ంగ
లయుషిరాంభ్రత్తుసుచెు కెరెకెక్కజపవల్లెల
శికూంగయుచెను। మెతంబుల తెర రాజతే
లగలసినిలుచెను। నదీభులంబులం దిరిగ
లుచాంచినప్పుచెను। తెలులు తెరిచెను। తేరిన
కయు పైకెనుకని చల్లి కాంపక్క। పైకని …

తలపెసత్తి తెలియల్లి గాని కానుచున్నవు. నెలత దొరత దినవ్యాప్తిని ప్రవృత్తి
గగాగర్యొ యొకయొతిపిగలబుఖ్యబుచుంబెసుచ్వ తటి|గెపింపగనె త కొప్రవృద్యాని
న సుబచుప్తి నివపు [illegible] వినిపుసుపుషులిటిన వాగడు
చుచెలిపిషుచు|క్తింనుచేక్షుడుచుక్షెసుచుఖ్యద్ర రితుతెపత్తితుం
పంండలతుపాలుదేగుచాత్తి|ప్రిందమగవిరిగాలు విక్షు ప్రంగ్గృ
సంపుతయబ్దిలంతుఘుగాదెపదరప్పుద్దమగ్తెయ్యనేయ్యబనృనితం

నాంధాయి తయ్యప్రక్షేతు పుటు లనే వృత్తి చనె| ప్రైక్షేతు బలుతొష్పి ప్రెప్పు సులితిపడేగనవే|
తతా [illegible] శ్రీపలిన నెక్షదులమింగుచే శ్రీగపులలోబిత్తునకు గెకులింపు నల్పెంగు|
నవ్వుపెలు నకినరేం తెయ్య యియబోధంబు నయ్యతియ్యయుంనడి స్వైకరెంగరి విభిలె
గడియాండలుచట|వంసనచేసిపిల్లినసుషుంరులబొక్షిసు లింతయయుపులసేలు
లుతలడ్రైయ్య అనివలిశిరంతయ్య కయ్య అమరులపృతపావంబునినవుతిన నార
తుగతు గాప్రసే| బపుమరణ తయితెశింసులపంపు నతెపా|లనబాలు

కొనదుబింతిత గాలునే. నెలకనెక నినినిసుదు
నయ్య పెసాంపుసుతుమత [illegible] గిగిరి| పతునుడ
ప్రైనిపొందకురాంగగమింతయయునింసుతిగాం
కయ్యవింతులకెసనుత్రిపవ చనుబొం|నందంబి
యత్పుంనేనిశరితులపంచే| భవియుసరునెదభ
రతోగరాడప్రపృత్రింద్రుంతునసుచలపటుం

౮౦

శాలుక ప్రాంగణంబులు గోపాల [illegible] శరత్సమయ [illegible]
కుసుమాకర వర్ణితంబు పెద్ద కుబ్జ కొండల తుది
రంభాసనవక్షాంతరాళంబునను | దేవాలయము శ్రీ [illegible]
బు నాయక రచు [illegible] వేశము లేనంబుప్పుడు | శ్రీ [illegible]
బుధగణ [illegible] క్షేమం [illegible]

[illegible] ప్రాణములు మాత్రయి | [illegible] రఘుపతిననింతయు | నాలుగో [illegible]
[illegible] శిలలు | మిందువంటి పంచవన్నెల మొగలు కలుపలు గలపెద్దలుగల
కాంచీలంకార ద్రుష్టి భాగంబునను | వేదమిత్రి నివాస [illegible] సంబునను | వెల
గోపాలసుతుల [illegible] | శ్రీ పెద్ద [illegible] దక్షిణ | [illegible] పుర దక్షిణ
గిరి [illegible] వర్ణాదాన | [illegible] పురుష [illegible] చంద్రశేఖర [illegible] తిరుకాల

[illegible] తెల్లనికల [illegible] మయమున [illegible]
విలంబున నకుల [illegible] గలపుష్ప భావములు [illegible]
రంగయు నేల నాలుక [illegible] గుహ [illegible]
శ్రీ గణపతి రాయుండెడ [illegible]
వంశ [illegible] ప్రకాశ [illegible] మున [illegible]

క్షత్రుం రాగి లదర్లు దినె దు
బుకానాతకు ... ద్రాక్షలుబ్బ్యం బులు తెరా (ద్రి) ...
తోనకు నంబులనాబ్బు ... అర్ఘ్య కులబెల్ల పావులు దివిభూ
దుర్కర ఘోరస(ప్త) ఘనతుందభిలాంతవేయు
దశాంనారా న్దారంచు తెరా (మి) ... న్ప లాప్పివాం (డి)

రఘుఅనిరయుందరరుమ తరం భూప్పు చేతవుల ... ద్రి ... ణాచక్రు నంబు ...
వెంటంబు నంక్ర్యాఖ్ను నాతనను సుస్వద్వార్తా మునిర్తి ంచి రయు। తుస్వహుల్లై శేగతులు
తనుద్వారు ంతు అసుం శరక్షటరో నిర్ల్య ంతయులై యందుక్షైనతెనగెల సంచు నిశయుాడు
ఖూవ్లు రందరుక్షియు అంధ్య్ర వేసరంబు నాబ్బు రాబు వేల్లులుష్టాగ చిభయుంబు
మునన్సాధ్య హాబ్బితను నెకాం హ్యాప శరపంచాంరులు। స్నలబ్బకారులు శకైవాం

శ్రేష్టులనలుంత ... నంగారం ...
(వే)శత్రాంచుస్పద్ద రాత్రరులై షైంవగ గెంలు వారలంబుగాం
లంభాంగా। విశ్వవదా గివరత్నవుల సాత్తగులం దదుబే
సంద(గ)స నావేశంబు తెరా నుబృలు। త్రల్లబ్బా ... బృలవ
లురతేలవూరారాభేరుల జీవరులకయ్యు శయింబుట్టు పె

యసూనసుకు
పుణచృష్టి

గంధుపత్రి పంగర్థితా నగమింబయా [illegible] చేయుప తు
విరిని వెలకలకైగ గైతథఖధ నేలచేసి విధిర్గకు థ వకేంరు [illegible]
విథరవసుంథుకృ మిగిలిపెకైసంఖుగనాత్సనఖుదరంఖు
సమిరాంరంఖు వె [illegible] లవంంథ వనకలిరంఖు పెంచిన। గద్రనమి
ంతెలపటు పైరాతి వయువకిల్యురంయ కృ రకృశవిశ్వాలకుప్రైపారా

కృష్ణ

చులూహేగలుంగలుకిస్ కానవత్సరు కృష్ణు తెం ంగథ చు। రాఘుకబి [illegible] రార
ంగురు (శ్రీ) [illegible] తియుచ్యుఅనిథలఫ్రంశ్రీ నిఖిలలో కలోచసుంధుపు। నిఖిం (శ్రీ) థని
కుపత్రు కకుంఖాత్సగనిగేచి ంలు ఖాలు వెలుత్తంఖు వెంటుంఖుని। తంపయునంది
[illegible] చరచి నిర్మింధ యుకంయుచి పిలివెథలకకధుప్రన। వారైదువిసపొవయు (శ్రీ) కిర
తులంగొ వత్ససంపుంఖుతో। తారుంగార్య (శ్రీ) తపస్సిచేత (శ్రీ) తు తంగాంఖుంగాచి

నుచుగొపికలెల్ల నాఖల్లి నె (శ్రీ) యుపు। వెన్నుతి విద కేదుపుం
(శ్రీ) వాచెంచాకమ్సుంధుసు। త్రైనధంమి కంథ [illegible] ంబిత్రిరు
ఆఖింపిఅఖ్యవంపఅచేసి (శ్రీ) ంగ్రి నర్మవించు భూ [illegible] కంత
వాతంఖులుపంగ। హారివించి కిరము (శ్రీ) కలు। ఖా ంపు [illegible]
వత్సంఖులుంగ। వారుంచారుసవంన (శ్రీ) [illegible]

...రా [illegible] స్యులై [illegible] ంత్రసు [illegible] సగాయు నాంత [illegible] కేశవ [illegible]
[illegible] గద్య [illegible] తుకు తుం నైయుభుయు [illegible] సుబా [illegible] వేసన [illegible]
ప్రవృత్తప్రా [illegible] ల బాపినంయుం తన కుద్ధి సమృద్ధ్యుతయుతన [illegible]
వేయు తదనంతరంబున సురలకుసంపదలవర్ణ్యంబులు గుతియురచ్చిరి!
వాఙ్మగాంబుల్ల బాపింపించిరంతయు శౌయుల్లి [illegible] వర్ణంబులు నాను

అలవేల చిరిత్రియుల అపురరాచ్ఛులల క్షారరుకతులబియుంచెర దెబ్బలు వలిచి
లయు ఘృతమున్మశపిలుంగు [illegible] హనృయుని! క్షీరతమ్మివతిం క్వేదశలదేవకృత్తంబునదేఖుర్తష్టు [illegible]
ప్రవమందుత్తమనును [illegible] నవయుశనిది కొనినవపాంకవలంయుదనగదతిరి! [illegible] నిచను
వయుసులున చరిష్పించిరి! తంబారుడుల అధిరి! గంధర్వులు బాగాదిరి మేఘుం
వరబున్గురవంబా [illegible] గబలంరయాబయులునై వజ్రైశ్వర్యులు గడుపవృబ్బుందు వి

[illegible] స్తరి చిలవిటుల వ [illegible]
(శ్రీ) కులు బాలులు రారదర వృష్ట నెదివ [illegible] రవయు [illegible]
గాంరిదన్ను (ము) ంగిన! దను బ్యుని గాని ప్రాంవు [illegible]
బులు వృగంబుల భంగి పూంపిరా! సిద్ధగణంబులు
నిప్రీతిన్యుల్లుపు కైటంబిచినే! దేవతల్లు ప్రుకుల నప్పుబుం

(బ్ర)ంహాం[illegible]ల
(త్రి)పురదాఘవి
౭౭

చాళుక్యాన్వయ బుబిన సంభవ్రుండు సనిమాంయ్య[illegible]చాలు శుభిద్దులిం। చా
కాలంకుకర్త శుభత్రి। తరుచ్చాలు నాచ్చెలులంగానవారి బెత్తి। వే
ఖులనాళులు గొన్నంచించెన్నను ప్రాపితంను మగుడ ద్రవ్యంచించు
లువేరని। గోపికలు కుబుప్పనేలగోపాలకులు। నాగోపికలు నలరచా
తాదులుల్లండకాం। బిర (ప్ర)ద్యశిరవిశ్వా[illegible]భూంపూరి వంతా
బులతెరాన్నేశాంరుటతేమిబోదిన్నేవము। రు[illegible]గపింపగాగసేతనికిత్త,

[illegible]ంపకటలంచిదా[illegible]విశ్వకర్పోనాంవేగగలంబాయుక్కొబుపు త్రిసముంరులంబుసిద్దా
నుంధులి నిశ్రయించి। గోవిందుండు విశ్వవిదుండు దాశ్వన రయిదివిధి వెలుఅంగని
తూర్పుష్మవే। వంచింపబుసదింకదిచ్ఛ్యవి రుయుగుప్పల్లంచు(బ్ర)ంచత్రేండమయ। శ్వంచిం
లిక। త్రైప్రులరూంపము బునేధరింపాదననుచుకొయుబయు కరచయులాప్రాదనులులు శిరం
ఘూంహాగుణాబోధ్యా[illegible]నత। త్తుకత్తల్లీదేవశక్తండ దాయ్యి విశుధాంవతా। శ్రీకాకా
కరూంపములదల చేయునయు[illegible]నుకలుప్రేమ నిరూప ఉత్రత్తురల్లు। మరని[illegible]నుచవూం

గతయుక్త ప్రాంయుసబాంకలెటు[illegible]గగనేతపి[illegible]
రుపత్తంగి। తతిగి ప్రాంపుచుయు[illegible]చింపం[illegible]
పంచరతింపసేరల్లు[illegible]లాంపుందపసం[illegible]యగొద్రుస్యా
బులకలన్నంబుల్ల కంబుల్లోబాంగితరముల్లుకృలు కేంనులు
రతులయువేళ్ల రూపంబుతెల్లనగుబాబ్బు రంగపకను[illegible]బాల
కన్నలునువ్వరవెడుత్రే[illegible]పుల్లు[illegible]పుధాకేళిస్త కారి। మన్న[illegible]

తిలకింపఁదగు మండపవనధి పాయుచున్నయిందు ... లవస్త్రములు పుంఖితోరణ
నాదంబులు చేసి నాయుచున్నక్రొత్త తుంగలవేగను నా ... పతులు గాటబ్బు నవిగ
వెడలి పాఱినాఁడు కడుఁ వేగముకనిపెరిత తత్పుత్రులు ... మనుష్య
తిలకంబులు వెట్టిరి పదార్థ సంపన్నంబులైన ... ంబులాసంగిసం
న(శ్రీ)తి చేసి రవళి నాధాయుత్రి సవుంరుంబు నాయుచున్న పాండుని వేడ్క
న ... ంచ్చు కడ నాచుచుం న(స్ల)ఖ చులు త్తై ... సదా. న్ని ఖివత్త్రు కోటి

రింపుచున్న మండపవచ్చి ... ల్లన(తి)గ్రహంబులు మండపంబున
సులకు(శ్రీ)రంగంబునకు వచ్చి వడ్డ్లైగి దిత్తు కానివియుర్రి ఇతల్లులు గాగకలించు
వల్లులుల్లంబులు పల్లవితనిని నవేగవకలనందనులకు నలంగురిడి వచ్చినంబులు
నంబులంగానివుండనలు చేకిరియుకయ్య రాతల్లులకే రాలకను | తెలితలగనుపెడితి
తోనుప్పి పల్లులకుండు ... ప్పు వెళ్ళనం | భాయని చేగతిపఁ వంపునను చుప్పైపడివయు
... రకేయుకయ్య ప్రేగతల కనుసు గోపులకును | వంటు(తు)త్తచియు చాలగరిగామటెవల

విష్ణు ప్రత్యక్షపలతు వంశులను నంద లభిక్షవ ... ంబులు (ప్రతి)కంబాని
వ్యాంత్యుష్టికి గొనక్కోగ (ప్రీ) ... వచంచు ... నుండగ ...
లగాంబించి గంధంబులలగది తాడవులు ... నిలలఫలకంబ
ప్రీతి రాలసగగింతురు వయను | నా తల్లుకు కాం వారలకు | లాం
త్రాని పంచితల్లిసె | వ్వై రాతి తెకై ... పె) చుగట్టు ... వేగనను
దవు(ప్రై) | పెలచితేల సెవ్వారి అరయు వ్వులరం ...

తేన ప్రాగతప్రసూనాగతమెలనా బాటుకరంచె | సుపత్రత్తంతరగంధము నీరజభాండమ్ములనివిరాళి
నను | నెపలంధమునీరవంబున నెలకైచేయు క్రీడించె | వారించెను దిక్కైదారకుల్లిన
బునగోవర్ధనశైలశిఖరంబున | ఘనాచణంబులు గ్రమ్మసంబులు దానవుచుంనగోపులార
కట్టి దాగిలిచె | స్వచ్ఛ సేవలులు చ్చిరాలు తరవాలవయులులు స్వేచ్ఛ నెత్తిపారింరుగా
వత్తి డి కిన్నులగ్గలంబు [illegible] దళ్లమున్నార్గమంబున సుండి [illegible] వారి వెంట సంటిపచ్చి |

ష | వేగద్రుతమున తుషారోష్ణాలకినల్లుగ వచ్చి
బుతు కదమువత్తంతరంబంధ స [illegible] ర్యోత్స [illegible] గము
లేగల లంగ్తతుజ్జీయచ్చు వలంద వయిన [illegible] రంకలించె [illegible]
వెలుపల కైలు రంగమునెత్తె | తవలపయూగములు లుమిందక భంగిన
ఫేగల్లవేమ పుచేమంన [illegible] రలలంగ [illegible]

రయికృష్ణకానిపంతసవందుమావుగాంగకేంచితా॥కేరితిపువిడలెనవలన్నవవులారతగా
నాంనంబమాప్పుప్రాంరితేశంతునుల్లెగిరకులుగిప్రులకురత్తిల్లుపిలుచుకానిశులంగిచని
నులకుల।నిష్ఠరిగిరావాత్తుల్లు।వెన్నెంగినుభయుంచెవారిత్తాల్లిపుంచించిన్నవిరు।పుం
నిదిమువరిచ్ఛితపెుంచునిలుంగగరావుల।వునులుడైవత దానవవుంయుంతెలు
రయిశ్రాగ్గకనెుంకెప్పుయుకయుఅదిమునవులుశ్శుదంయులువినె।తనంయుందులదివ్య(వు)ష్టి

వుంరిణ్ణకేతకుదిపేశ్నేరి।ష్వంయల్లవెల్లకాలంగకులగా
ఠి।వారంతలంబులుబలల(వ్వ)రుంతుతనలోనిలంతే
నింప్రుచుంనారంరకుశుకుతల్లియరాముడు(బ్రి)గాతి
త్తి।నారకినాంభీర్తయుగుచుంనేతవముయంయునల్లి
తప్పుకేబుంభిస్ఫేనళాబిణాం(తు)కగ్రేగత్రనకళా

సింపక్షి భాలశుల। దేవెంట (వృ)త్తికెంచె వేలకులకునంచవించెంచె న్రవశే
(శ్రు)ష్టుం డఘుల్గానురుండెగభులాచును[illegible]లను। తంవలుంగాచుట
వరాంరవుటమిరాగచ్చైదేంఢ్ష్ను షాగంధ్రవునిరెండు(ప్రా)రయువు
వచ్చునేయిందినాంశులవరుసతెనెతెంగిగింపులసుసుగడుబితేం
రు లు। శిష్యుమిసులకేవశేయుపలపు॥ కేయు(వి)రతయురాంవివలశి[illegible]
విక్కిదెబ్బాకిం[illegible]ండరుడాబెం(భు)నక్షివిడి[illegible]। నక్షిశూరాసు[illegible]

వృత్త్యశ్రుత్యవుల్తంతనయుఖగరచర్మంబు కాంచిదినంబుల కెంతపెద్దగాంలభ్యులుగాపాం
రయునయ్యారవత్సలుబి వృత్తాంతంబుని గోపకుమారులు తలంచుచుండుదుర
ఇదుక్రైదేండ్లవ ఇగ్గఫ్రే రయఖ్యాత్రచరితంబు షాగగంధ మనికొనవారుల్లెల్లు। దల
(ది)రయుడైనకులసుగడు। రెరాంగ(దు)ష్టిబియూగిరయు క్రింతవారించె। వినువలు
క్తలు। (ప్రి)ంయుఖునులకునెల్ల (ప్ర)ష్టు (పి)ంయువుగుఫంగ్ని(ఫ్రి) రయువుఫుపరించరిత
గంబువలనగడచిన ని[illegible]పరులు (శ్రీ)తికెంచి। వారరుకునుంబ[illegible]నునుబు[illegible]

బరసుక్తె [illegible]బిలు భైలియుబతన్లుకి రంపు రవివ[illegible]
కొపిపినె। నవ్వుతుమికిగెడప్పురము రెలారగిం ప్రునఖిలీ నిరాము[illegible]
తురంటబి విన్నపుట్లరులతురు వారలు బింనచారి [illegible]
రాంబు వర్ణాపిరఘురమ్మి। పలువుగలుంచా[illegible]వునచాలుబు[illegible]
రఖిలు। (శ్రీ)రయుథస్తులకెల్లురయుడల (ప్రి)[illegible]
[illegible]కెంరియు [illegible] [illegible]

స్వ ప్రకారి। తనద విసాదవి నెలాం దమెూ దమూ దళ్ళంగ ప్రతి ... లుం
ప్రతిలం ... సుంటిని సెబాసునకు వి ... ... చ్చి రంగా
నరియుసుకతప్ప విష్ణు చరాగుచిదెడువె ... తప్ప లింగ సప్తులుల
యురులప్రాంత సచ్చి నెక్కె రారూచా। స్ద౦ (శ్రీ) ంక్కె విచారింపు
ల వ్రంబులు నిళ్లపి। వా వ్రంబులైన చేట్పులు చి వ్రంబులు ఊంచియు
లలత బి కకంబులు స్వప్నపలా క్షులు ... ంబులుగా

రాధవము। స్తునవలాలలూ ... ... తాం దంవి తెలావ వల స్తునవి ...
వైరాలి గదవెడ్డ తరక్షకుంభ్రరుల ఋక్షు పెల్లు నసుద్ద క్షుగ గురుపు ప్రభుడు। రాలంతులల కైధం కుల
కెల్లు శిల్లి నియ్యి కొల్యుంపుంధి (శ్రీ) గి తీరాం తపు స్వ ద్వి త్రింకె లావి ధం వింపుగ గ్తృతం డా
కుంభ గణ వుంద (శ్రీ) గతి శ్రుంభాం తపుయవయుత్త ని న గంగా రవయు నవత్తుంబుల కుత్తా
వయు బిబెబ్బాం తస్థితి క్షి కంది త్తిగి రాసంపుంబులై యుంన రే। కుల చందంబున వేల
... బంచిరవుల్లు స్వగ నార్య తులు ప్రీవరాయుసీయుతుం గటివ గాటుత్త్రైయుపు రాచిరయూ

ఖుభుద వా ... ... వయు ...
గా ... అప్రే ... ... లు
వీ లకాలాం వచ్చిగుడుపత్రం పవి స్థలం చి శ్రీ। దండ దగ్గగలు
శాంతియున నిర్మలంబుల గుబులంబుల్లు (శ్రీ) గవించి। వచ్చి కవెంల
స్తు నింది త్తిగి రాం కురా వృంది వీడ్రి ప్ర భుత ... ...
తింపు చ్ఛ నగాం రుదాయుల్లు త్తి సు వుండు నె తరు ...

౯౩

శ్రీనారాయణ సర్వప్రాంత్రిభువనాధులైదివ్యనారాయణుండు గాపునకు నడువ | యట్లగు
(శ్రీ)కృష్ణుండు భాగ్యశమున వ్యంగ్యకుండై వంచినదర్శ్రీమాలను | వేంచి భద్రప్రీరాం శ్రీ
లోలాం వితవంశ నాశ్రంబు జల్లుటు | విశాల్య గ్రంధంబు నుచే త్ర్వందం
(శ్రీ)కృష్ణసంభవులకు నెల్లవెలంయుకు నామ | సంగతిలన రచ్చుపము జుక్త నగరాం
కుత్వ పక్షమున రాజుల చెప్పులు గలదు కుడు సడు | (శ్రీ)నారాయణులు మెప్పుల

రాయణ రేఖలు తెలవుటుంచినదమందే | రంజులన నెల్కులకుమీలు నెన్నడు | యింతి
నెతకు నెంకేడు | నట్టిమారక్ష కడు సఖులు సమ్మించు నెంకట్టడు | ము వృథాంగడు నుండ కడు నవు
బునక బారి రాజన కడాంప్యంకరెరిచి | విరాంగకై పలు గడు నవు చేస కవించి నిచ్చి ముద్దకాప
రచుంతి | నర్మ భావార్ధ సులభ న గద పునెలుమీ రాగాంగరార్త | (శ్రీ)కృష్ణ దేవులు రెల్వు వెర
కుంభమాన్య | వర్ణనకట్టి గెలిపాంచంబుల గంధపుల నచిరిలుంపులు వెంయుయు చూపరాం రం

యులు భూచరవియు మొదలు హైప్రవితనవంసు వుటుండ్లత్త
తీయులు నెకడు కుమారయు భూగంధనవ్యయులు కడుప్రశంసకుగ
విదేశ తెలుకడు నవని చేశాల రేంగి రాస శుక్ర తెచ్చిన రావులు రంగ
గంధ | శ్రీశవంబులు యిట్టి రంగు చక్కి గుడి కట్టు పట్టు వంతిట్టి కల్పోష్ణ సవా
యుగున నంబుల నడువు మదోరంబు గురుదాం రోల్లు సన్నిక | రావి

చక్కిరాలతల్లా
తండ్రి

[illegible] కంబోయునందలునుండెక్కి
[illegible] చుచుంనగోపడింఖకలుకర [illegible] పడంబారాంచె [illegible]
తలకలారకుంతపులచేనె [illegible] పడంబారాంచె [illegible]
బుతెంగా। పురాంరెంక్కతాప్పవాంవయుత్రో (త్రు) తాంనకబుళ్లో
[illegible] నచాచ్చ్బ। నిచర్రిబచుంద [illegible] గాంనవి। రయుచర్రిబా
బుంబులదళ్ళులగిలపుంలద్వాలకేళ్ళునదుత్తకెంయ।

[illegible] యుతయువినుద్దాంత్రా [illegible] తతతవివ [illegible] రమూరమయు [illegible] స్వేమ
తెత్తుంగుడుఫుంపు [illegible] రందయుతెయుత్రి [illegible] యుకాలి।కర్ణాలంబిత కావపత్నుముల్తో
తప్పులాంబి వాస్తంబుతెరా। దర్పార్ణ త్వంబున నేగిరిఠెంగలకునైదూరారావివిధి
సినవిబాచలి [illegible] సుచుసియుకయుకంబుదళాప్తునాడువెదకెను।
[illegible] యుత్రంతారాయుకారాయుబాలుంద్లయుశద్దాయుపలాపునురుగాడు (దుం) పన్నాలురంధ్రే

లపు [illegible] రతాత [illegible] దాన్ని
(గ్రా) వేరుక [illegible] రాంలితెరి। స్వర్గా [illegible] తవె (త్రు) దరధకవేలు [illegible]
కక్రియు (త్రు) తెతెగుచుయుకయు [illegible] పుచ్చికవేంసినవిచార్ర [illegible] నవత
కాంబుకతేగగలనవాంరగురు (త్రు) గావనికా। పుంబుంబులచేరర
గప్పులం। చేలీల (పు) తకరంచెనుకృత్తులవినాలా [illegible]

౪౭

ఖుం-ఁగౌరవసు ధ్రాంధీశ్వరాయ్యుశ్రేయ్యుఅత్యుద్ధి విఖ్యాతన త్రుప్తిద్ధి ఖుం-[illegible]ంగి
సుఖలోకాణిక్ష్మసుద్ధులవత్సూనాంల [illegible]సంతసవ్య[illegible]ంబు [illegible]ందేవాంంబుతెరణీవంరు
దే[illegible]యుసవాంరిచాంలవత్సురరూంపంచయుబుదాంసంరెత్ర[illegible]సంచరించిన్నంతేడు
రరుప్లవాంరిసుప్తరెౌ[illegible] రరుంరరుంబ్రశివరులేవరిత్పురరుశువేకేశేంరంగా
పుసగాస్ు[illegible]ఉక్ష[illegible]సంతతిరయ్యుప్పు[illegible]ప్రుద్ర[illegible] [illegible]శాంనిశేరా
సి[illegible]సాం[illegible]శకలా[illegible]సుసుసుకర[illegible]గ[illegible]రారా[illegible]

వెలావ[illegible]వతులవేతలుగంటలులు। మై[illegible]వి[illegible]గన్నులు[illegible]రవు తే[illegible]

శ్రీ న[illegible]సు పా[illegible]వుల్లులు పెడ్డవవుగ[illegible]

(ప్ర)[illegible]లు। (పు)[illegible]రంయుల్లూ భుచాంవిలలు బుగ[illegible]ఆత్రే[illegible]

మనెడ[illegible]సతంతుగా[illegible]సుండా సుచుండ॥ సఖ్యాలు త్రులు మెళుపు శ్రీపులు లు

స[illegible] (త) గుసెం ద్రావులులుసు॥ అపాండవు స్కతులకెవనచాంవలు

భవళన చేసేటులుసు॥ నరుస్తాం నవాం త్రుపీత్రుగా విలాసులుసు॥ ఆ

ఉత్తమనవనంవాక శ్రీకృష్ణునిం జూచెగాని। వటవా దిత్యాక్షిల్లింపుల్ల (శ్రీ)గాప్రలునా। ఉత్తప్తులు
నితో[illegible]వమమం నంరుది। రతోవిం చయునించయుతిదిశ। ఉయుక్తశవంత
తనవలానంఘునె నెంక్ష (భూ)లునిరాలంభైన విత్తింబివత్తుగాలకుక్రైకోనాలకుంబూంచి।
కంస్పలంనతెందుం వేరువిధాతవేలురులు వీరెవ్వారలెట్టిరకోల। [illegible]పంచాంబిరాన్త్రై
క(భూ)ంపత్తులేగదు(ప్రు)బింటగాగా। (భూ)ంచారనేవ(ప్రు)బివిద్దె నెంతాక వాలవత్తకదంబుడు।
మకదావులబునాకగలు(ప్రా)కవెల్లగారుపది। కక్షవిద్ధ(ప్రు)ప్పుకత్తయుంచులపైనాశి।

ంతుంశంబులనెంరుము శప్ర॥ శావవి[illegible]తులబు వెట్బిలంరు[illegible]
రూగాప్పనెంసుంతుమునకశశి। (త్రి)ంశనెంలత[illegible] క్షకిచ్చు
వెరగుపక్ష రుబ్బినివితరిం చాయ రాయ పలంక్షు [illegible] భవత్తువా
స్తుపతాలులగకునా[illegible] కుత్త
(ప్రు)ంపారంచుంతుమునుంచె నె[illegible]
[illegible]

మొావిలంచెదనని [illegible] వెలావలమునవిధాత [illegible] నారవిచతుం [illegible] [illegible]

పొరులగఠిమనంబు చెలుగ చుగడగ కట్టుమల [illegible] నుప్పుకప్పు ప్రస్ఫుటి తిబుద్ధి [illegible] [illegible]

ప్లితలవారికిబిచేగ తిలతుగలవారి [illegible] గలప్రా [illegible] మి నారి [illegible] కెకెని నలుపెను [illegible] [illegible]

నల్లని శిరకులంతలకిరీటి వనమాలిబిరాజి రాంశులులును (శ్రీ) [illegible] రంగవ [illegible]

లునలు। లశచంగులశ్రీరత్నవనిస్వార్ణకులంబులులును। శంఖ్యచ(క్ర)గదా కవులక్ష రక్షు [illegible]

నంశసచ్చిదా — నందరూపం — పవ[illegible]లులునను। విబూతియనునేం [illegible] [illegible]

౭౪

విశేషంబులు తెలంబుగాచ్చి। వెలలంగసుచెం। వయాదివంచెం
బులు శఖ్య గుణాత్రోషి నాంబ పతిశాంపు వారితు వేంప్రార
వతి నాపతికి వాసినవాని విషయంబులు వారి సేతు బోల్పగ
చెంద్రుసను వచ్చుగదే విధాతకుతలకంబు యంతనిసర్గవేం (వి)
నె [illegible] తారకవత్షంపు వెల్లి దుంపు సెంపె మి తా [illegible]
(పు) నా [illegible] నంశు [illegible] సన్నె [illegible] బావవచే శక్తి [illegible]

బుద్ధిశబ్రంప రిదిచరాచరంబులు సు। అణువు లబ్ధ పృథ్వీవంబులు సు। వర్ణంతరాళ
కాకుకరణ గుణంబులు సు। విలింపవేదాంత వేదుబ్రోకోనలుంగరాని దెల
బుంచునంతల్లి విధా గ్రిష్టగళదుర్గపు (పు) ఖ। బుద్ధలవయుత్తిరి చర్యాగ్ర పులను
రితంబులకు వెరసంచె (సు) కి। ఆయ రమొపరమేంచుతెల్పవమున రయాస పారాచరత్న
ఖవేం (వి) రితుం। త్రిశరవేషిస్తపరచెవప్పు దుబిత్త రమరరాశి తైవతిరెయ్యవయి
చేరించి। నమ్ర రపతి ఉయుతర్థ బ్రహ్మాంశమరి ఈశ్వరు రమే తుయ। శాయ। వాలు తెత్రా

(గ్ర) కయుక్తులు బులగు క్షేమలు [illegible] పుచేరదావ
వెన్నరంతయు చెప్పగారాధిశ వా [illegible] సురంగా నిత్య
(బా) రెలమిదె వృచలనమం వారి శేవు [illegible] బులవరాశి వలయు
నా [illegible] కవము శ్రీపతరుయు నట్టి వృల్ల [illegible] కంపులవ్వ
త్తు వరాంతరా తీసు [illegible]
చతు [illegible]

సోడశపప్తి [illegible] వం పంచ [illegible] ౩ | వనితాం చినా | [illegible]
[illegible] నైవ వివిధ శరీరాలు గల దేవ్యు [illegible] | తెరతెప్పెర | గాంచు [illegible]
[illegible] చండిచేతి [illegible] త్రైరయు యులేని
శేగక తనరారు చయుం వడారు విభుడ రయుచిత్ర పులవిధను
రంతయు వాం ౧ | [illegible] రు గళ్ళి రండా రయుని గురుల నృయువారు
యు | వారి కాంచెన ప్రద్యుమ్న గిరిపంకజుల | వ యు [illegible] ౦ ౧

గజ నంతవాంగ [illegible] నమనముండయుం [illegible] మ్ముప్తి [illegible] పత్రి [illegible]
గదమ్మ చెప్పె రగంపలయు [illegible] గజసమర్థ [illegible] వుంచిర [illegible] చరణా [illegible]
వనచర పత్రి [illegible] గాం దుల కరణాం పుష్టి [illegible] నాం ౧ [illegible] దాం [illegible]
వాం ౧ | [illegible] ద్వి [illegible] రయు [illegible] తాళి [illegible] ౧ (౮) [illegible] క్రం (౮) [illegible]
చుల [illegible] వాం ౧ | [illegible] తుర రయుప్ర [illegible]
[illegible] వాం [illegible] ౧ ౩ | తనతరం [illegible] నుతు వంరం [illegible] రంచు

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] | [illegible] (౨) [illegible]

౮౫

దేశంబులాం వుఖు[illegible]రవతు నిపాదంబులు వెలరాజ[illegible]త్రాతల
శాతగంధ పెంప్పు[illegible]పుష్పములు దండకనివుపాచ వుంరాల నళులగను
లువంచి కలితాంబుజరాస్య ద్విగ్దనదగ్రంత్రి కయుండేచు నేనచి
చైత్ర విశాంగావేగుని చింపత్త్రంబుల వెలయంరయు[illegible]నాగుం
గడబుత్తాని నకతకతంబుల సాంనిగోపాల బాలుభ్రంగిచటిగా

ంబులగు నారనంద వాద్యములు ప్రారంభులనదు గుంలుగ తిరివుంతియునును
దండలనదవాన్నపాంయు వయుల్లంతము[illegible]లేగలు నిలుచుండి సయును సారవిందంబులు వె
త్రంబున నెత్తిన స్తుతియించుచు[illegible]కంపాల తిత్తెలు[illegible]శిఖుల దంబు[illegible]
బూరలు నిర్మిత కుండలంబులవాని శిఖిపింఛవేష్టిత శిరమువాని। వనప్రసూన
ఘువాని। నగుమొగంబువాని నవగుణసతం[illegible]ని। నిండుచందుమొరి కైర బాల్య

అనగాలపై[illegible]లెచుండు। [illegible]మరలేచు[illegible]
చి। గోవిందు నిసందర్శనంబులు[illegible]
గజములు[illegible]నుపాని। కవుంభి[illegible]
లిసాంగ్రాతకం రమువాని[illegible]
యు నవ్యనగు[illegible]

తశుం [illegible] చిదే రావుశం [illegible] చే త్రించె రెంబడ్నై [illegible]
తజ్ఞులుశివ రక్తచెప్పరగుచా రిఖ్యన శిలు [illegible] తైనే నంక్ష [illegible] యు
వలు వేశురు నైత్రంలగాపరధికర్నెశై నకయు శెయ్య [illegible] నైల
తోవునవలెని దగులులగారత్నా రారణ ప్రెంతశశ రప్పా నక్షత్ర తరళం
గళీధుంలీ వారకతిర పాత్రైలుమలంబులగ్నుం (త్రి) యు

ప్పునవిశ్వవేవతి కైప్న [illegible] శాప్రనఖ్యా [illegible] బలశివైలయు [illegible] నా [illegible] కేదపంబకుశి [illegible]
తెన్నులునిశుబట్టుగలుతుం రవితుడె వ్వైనెయు కయుత్రెంధుంవటులు ఘరింతంబచ్చె(స్త్రె)| స్థ యంనె
గగగనకవుంశు|విభవారంభులునింశ కార్తి(క్యని) కధవిశుచు| వృషభకర్మల జ్ఞితత్రి(త్రి)| సుఖతకు
శులకృయధినపొంఘ్యా త్యార విఖ్యాతశయ శబట్టు వేతారులకళ| రవులయుగంగరాని
శులగ్నేంతా|నెట్టి కేలకైశం ధులయిగంగనగుగాంగ శి|గురావిలా సింతుగుచుగావు

పంచ [illegible]
తేవల వేయ [illegible] ధబుక్త కదవ [illegible]
లునిమదవిటాంత చారతుర [illegible]
త్రైయపాంతి ధరయుం తవటి [illegible] నిరుగావచ్చున [illegible]
రువిగులు|నీకుభా (ప్ర)ఖంఖుసై [illegible] గంక

(బ్రం)హాం(డ) కృష్ణయ్యని
ఋ(వ)శ్వావంశాయ్యగ
గుత్తి —

ర్క

వలుకెరె నరవలుంటి. యిసా నీ [illegible] ంవుష్పార ర శేవరు, భు
శ్రీ శ్రీమత్ తుసంబాంధ్రి శ్రీ । నెవింటిలబిడి తొంటిటరిస్త్రవరుల్
శరాంరరంలు గల్లు వారలనువరాంరఠులబిబ్బుతిడి (భ్రా)ంఠానిం
నితకేలవలు గల్లి చెలుంగ నేక్కు నెయ్య [illegible] నిలువితు
నబోవలుగలక్ష్మి బలభు [illegible] వలుంరెలుల

రొశు|| వివరములు లంతుండు శరి ంస విప్రు ఖా ఆశ్రాస లర

రలాప ... శాఖా సకలం బుసై కేశవ ప్ర లరణ వాగందశా ... శ్రా నాశు

శ (శ్రీ) కై ఋఘ్వేదశాఖ నతిసార్వ నివాసి సారా రి లరఖ్ఖుంతప్రు ఖు ... లు సా

(ది)ం చు సారా లతు ఖుడ ప్రీ శు రా రి లర్ఘుదేవకుల ఖుగూర్తి

శఖుగ వస్తులుండు || శ్రీ రుదు నిశారా లతుగే వైన నగుచు నుండు డు

రఘువషికైన తెల్పు ఘుఘులిఢుఢుఘుభుం ... రారావతీర్ణ వారుసు। శీరంపట్ల గుణాంబు
వు న్ని కోన్నాలవు స్నే ఆరఘుచు। శ్రీ వాంగత్రితేసు వాంఛ్ఛ నెలంగతులనిష్టవింపునిం
సునాశ్ఛ మాంరఘుగలం బినిమివిరాధు వలా నవలు బలా దనంచు నేరమిచ్చకోయుగగ
ంఢ వలా ఘుంఢ (ప) భుఢనేయన్నె (తి) (ప) ల్లదనవతు। గర్భింబిరాఢా నుగర్భింధ
న। నేడుఘూనలమేన నెనరయుసే నెంకఢ నీ (ద్ము)క్రీఢాంఢం బు నే తికైన। సంఖ్యకాంయు।

లెంన నేరరగ ... ॥ శ్రాయు। ... తెపెక్ష ... స్తుఘూం
సాంతిపా రత్రై వు ... ధ్విప లక్ష్మీ నున్న విత్తి ... గె ...
ఘూంరితింగరుడా షోంరయు ... రఘుం ...
రాంరాంంధనంరయసుంఢ ...
ంగరాంనిదిసంఢసంఘు। ...

స్తుతులుంతే [illegible] త్ర్వశలయ్య వెన్నెల [illegible] కవి [illegible] | [illegible] [illegible]
నేను తేరు వృష్ణగా [illegible] అయ్య కయ్య భోగాలలరు ఖులధిని శ్రీభ | నారదులు గానం కృత్వ కవుల నారు [illegible] [illegible] కవులను ఖులు [illegible] [illegible] రాల
కనుబుచివచంరుఖు నారు | మూడు నీ ప్రంభి నీ ంరుంచలి ంరుని ంభిను నారాంరుయుబుం [illegible] [illegible] [illegible] [illegible] రాజులనారు [illegible]
ంరునరాదుననిన నాంఖ్రవయు శ్రీ గావనధ చివయంనను | కథగ గిననాగరేంద్రులు వచ్చి రురు గాన [illegible] | నెనదే శనుడ [illegible] గారవనే [illegible] [illegible] [illegible]
పుణ్యవినువరాం ంయుంక్షురవేళ్లుల వైయుగు నీవిశ్వంబు నీవారం రుగగా | తనయుంత్రైనరు [illegible] [illegible] [illegible] ంరుంగంగాంరే నీతు త్రుల [illegible] [illegible]

వ్రచనాంగ (శ్రీ)(పు) పంచంబు చక్రేశ్వ [illegible] వెలిం చెరాం [illegible] సంతో
(పు)కల (పు)గలవారిద్వైతివిము [illegible] (బుం)చ్చ [illegible] ంథముం బూపి [illegible]|
[illegible] తెలుగ గుణ శాంతి యింపరుచ (వి) తెలుంగుశశి శారు (అ) ద్రిందయుగం
బులనంత [illegible] యు(అ)లవల దిగిత్రయు(వృ)(బృ) [illegible] పింపెలు [illegible] యిరాం యతు
[illegible] నరాం దుతలవంబు త్రి చవ్వారు వి ధభు [illegible] పెద్దిశారి న| [illegible]

౯౦

వెలయాం గాంధాంతదంశ్విం బగు రెంయ్యు వయ్యు (బ్రి) కే [illegible] వాం బవత్తుములతిరి [illegible]
[illegible] కంయుల్లు [illegible] వైశివి వివిధ విల [illegible] బగలయిం గదారెయ్యు [illegible] గళవాం [illegible]
గాంతారెయ్యుకయ్యు బుల చేర శులిగ సులశయు నిశర (క్రులవయున బుంశ్శుం చిత్రి గుల్) [illegible]
(శ్రీ) తింబాధ| యెలాప రాత్రి [illegible] ంయెలాంగ రాంఖు| యశెలుం గులెంది యుం [illegible]
[illegible] రయుం నసీబు గభుసత్ [illegible] బిధతను ధవ్వితం దివేగ తతనరు నీదు| [illegible] యతు [illegible]

[illegible] వంతటు| [illegible] తుల్లై శతు రద్ధాలు బుల్లై సం(ప్ర) [illegible]
గతుప్రు| నాతి (బ) [illegible] [illegible] గగనాల| [illegible] గాగుల నరత్రి
[illegible] రుప (స్రై)లిఖిధి సుంఖుసుల పేసు పసు| [illegible] గగరాధు [illegible]
దిశల| [illegible] తెలుంగుల శిశవ|రశే [illegible] అదిగాన [illegible]
[illegible] శుభను [illegible] లెవెర [illegible] ంధం బుద్ధిసుం [illegible]

లె(ద్వ)వాం[illegible]గా తవిగతలో పొందిన[illegible]నక్షాడే వాపుర్బుందవ ప్రతత్వ
నిర[illegible]గాఢ వీగపుదలగపబును నైనింనున్నయు వయునే వాశివపు[illegible]
వని[illegible]నవుత్రోత్రంబ్లైనయుష్వనిపుదాలి కవి కప్పుజ్ఞానే
వలరుబ్బలుంగమినవి సర్వరూపంబైతోగిచు। పిదపనైతొంగనవారి
మివలనుసుకల (ప్ర)వంచంబునుతవిగితోగిచు। త్తిప్పంతుపైనా[illegible]నలు

వత్త్వరుండ్లైన ద్వియుండవునస్వరుంబునుబ్బతి వాదిపురు[illegible]
బుద్ధంతుతబివాత్మస్వరూపకుండవున।సకలాంతర్యలకునాత్మయగ్బైన పరమూం
[illegible]నుకేత్రంబునంబౌసినసం[illegible]రమిధ్యాసంగరంబుతరియించిన చందంబున
వలనవద్దుపురబ్బువలింతలుబ్బుంగురుండతేసర్వరూపంబులులేకుండుకైవత్తి।
[illegible]నిరులబ్బుంగురుదురు।వారికరరెలుత్రుకవలన(ప)పంచంబులేకుండు।నఖ్యానసంఖ్యా

[illegible]ప్రపురాణపురుషుడవునితాంతస్వావ్యవదేనివృత్తయా
[illegible]రూపకుండవనినిం[illegible]లబుంగుదురు।వారుగదా[illegible]
సుండెదురుదుర్ప్రబ్బు ఏండు రబ్బు వని ఱలంగితి ఱలబ్బు గోలిన
నాత్మయప్రాత్మయునియోగబ్బుంగరు।వారికరెలుచిరుత
[illegible]మకర్మంబులబ్బైన సంసారబంధవిమోచ్రంబులబ్బానవి

శ్రీ

లరనివేగాంప్రసన్నబు(బ్ర)నకపెరరా(త్ర)ంబులులేనితేల్లాంగిన
దిరంబునను నింనబంగా దలంచింతను|నాత్త్ర వెలిశంండు
బుతవుతవుశరీరంబులంతుందుననింకరంతువుండు
క[illegible]స్థ[illegible]పృశాగ్యంబున|కైవేసియుప్పుతిబుంన్నవుం
[illegible]భిచెరింపగతేలు[illegible]విలశించుగోవులగోపినా|[illegible]తొల

గురిపూర్ణబ్రహ్మనమూర్తింరుగు|నాత్తుంరుంచబ్రహ్మనంబులేమిబంధంబును|బ్రహ్మనంబులేమి
నను చు పుండ్రులు పయాధత్తంబునె వెదకుచుండురు|వారిపయాధతుంబులుచెప్పనే
దురదిగావున|శాయదేవాశివరణ(ప్ర)సాదకణలచ్చింగా నశేకుంగనుం|దేవెంటివ్వనుం
దయునకనెుండెంద్రి[illegible]నలత్రిశ్వరాయ|తరలయ(త్రే)తుశకంబులబూర్ణకుష్ట్రివిగాంచివి
ంనబతనైట్టిసెప్పగదబూలుచాంగడె శివాంనిధియ్యుకయపరిపూర్ణంబుపురాణంబు|

శివాత్మ్యంబునన్నులేదు|బ్రహ్మన్నైకనిరను దేవదేవకనవితల
ల|బుద్ధిమంతుకైలోకరక్షకత్వంబుగాంగిబుధత్త్వంబు నెపేదిం
నీమునరిమునింంకరుంరయాంవింంపుంగ నెవాడైతికి|శివాత్రైచతురాం
బుత్రీపుత్రు|సేవకులులవైకల్లావ్యాలు(దా)పువుసెక్కియాంకువు
పరమాంనందంబున్నైన (బ్రం)సాంచెట్టుకొనకాం|శరుద్ధరురుశుండా

స్థిరబుణ ... ప్రాపించి ... ంపంగన్నింయ్యళ్ళి
దాంభోఖము ... పురందరాంబు పృకృత్రంబులగా
గోపగోపికా బునవమాంలు పసును విశిష్ట్ర! శ్రీ ఆర్య
శ్రీకృష్ణంపగోరరాం నినిర్! శ్రీలోకేశ బున శ్రీవసాం
లదేయుము యునినలవి ... సించినప్రాంతనాదంబునను

సత్రాదశేం(ద్వి)యాదిశ్లోలింద్రాదులు ... ంలా ... ంద్రు విష్ణుగణాత! సద
ద్రాగవి ... రనసే త్రై కేర(ద్వి) ంతాంభిమా ... నులు ... పుంయ్యోల్ నతిపద్రత్యా! రాంవుల శ్రోత
పురపూనలప్రాంత(ప్రస్తు)తింపు! సల్లకా దెవ్వరికి శ్రైనేనం బుభ్రాత్రు! భక్త పత్నుల సశ్రే
తరపుసన్నిపరంవలశ్రీకృష్ణయం! చాలాసాందిసముస్త శ్రావణములు నీయుండె
పుంనసేపంటిసంతేళమిస్సి నశ్రీతుల స్వరదాంరపు(త్రి)ప్రపరాంద్గాక్రే(పో) ... దుపెల్లనవు

పుయుప్పొంరపుయునే శ్రీ పదశ్రే ... (శ్రీ) ంయువరాం(శ్రీ) పుయుద్రశ్రీ
మిపళ్ళంగగనర్వం(ద్వి)యయు శ్రీ ప్రాప్త శ్రీ వినిమిరాంగ్రి దృపం శ్రీ తుల
శ్రీ పరము పురయ్య య్యు! శాయ్య యేులాం(బ్రహ్మం) వాం కుదంబు వేదము
సముద్రింయుసీ! శ్రీలం(త్రి)కృష్ణ సాందరేకు వ్రాలు శ్రీపేష్టిం ...
పంచింపతయుష్టు ... పకుల కంన్న ధ్రింపనే మిచ్చి ద్వి! యుతుణ్ శ ...

శ్రీ౨

జగద్వ్యాపకుండౌ ప్రపంచానికి కర్తృత్వాన్ని కలిగియున్న దేవాంశలు కారాదే
శ్రీ(శ)యులుంచు బుద్ధుల కాంక్షం దసుందోషరా| విచారించి విపిధ వేచి
రాజులను గణింపారి తెలుపుంధను| రాజులును నాకావుబోయు లబాహుకేల
తీవి| క్షుద్రాపృథ్వి రాజుధుసంనాతను| సర్వేశ్వరయునకు (ప్ర)వింప్పునుచనిరురు
నే నాశించు గల్గుపర్యంతంబు కైవల్య ంచి దేవ భ్రష్టులు వృద్ధిం జేయునట్టి పుణ్యస్థు

వాంఛము| వెలాతావులగ శంఖు రాగ వరుణ క్షత్రియులు యుద్ధములు విప్రు| వ్రాశ్రవాయులు భక్తి తెలి
లకులంగడ| ప్రపంచ కుండే వరయు ప్రపంచంబు| విలయు జేయు దిగవ విశ్వపూ
కశ్యప సిద్ధాంతములు గణనాచాతులు కలశు| గుణిశ్రాయు ఆగకాలదిగాడు గుణాత
ంకశియు బలికి వ్యాశ్ చాంబవి పొందిన| త్వశ్లు కులాంతరులు సూర్యవిప్రాను రమ| ప్రపృ
కించి| వలయంవరాలు వలగా౨| పొందంబు యులంబడు| వేదత్వా నిద్రంపాలశని లపుత్రుం

నింత్సూాంవివిందఫ్పలయంత దడ వృ కాాం కవటుక
త్రిత్య్ కయ్య్ కర్మపు జీవదారులు నిలుంగుదు| సర్వ విలోకనసు దేవి
శ్రీ నిధియ్| వయ్ కర్మపు జీవదారులు నిలుంగుదు| సర్వ విలోకనసు దేవి ప్రభుడ
సూాంగకుట వింతు శుక్ర| వశేష్ణా స్వాంత ధర్మ ప్రవర్తా
ఖునరాయి| కతశివంబు శ్రీ కగన్నిత్యం త్వైన చరిత్రలు

ంతరావత్తు బానాయకుల ంపురావు [illegible] నాయకుల [illegible]
రావు వనక తుల్యమాం ంతరునీ వి క్షేపణం [illegible] యు| వెంా వ [illegible] ంతరుగల
కి నైపుంబు నంగ్రేపుల నెలవుస్పైరెనర [illegible] ఘా చామిపలవత్రీ వచ్చు
[illegible] గారి లబా లి తలుత్తోర్థ చేల్లు లాగు [illegible] వారల కుసబుగ
స్ధలంబుదు| (పు) సంవత్సరములాలగిత బాన్న [illegible] రు (వి) డంత (ను) నవ

వేయు త్రింశదసంఖ్య నవవిధవసు| పంచాంచినంచేఁ దుగోపదరంభద్రపదా| కోంచుకతా
చుకబుబిణిగతియుండు| నట్టి విష్ణువగా ంతు నక్షత్రములాన్వయు| శైలుబంగకవంత్రి రను
[illegible] దారంగ కవు| బ్బులపెరించు కంతుఫ్యరుంగల దుపరాలాకించురంచుంచు నా
అశేర్పంచేవబు గాపుచు| వనంబున నుండి తతేంగీయ| పంచాచామరవృత్తము| (పు) నా
ల్లి సంచి రయ గాడర్ పిత బైలంగ చూడ మంద తుకై యు| ఆసమయంబున యు| కయు పెను

వరన్నలక్షణ [illegible] రాబి [illegible] యు| త్రవి
ా తెలుము వెలులగాగు| అశ్వుంతుయు| యు| దలవరాంలరాచడు దెంబ్
|లబూలు త్తుంబడువగణ నవ్వు ఉబిరాబిరవది న్నుంభారపుబుం [illegible]
నపించ్చవు (పు) బి ంవి (త్ర) తాంగుడు| (ప్రు) సిద్ధ పేరు (త్రు) ంగిరా
బారమిులతంపు (బ్రు) ంగిన| వలనిం దసుత్తుం దుపొంపయు

ల్లదడ
నే రభ [illegible]
ధనత్తం౦బుమ్మురుల్ల
రాళ్ళి ఒను వలంనసచేసి

౧౨౦

ఱుబుబుఅబ్బుబ్బిద
శాంపిత్రము రేవ
షునితిరస్తురిం
ప్రేంచితి రెబు

స్నిచెనరంబ్న్యకయులోపలు। సనిపెంచింపబడి కంక్తారులం...ంప
కుమారంజంబుకు దెబ్లరాజ్యకుబుద్ధం బ్రాహ్మణకులశేఖరగింపవలయు(శ్రీనిక
బులమునీ శ్రీ। శ్రీబిల బంధుకులకు నాంత్రగారి ఘంటపారంసుల
అందరున్ని కుల గణా పములందు। భూపతి ... రాజ్యశుభము నాందిమ్మున శ్రీ
వింతకులంబులను సమృత్తప చంబుబడ్డాయుత్రిల బలవిజేత గ్రంథములున్నని

పంతిశ్రీ శంబ్బుల నీనవనిన మూనేం దృనకు రాజేంద్రుండిప్పని రాయబకొబ్బ శనివారన్నపరిత్తిపించిన।
కుంభివ్లిని రాజ్యములు అఖిలబంధువులకు నా... తొ వల్లభుడైన ఖంగ ఇచ్చిలు నింక్షుబడి
కెల్లినవల్ల భక్తి। పునుకులకు మహాల్నమూండ్లు శ్రీకలకవిరాత్త శ్రీయగాధబులశ
దిగులు రామలందు దనకు సల్లు కొబ్బు (శ్రీపతిపద పంసునాంశం। (శ్రీ) పింబి ఖరాంఫ్లి
బుంకి వేలక్షులు దాంష్ట్రలు దానుము। చక్కదండి చిఖులుఖుసం భవనభక్తి। బభ్రులాంస్నాన

తనుబంధులకెంతటిన్నదశనయుండా ఫలా... నం
తిపెయు దళప్ర వస్తువులబ్రింరయు పల్లకులు గాపుననలాత్రసుంత్ర
ప్రకటించును। మూండుచెంగలకయూర్లు వంటుమద్దె రయువారిరు। సలశ
వస్త్రపత్రములు ఛరు (ఉత్త) పింబి బాగులచెత్తిందు। రాజ్యపర
చెంపు భూమాజన్కధ। పదు వఖింనగర్తి సంభవించును॥ ౧

యుపాంశుప్రసంగ ... ముండ్లె ... [illegible] ... లః శ్వాసలు| ప్రాగం
వేగయుశుపు చరణాంబుల ఘ్రాసికారముండ్ల గపకుంభ ... రులు తంబుల
దళితనవదళదవిశదకదంబంబులు నవ్వు| ... ధౌత ... రాశతరులతా
లుకుందచ్చి శ్రీ శీతంపవిశ్రయుంచి| వేంపుడ దంశకిట్టి నిరయయశ్రాత్రు
నఘలవంజుడు కైస్పమఱ్ఱించుచు| శ్రాఖ శ్రేణులు ... పదా ... మలు

వంతసుస్థలగుచుపశువిహారలకత్తాం| రారాగంబున ప్రబంధ ... వసమ్రాగంబు ... గా ...
వశ్వాసాకంబులు కైవారంబులు కేయ| ప్రైణాగలనాగలు వేదపుప్రలనిధుకాని| శరం
గుత్సనంతులంబున్| నలువిశోధరవింత సుప్రగపత్తికి ఖరితంబున| ఖరితసరిత్తురా
కాంక్షాప్రపుష్పఫల ప్రభావనతతె చెత్తింప రారాదేవము| కాంక్షిప్పెంబు వారింప
లక్రమింప్రైలుకై దుంబులు ... విభవులు సిద్ధి నిఖిల పావనమై నకీర్తి వాడుచునితుం

పశుప్రతిషధవి ... [illegible] ...
తరపులకిసలయమ్ము సుమంబులు ... [illegible] ...
రువాపరిమళమిళితపవనంబునన్నసు| వసుమకు ... నవనంబు ... యుంచు
వంచుకు కకంపస్సి కెత్తింగం ప్రచు| శ్రాఖావాస్త్రశ్రులు
మెదల్పైంపు నేగగుదెంచె| శశివిలాసగంధ ధుంధుధ వైశ

౫౮

వనివలు సంకొల్పుకాగ గజ్జెలచెవులు నిగరాలు బు| నీలాంబరములతో
నీవు విందవే నుబు నిశ్చల సోంత్తుల| పలు కులుం నవిరవిన భ్రాత
ము వుంగావువుర్యు| నీవు ఖండములు [illegible] నేగ తునా నాలాతా
గేనాబున వములు [illegible] పుష్పఫలము [illegible]| అంతరు కంటి [illegible] మనిష
నంయు [illegible] మత్త [illegible] రుయు

ఈ సేవ [illegible] తవమువని నీల కంఠంబులాగాధ దానాగాగ| (పి)రువవు [illegible]
వులు| నేడు విపినచరులు నీవు [illegible] నిన| ధంసవ్యవైరిదాదె దలగాచిచూగాడు బుధు
ల్లు సంఘములు కల్తార్థంబు లంటెను| నీ కృపచే (వి)క్షించె నేడు నదీ శైలఖగవృక్ష
ంకించిప శులనను| మి(త్రి)ము నుతు దాను వేంగ పుచుండె| నలినలోచనుండు నదులం
ంపునిర్మాణంబులంతక్షుంమునిప్రాంతులుచుండు| ప్రకృతు [illegible] వాంఛలంత [illegible]

చుకొవి కలరంధంబు నవనుబు [illegible] వనిధి వాంఛిచును
వీచారములు సెలాకి నేడు విష్ణు (తు) [illegible]
ంచులు ధరణి కాంతి నుండె| [illegible] వు వెరాన [illegible] వాం
దు గిలులలం [illegible] తసంబు వెలు [illegible] రసంచ [illegible]
ంచుగణా గ డి కేంద్ర తులు కే [illegible] తలు కే యలు

(శ్రీ) వస్తువులు
సొమ్ములు వెలు
పుట్టి

[illegible] గ్రామములు [illegible] తరువు [illegible] (శ్రీ) [illegible] దువుండు । వెంకటాద్రి [illegible] వంగనం [illegible] తో పుట్టిన [illegible] గమ్ము । (శ్రీ) [illegible] (శ్రీ) [illegible]

[illegible] వారికి [illegible] పురుషులు [illegible] (శ్రీ) [illegible] రాం

[illegible] శ్రీ [illegible] (శ్రీ) ॥ రా (శ్రీ) [illegible] రామచంద్ర [illegible]

[illegible] దువుండు [illegible] । [illegible] రాంబు [illegible]

[illegible] । [illegible] । శ్రీ [illegible] రాము [illegible]

మగాను గద్దు కృష్ణు గద్దు నర్థిపాయ్యుసయ్యునే ద్వాంత శ్రీకృష్ణులు నివారించి
నసగర్వాలు (శ్రీ)ంపరురుపేరగలిగి (శ్రీ)ంచురచున (శ్రీ)లి (శ్రీ)గువారాల
సితరలు నీడు లా (శ్రీ)రంబంబవివు|రయు రాగఖ రాగచందువయుయా
సిలులశి ని(శ్రీ)ంచిన చరభుం [illegible] కొంచరు
లా[illegible] దురతి భాంధవవయుక|గో[illegible] వరుచు

చువింజన్నశివి[illegible]రింపుదాంతార వీగద్దులంచు|షణి [illegible] వప్తిం
లరన|[illegible] గరిజనగగి [illegible] రయ్యుచచురుద్దాభీరభునులతో గ[illegible]
వారించుమువారత్ము|ధ విలాదినులవయుడాతారించచుయు నియు అలపిన చేగాం
వ్రజవిగడి|చెపురించించుయు ననచెచిగు రుటారనులగాందరాయచ్చిన విసరరదు
నిద్ధతో|[illegible] ధవునికె (శ్రీ) కృష్ణమూర్తవయులనయు|పనుబుచేశి రెల్ల ధవవయుల చే

చుపంచు[illegible] వెల్లవకరియ్యులపప్పులిపెచు|గ[illegible]
గద యుయ్యు|అఖిలలోకములకంనా (శ్రీ) రయుందగు
దరతి శిరావారవయున తీగప్రవెక్కించు తానె క్రాదదుకేప్పులి
రుతుశిరాం[illegible]|దక్షిగి నిలు చుచారదదరయు [illegible] పదవు
రిర|చంపసంచరుపళ్ళులు ధన్యు [illegible]

…వముక్రీష్ణులు
తాళపత్రంబున
కుంభకోణం…

అయుధవ్యపర… రాజ్య… పుడిచిరు…ంద్రగావించి…
చారులై తతంకరంబు వేసినవాడు…ంక్షేదియు… ంకారు తుకుండదు
సంతోషసఫల(ప్రా)ంతము ఖిలమ…త్వతంబులుగ… వృద్ధిన్యద్యూష్ట్యతేయ్య
వయ్యుత్రి పరిరక్షచలిరాం (త్రి)పలు కలుగాందరింపు । వివిధగతి వార
గద్యు । పుట (గ్ర) కర్తన । మత్తె భవయుభ్యం గిపండ్లు వనవిస్తారం ల్పైన…

రావలరేకప్రవేశం… గావించియుట్టు… దారంబున తాంక్షతరు । సూర్యకంబిగల
మెుకా శుర్యారుండు మను । ఖ్రీరాంకారుండు మను । స్వపరాంకపత్యపారభుత్తిచేకప్పాతులుందా
ఫలాంభదికానంకారప్పుతు । కులజెంలిప్పి స్పృచిత్రవయిలు గానిప్రాంతయె । ప్రలవయుతు
లుతిదాంతువను । వచేత్తాలాంబుగతాలపత్రంబున నుంబు నిరందు ము । కయు శతరకు
యు । వయ్యుత్తరుడు పండ్లురాళ్ళిన చెప్పుడు చెప్పుల కుదెప్పురంత్రైన మరుకతిప్పేను

వశవలు గలపంచవశాత్తాంశపకరుర్పారించు… పవిదాంతపవిలించి…
మసమును పుక్కలభగ్నింపు… ముండు । కయుపత్రవిచరివేశర… నంబు
నవలింప్రదర్పవేదు । బలి…సను రకును విరాగకం… ధుల…
నవలభ(దృ)డు । తత్త్వాలాంశెనాంగ కేశాంవములదశ్యుబును బ
కృతకృత్తకరంబున గర్భహారసురుం డను । వనలి…

రవ్రుంతి
పరుషు
దంగ

శ్రీకృష్ణ ధరణిభా। గంబు గంపించగా ॥ రదవయుల్లీలు [illegible] గత్తరి [illegible]
వయుంరయు నుపరుషుగడు రావయుని । గరవ్రగగగవుత్రించిత
దంభులు నాలుగు నైన క్రతే లం [illegible] ధ్మి [illegible]
తిం [illegible] కాం [illegible] కతా [illegible] వుస్వైబడ [illegible] లొంతో
[illegible] దింతే [illegible] బుట్టి [illegible] తుగడు ద్రైతవి
లస్మైగవి శర। [illegible] ఖ [illegible] ఖ [illegible] వు [illegible]

చెవు (బ్రా) [illegible] లంబు చా। క్తిందపొ తరాగాలఖరా రవ [illegible]
అపిగానకర [illegible] తని। [illegible] రఘు [illegible] కార్యవయు। [illegible]
రం (వి) [illegible] విసరిప్రె చినాయు వంయా [illegible] రతా (గ్రి) వయు దాగ కవైవనది కంప్రా
ంతిపైత ాలవృ। [illegible] కవయు ంగం [illegible] వెవు చంత వుం రలతవయు దాగ కంగంాయు రంద।
మారతాత్రా [illegible] ంతవము సేయుట తెంతవని రయు ద్భుతమే వినుము మంత్రలోన వాగ్గడం
వెల్లి తా శశిఖర [illegible] ఖులు తెగ [illegible] వై [illegible] తాలవయులు

ఖషు [illegible] వర (త్రి) [illegible] రాంవయు దంతవెన క్తి చిరం
వయులదంస్మై [illegible] వయు లంతేబల [illegible] (ద్యు) ంద [illegible] రా (దే) ంబున [illegible]
(ద్రే) రస్వా (తి) గప్తివే। రాకత [illegible] (గ) వయు స్వైబడ [illegible]
ంబున [illegible] తంతు [illegible] చేలవయు [illegible] ంబున్న [illegible]
తవయు బాంద టెల్లగని [illegible] బింధ్యలు గద్ధ [illegible]
నేలగంాతిని। తాలాం (ద్రుప) చం (ద్రా) [illegible] తను [illegible] ముల। [illegible]

వరామత
వంతకాండము

ధరిభూలధరి [illegible] ప్రేతపల్లెనిలంబడివెం [illegible] క్షితిపాలం గన్నియ్య [illegible]
యుంభు [illegible] లుశలువిఙా లవారణలెగుదిరిఙులురించిరి। [illegible]
ధాంయ్య [illegible] యుగ్గీపపనేయసం [illegible] సకుంతలబంధమ్ముంతయు రపంచ
యసూంత్రువంబున్నయ్యుఆదిశలదిగీతయ్యుకములన [illegible] వదనత
ద(శ్రీ)ధాశరథసవినయంబులబూగాచుము। (శ్రీ)ధాంగరిష్టుం
ములంగేనరించి। సుకృతిమసపముగ [illegible] థంబుల్లుసు। భూయుచిరి

ఫేసినవనవయశ్శన [illegible] వేళ తాగవబిమాంసులఫలవి [illegible] త్తినపుప్రులు తెంస
బుపెంరయుంబిరి [illegible] ంతగవ్వలత్రంచను ంతుగాపమినచాగీంతుపశ్యానవేత్తనుంట్రయం
ము। క్షీషితపుండవచేసకుచు(ముష్టి)లనస్వభుజంస్య(ప్రపుష్పు)మూ। లాంపరిక్రాంత్సగోపభున
వులవురంవంబు। దవిలినయునకష్టిదవుయులవలన(ప్రా)గవిధినవిదితుగాగతాంపుంబుమా
త్రినప్రాణగోష్టంబు(ప్ర)వేశించినంతరవిరాశియసూంధలుస(అ)లవలనివచ్చిన
[illegible] బులుజక్రాంజి। శసిరాపుప్పంపుంసంబులైశయన్నవంబులగుడిభి. (శ్రీ) ప్రలైమం

గ్గనకుల్పులు। వేనుకపాంశభికత్తంకుమధేసుప్రగలలు [illegible] య్యుపయ్యు [illegible]
నయుంధానసను। గాదరంబులుపెలచుకారివుంధతల్లంబాన [illegible] ।
లాంలితువేగయురపాంభిరావితకాం। గావకుమాంరుసంగవిరిగా [illegible]
నిరి। గావకాంతపల్లకారిర్ణులలరయ్య పయ్యుయుల్లుగాపికలుసాంవర
బుపిచ్చులింతనిచ్చుకునచ్చినట్టి యత్రావిచేలలదివి [illegible] రాంర్ఘనువు
బులశరియ్యులస్పుప్రత్రెయుంధిరంతాయ్యుయ్యుచైకసాధవు

రాసుండంత గోపాలకులు దాంతగూగడి కృష్ణుండప్పుడు । తత్వ విశ్వమని
తృణీకరించు దుర్గాము నరుప్పుడు గాత్రీ కొంబున త దూరత లలముగు రిక ।
రాజింతు ఫణిభూషిత మంతులు । రాజింటిబు (శ్రీ) బాలుడుగాగా
ధబులంబు నవుం దప్పు [illegible] నవ్వు నసర్వంబు దమ్మంబు వలం
గానికాని చెన్న [illegible] । (శ్రీ) [illegible] నవిశలుం తువెళ (శ్రీ) [illegible]

యుండు నా గోపకులు ను గోపకత్తు [illegible] నవక్కి కాంతతమ్ము । రాజింది [illegible]
కనుల గోపకులను (శ్రీ) దివించు [illegible] లంగ । వారు దవు నర నశ్శు వలనవర లు । (శ్రీ) తు [illegible]
నుత్తు నుక్షి । కాళింది ముల వర్ణుగాడు । రాజిందరు వేడలం గనడ చారా క్షేము బాలు
పిరత్తరించె । తండసు పెద్దగారలం బు వావిళ్ళ వేలయుండె నాటింపు పయుయునయు
నవలంప (పు) వక [illegible] అని నకుకుండి [illegible] యుయు । మానవ శృంగయుక్తము

నను (శ్రీ) [illegible] ని లుచయు వాం ని [illegible] ।
కనుచు బా వివించి సంతుష్టుం । మానవులు [illegible] రిమాంన వం
వలను గనని యో [illegible] వరు నను భూ వరుం తతు వంకె లు । (శ్రీ) తము
తా (శ్రీ) లగా [illegible] నందు గా (శ్రీ) [illegible] వ్యత్రంబు
డు గుర్తించి [illegible] గల దరి యం [illegible] ।

విషవం విశ్వ కిఞ్చులు చె చె ఆ పాల కు సంం దుల సు బలుకొంతొం [illegible] తనె పదము
ప్రంగు చు నం దు కు చుండు [illegible] చుం భావరదంది తంబ్లిసు
చంఘ్య వఘ్య వృతన శృయయుం స్త్రై ప్రాక్య బిం ష్య ఖాంత్యం బున రద వర
కలాచేలరబు బిగించి సిచ్ఛ గలన చక్రంగా ప్పుసంధించి ది స్త్ర
వలు (లక్ష్మీ) ందుల (శ్రీ) దంబు గాక గుభే గుభ దర్శ సంబున్నాం నం

వైన్య బహు (ప్ర) గ్రలసరి ష్యూత్య్పం గక్రీ వల్లయుయు తైశపసంబు సెలర్చు [illegible] ప్రాశమెవ్వి (ప్రై)
అల్పై కేపంయల్ల సవతరించి నభలు విరుదాం (గ్ర) వ్రాం చి। భుల గగవిష పంవ్ని దోషంబు
[illegible] సంస్పర్శనంబున తలంఛెం నగ్నంశైత ల్పు మీ పంబున వికాలనిలుప కాఖాక
విసంస్నాలనవరాచరించి చరణ ప్పుంద్యం బుగవించి తత్పు తికాంథా (గ) ప్పు
బుగకించ్యు ఆయు భుం ఋషి మెుపె (ప) తాప పతి ప్పార్ద భండరుంకరగల్పు వాల్లు చెక్కిర

న వప్పు చె చ చప్యా నత్తి ంతలాప పాటు గుల లసొపసంబు
పెలియలుజెశి గుబులగావించి [illegible] నది బుతునను
దంబుంబులె [illegible] సరంస కదంభ్య భుంబుంబునెవ్వ వలు
గదనలం [illegible] తాక్రెనగ్నా పాల సంవ [illegible] దువి
పణ్నా తపేంగ ఇకతలి వృత దు ఱ్చి పు భ్రి ఘ సె

గ్రు ౫

ప్రాంతము వడింగలభాగీప్రాంగిధనుఃశతపూ(త్ర)భాగవిస్తార
ంతునీచునీరప్పుతసకుంగత్రింభుఖుంతెం(ప)వ్యా। త్రీరాంబుంబున
ధుగులారివిభ్రాంతోభ్రుత్రీకృతల్లోలంబ్రకలకన్నైరింపానిబ్బినేలో
అనేతలగాచివిబ్బోంభించియు బయుప్పోంరవిహానల(ప)భలంగాబ్బ
గఱువుసరగధీరునా। భీరేశుమూంరుధీఆునవనేతకేసవాంధ

పుటొందెనంపుడుప్రభక్షసర్వజ్ఞశరాభ్యుదృష్టిపో(గ్ర)మ్మెట్లుకాయాపరిశ్రీనృపతితె
లోపవంపవ్యతగలలుత్రీక్షుంబునింతానుల్లోశత్రుంగతరక్షిప్ప్రముద్ధువుమురాక్షంగర
సుంచిచూంతుంతునక్త్రీలంత్రీలవిరాయుధుస్సవరవిహాత్నిబిర్త్యలంభీస్వర్త్రి।
ల(గ)ంవుగసర్వస్వంభవి।స్ఫూరుగధుకాళింతెంటిగధుధుపారివతిస్వర
బరధారుధీరునిశింబువ్యుకలుచిపితితివతవుతుంతయుప్పెఆవతనిబువదస

యశాస్త్రవిశారదుమధితాసిల్లివుబుంనాశృత్ర।
వాంపకులనిరయుతప్పుధయ్యకాయ్యవాలుంతోక్షువీగధుస
గుంలంతోకెదనిధ్రుతోశులక్షుమాకోపంబుటీపింపగణియు
కృష్ణయాంధ్ర। తారలబయలవిరోరుధీయలతంపవిదూ
బునితవిషదవంనశిఖ। ల్పైలుయలనినిధుదరుచుదలునల।

కాశిం తు
మదళం
౧౨

నటికాంతి వెన్నెగా నిలిచె భుజుగనివహా పతి వతిణి యి వర్ణ్యం యుక్తు భోగిసోగ్రసుం వెష్టితుండ్రు|సోమ్ము పతెని వానితెంగుంళ [illegible] శంబడు వెంస [illegible] గాసఖునింగసుం [illegible] గాని తప్పు భాంవంబు చెలిరతు క తప్పు ను బ్బిత భూ గాం రమ [illegible]

మాంశసులు గాపు సాయ వ్యులటపలు నిశ్ఛ నింకలగాచి రతుంతతి భారిదఖులుం దవుం ఖుదు|ప్రదవుమనవేలను చుట్టు కానివు నశరంత [illegible] ంనదియుంకనే ముకే|రయు దమలయ సుత్త పేపు కృష్ణ [illegible] ప్రిథుం కీ రయువి [illegible]

రతుచిదిన దమపాంతు వరాము పతి రాత్ర దళంఖులుతుంపణిగోడ నిరుత్తియుతయ్యణా పనుపు చళక్కకైలుకతి|నేపునసద్భుంఖుగలాగచుదు [illegible] చివగా|స్రై ప్పులకు కాల గగిపర్శులు|ప [illegible] ప్రసనంం త్ర|ప్రజఖ ష ఖులు

లతోకోణయ్య శయ్య భోంతలవయు వగాగకైనద్భ్రపి రతంఖులు వింం విశానవలడ షైలా షనయులో|ప్రే తెలతునను గోపతనం|ఘూంతప [illegible] తనప్ప శెకీ ధ్రి కంనలులు చిలికెరిషి వయ లక్షరికానాదు ర్మి మిత్రంఖులుప్పెదఖ

శాగడుగదరి|నచిత్త రఖులను త్తలపడుచు మంచను న్తంతు శెరాంబాంనంచా [illegible] నిదాంబు నంభూలువ రి.దివశ్రుసు [illegible] యులంర్గగరైళాణే వైయు గోగిక సరి శ్రీతుంత్రెనవల స్టుంచె ప్ప [illegible] నిరశ్శూ పే

౫౭

పెక్కువలైన వుంకప్పలుబొకృలుగాత్తి। సెత్త పెట్టి[illegible]ల ప్రస్థవమే
డు। వాంతివ రిలెవెలుఅంటుగా రంగ దేంతయు వ్రైవాంను శ్యుత్రిం
మన్న। చ (౧) ౹ కైజం డ। షం కబు। కప్పు (మ) బు। యవసద్దాం కుశ।
వంధవ్యంబున నితరులకేసంధవ్యమైన సర్వంబు చాతంగాంబు
(౮) తికన్నాలంబంకెంపియనుస్సు। గం రెస రెకు దైవంబుద్ధిబు

తులెవెపవ రో[illegible]బు[illegible] ఏలుపుడి॥ [illegible] గా [illegible] లుంరదశ।
తనేంటివాతుసు రాంతారక్యాంగ్రంబు వచ్చిపెంపుచు। నవే[illegible] దరచెల్లు
కువిశ। చ (౩) చాపకేతనాదిరేఖాలంకృతంబై [illegible] ఖురంబులైన [illegible] ంబులవా
పటిదర్శంబు చేంపకతాడి భోగపరిపూతంబై న వేవిష్ణునిందని। కలహ్రప్తతివిలాసం
ంనగరు[illegible]తులునుగర్వి[illegible]తుల[illegible]లకి మెలకివేంతలు[illegible]కి। రెప్పలిడకన్ను [illegible]ష్ణునింద ప్రకచ

వాంక్షైవ చంతబాండ భవవత్రిగాని సగా[illegible] ౹ నా[illegible] పత
[illegible]ఫులు। నంతసంత। సన్న దన్న దా। [illegible] రు। కం [illegible]। చ (౩)
దూంగని। చాప్పు దప్పు కచని। [illegible] ంపై నందువ [illegible] తటంబు [illegible] వాం
బులు। తావకంబులు ధ్యాందుచం[illegible] దశ్కరంతవెంబులైన [illegible] బు
గిచంచు। పెరలు చుంత గోప్రులం[illegible] కంచుగు। గోపికలు [illegible] తోవాదం

బట్టి కొని విలపించుచు తల్లిష్ణు సుప్తేశి [illegible] యింతల
మూడ వేల్పు ద్రాంకిన నరలేక దాంరయంగవత్తు పుడారి [illegible] గలిని కె
కైంయు నేల తల గవచకవ్వా। యలనిట చుచ్చి వివశుడాగదెచ్చె గ్రైగవ
విహ్వలు చిరిత్తు గయు గురనైపు। విహవుచదుణ్ణ వలుయు దాగవి
గలుం వచల హించితి వ్యా [illegible] పాపుపు విధి। బట్టితి

పురుష ప్రజ్ఞ [illegible] చలనెదుపురంగా లిపు [illegible] తుంరెయదు రువ [illegible] తలం పుదురూరవు।
దొరయ [illegible] చిగరినె [illegible] రెరుని చలబొంగి పలుచుచుదు విదింతే [illegible] నిష్టిన చెలుగ
ది। విపక్షు [illegible] విపశు లైరి [illegible] సమంరయం బుష్పకందయు శా
విషవిసురయుడప్పై। విపీరువ చలాచిన యద్భుత్య విష [illegible] దపగలనికుసుపు విష
మలుపుందలగని కా [illegible] లవిన్నిటి ప్రాయ్య్న [illegible] గవడు మంపు [illegible] కల్పవ

చొంగచిస్తృపత రిగడి చూంచుచుంయుప [illegible] చూంచిపోగ పచ్చ
గనుంది। తల గప్రక్షేయయు కంత [illegible] బ్బా రయుష్పుండుపుత్తల
ధాతులువారింఖూచి [illegible] తెంబుల [illegible] లయి
వెతకె కదాయి కయి కట్టా కలారకపుల యిగ [illegible] పట్టలు కందించను
గనె। వింతము తిలయగచె కు (అ) నెం వివశగక శిపుంర

౫౦

మమురత్నంతు ప్రకాశము సమర్థమైన గౌమేము నేరవు
డాగతవదేమినక్ష నమలప్పలప్రేరేతలనుగుప్పితారవలిం
యుగందమ్ముగ్గ్రహములుంవత్తిశ్వత్తారంభుగానేర్పులుభూ
గకువారెవ్వరింక । తండ్రి నీ వ్రసవ్వది పుండి వైరముంచ । ని
పింపుము । కృష్ణు తరడ నవుడుగు బాహుమున్నత్తరము

తండ్రి యుఱయుమాండవపదేమిద్రాతవస్త్రప్పప్పలమంమ సత్యాలిరోడ సూర్యలోండ
గూండవదేమినప్పుల నెగనవతువూరతవరేంణ్య చెప్పువులాయి । సులు శ్రీ [illegible] శ్రీంబు
ప వారెవ్వరింక । బింవ్వప్పలు గారవ శ్రీ మారవానమలలనుపద్ధ బత్తి కించుల వారెవ్వరి
చలిమూరగను ప్రభుపునెవ్వరిం [illegible] మత్తిగడి పాంయుతేము వచూనునీత్తిలిదోలోకవమిర్గా
ము । శ్రీకృష్ణ విద్య [illegible] వేదనాన [illegible] రాకవ ప్రత్నమదుడుల్లూరచారితుపుంశవారలం

వదివాయుమర్మ కలుగనందిలుపాంద వములిం చద్గ్రాయ
లుసుఫలితరాంచంగనెల మిథా షింపుమారాష్ట్రరింక
ంక । వరచరణాదులకలిమి ధరించిత [illegible] ంద శ్రీకృష్ణ
ఖిత్తైనిలోకమేలుయువు [illegible] రుల [illegible] బద్ధి రానివిల
ములాగ్గియభగవంతుం [illegible] బలి [illegible] శ్రీకృష్ణ [illegible] మాలుతిర

వెఱ్ఱియంగఱుం| స్త్రీరత్నంబు విడువం బడగా రవ [illegible] బల్లుగా [illegible]
మనుజుని (చి)ంతం నెంకమునకు వాంఛ్ఛ [illegible] (త్ర) వయుని పెట్టి [illegible] కాయు
ఘనము నారాశి నీడు యం (గ) యుదుం| స్త్రీత్వం దక్కులు చేరాగ చుచు
ఉలు వెళ్ళి [illegible] లంకా రభారదు [illegible] లపులు బుల్లు [illegible]
దు నిపట్టి తెట్టుం చిక స (చ్చి) నంబు [illegible] ప్పు సుకంరతం నలునా

[illegible] నారాకి [illegible] ఖిని పా రతి [illegible] [illegible] ధంబున [illegible] నితెలు
ంతపల్లు [illegible] వేనను పెంచి చులుగు [illegible] వ్రుత్తాంతులనా సితొ| సంతస్త్రా యు త భూ
క్కలగ [illegible] ంచు [illegible] [illegible] చెట్టు [illegible] వెరవుర [illegible] బలు విరంద్రి
ంపగ కరమంత్రి [illegible] బిరవిరి (ద్రు) [illegible] బలకె [illegible] శ్రూరస [illegible] వే [illegible]
నది వెళ్లి [illegible] సరసమృదంగ [illegible] గారాగ| సంధుం [illegible] సచర

[illegible] పా వాప్రిథంతుడు [illegible] వాపుల [illegible]
గుచ్ఛె చఖ చుటి [illegible] [illegible] (త) ంతుంత్త [illegible]
శ్రేష్ఠ తలపూరంతా [illegible] [illegible] ంచవ [illegible]
ంయుల్లు భేగంబున [illegible] గంబునను విస [illegible] [illegible] [illegible]
చంచలిక గాంచంబు గాంచుక సంగాచంబు గాంగ| [illegible]

శ్రీకృష్ణులుఫణి
ఫణాకంకణవి
కంబప్రతాం
దవంబాడుటు—
౬౧

పూరకసకవునీయయునుంబులుశబ్దంబులులు[illegible]త్రాశక్తిశబ్దవులుగావగ|
మంటపవులన|నలినలో చేన విభ్రాంతనక్త కేయుండు| నిత్యనైపుణ్యవులన
నక్షత్రశ్రీకృతిపొందునాగను చెలగును స్వకసంబుతో దక్షుదా|ప్రవేశ
యసుభోనగుతోశిరి విభులవానలరాగను చువవరిప్లేయవయు యుటుపద్మ
మింయయుచు|కంనులవిఘంబులు(గ) వృచు|నుష్ణచేతి చిక్కిద్విష్టలు

దివిశతుండితివీథ్రింయు దివిభుగంధరావ్రిదిబుక్రైలుసభారోద్ధసబునులు[illegible]|గ|పద్మ
శచి(ప్ర)త్యవంగాడెయుశాయుకంత్రింలతోకవులులుంకకాండవులతోగానవాచకృతింసుం
ంబులుశేంయలుకేవితులుం(బ్రాహ్మ)కన్నేహంబుగకేంయుకేయుఘునతత్వసుభిక్షానందాత్మ
పృబునదంతధరావతాంగ[illegible]నిపతిగలవించగ.దతాంతవంబు
మూంచుచు|[illegible](హా)[illegible]ఘటీం(ద్రు)ండ[illegible]వెలుపుత్రైనలాం

రాదరాంగదిరత్న(ప్ర)భాసవరాస|మమ్మింతకాంక్ష
నయరా|రత్నశ్రవంతవతింన్రవదాపుశిఫణాకంగ(ప్ర)
స్పునవులలతాన్నిద్ధఘాంధ్రవిరక్తగర్జా|స్థనిలింపతరులుకు
సబుప|శింతులశ్రీరయుంతాంతరమున్నిధులరత్నవరాంపంబులు
వృచతి వేదనసులుండుచుసాంవిత్వాం[illegible]|[illegible]లుస్తూంగనంతంతకునే

చెప్పురంబనే దితిదింరావించాదవివిచిత్రశృంఖలవిశ్వాచక్రి చెప్పి తింపులపీఠ వలస్థాయి
దుష్టశాం। శ్రీతపగడువరాల్లింగాదగుననా। కీర్తి క్షరకాంబుననుకద్దిబిల్లులని
తరంబైనచింతాంబరంబున నెప్పటి బిల్లె తున దెప్పగల చెల్లప్పంబరయు పల్లె
బారగా। (ప) చుచ (ఫా) ంతిగలుగిచియుందలువుదదక్ష్యలుచెప్పించగాంచు
అయిల్లినితియచేయుక్షాం రాత్సులమందిరంపచను। ధాంను శిష్టైనవతదింపిలే

నేతు గ్రంథపరంగళీవాలు వలహ్మకేశాంత్రజ్ఞులు జ్ఞానముచాఁవెను (దా) శైర్యగులాండెను
నెలపె రత్నపేయులు బ్లు రత్నారంబుత్తైన వాతిచెర (శ్రీ) చేశరంబులుబడ గళితి శిగ్గ మెచ్చి).
బిల్లిళ్లరంబుల్లంబు నలయ్యవులుకచుబంధంబులుదీగ శీలాపుటాపులు లాచకంపింప
శ్రీ। కృపవరత్నంబు నిరాంచిరాగుకంచు రెంగాలపాం దాన మీరక్షి ఆవ్య
నారదునీకీ। శ్రీరాముని దంతింపుము। శ్రీరత్నములుగాదు మహాధులగురావులు

నయు చెయ్యుయి తగడు కబ్బి వర్గాచర। ఖ్వారాత్రకేరండ్లనెకర
శచ్చికనే (శ్రీ) యుంచకీ యుం నుంలుగాతనా శ్రీకాంగగతవాంతలు చురం
గాంగదీగగలు। స్వచరయుగ్గంబునె (శ్రీ) గాగంభవలపైకాంగలబరం
కనిచంశ (ప) గారవుంబులాచతింపి। నెలకలు బుతత్త తర చుకు
గుణాంధుప్పులు కలపగవారి సుతులరతంధుమ। చగ

౬౨

శీవసవుతబలిఅఁగదెక్షుని తత॥ స్పుగగలపేషుబు నేరాపుతు॥ ఖగద
నుర్లవారావయు గారగ్తకవరాంకే॥ నిర్లవారశయు విశాల స్పర్శా విర్థితిశో
నెట్టిముఖ చినుఖారవులకు నెంకడుశోరువగావిచ్చీనుచే ఇట్టి వినెరా
కేరసంస్పర్శాది కారణము (శ్రీ)॥ మువిరాశారత్రీమువుతొల్లి నెరాంచే
విశ్వంబు శోంతలుచు విశ్వేనమున నవంతేకయువశ్వేషం ఖభ్యం తేవక్షా

౨౨ ౨౨ వనవులు కొరకుగాదెబుగదాధిశాయ్కయు నిర్ల వుంమ్ము
న్నైయ్యుఅట్ట యుట్టితపంబు చేసి నెలకొరంబెట్టి నుకర్మవులంచరించె నెరగనాయె
దశీలదలకెక్కి నటుంచెద విషశీం (శ్రీ)ప్పుయ్య పయిఖివా కాలంబుతపంబు చేసి (శ్రీ)
నిధినేవుంపామియుంలేకయుఅయు వానికిపొందయు గావంతింకతోసివేద
త్వేం (శ్రీ)ఁగువయుల కుమనక్ష ప్రాంబు డ్డిచిత్తములు కెల్లనాత్మనై మెలంచేశను

మివిశారసృల॥ను (శ్రు)లకీర్త్యం చవులు గు
ష్టి నిఖంలు వచ్చెను కొంయాంక్ష
తవులా వుంటించికోరసుంచిశీ॥ మును
శ్వద్మశంబీర్పరాయు నుయ్య విశ్వంబు నీవ
గుంబుల నాశ్రితను గుమ్మ నిఖారంధ కళరాల

శ్రీకృష్ణులున
కొంగకంచవరకు
స్వాతంత్ర్యంబొందు
టూ

భయునకళ్ళుఘాత్తితికెంరలెంలవలశయుంగడూపి,ంకలితలలగాచే
నికు(బ్ర)స్త్రైదవంంబితిప్పునిర్మలాత్మ్యులకులప్రేళ్ళుకునక్షత్రం(బ్ర)
దనిసి।సల్లలిత ంక్షేత్రరేఖుపులసంగతిపుండితిధంను
భూంతయుష్మీకీయు దేవాంశవలపురుషాంతరత్నమిరూం
తంయుతను। భూంతవు యరుత్వంబుపలన భూంతశ్శబ్దవా

భయునంశోభచిత్తిరి।తి,పిశనంతు పక్షిపుర్మసేలరయులులవివిగాంగనపసూంప్లుంతభ్రై
పదములుళ్ళరు(బ్ర)ంవర్ణపదంబు సుందరగార్హసుల్లరు చెత్రవర్ణపదములుళ్ళరుసక్త
లెప్పుడుంక్రియు కయుశునసంస రరావరతులగణబులసలాం కామ్యాత్సంపఠనుసనకర్మ
పత్వంబువలనపరుండవయుతను।నపతిభింక్షత్వంబువలనవువాంత్వండవ
ప్యాండశరంతుంతిను।కారణత్వంబువలన మవాలత్వండవయుతను। బ్రా
౧౨

బిల్లి కాంచుకు భిాంమణ్ణ ప్రకరతరంబు స్వ్రర్వన
రవాంధుభుత్వవయుగ్రంల్లరంతలంగాసిద్ధి భుత్వ
ంబగులకరి భుకశయుగోత్తుంబున నవిరిగ
యయుతను।కాం కాంక్షాదిభూంత
నవిచ్చాంనపతిప్రాంత త్వంబుగపిగ।ం ౧

బ్రింహ్మాండంబువంరయువిశను। ప్రకృతిప్రవృత్తి కత్వంబు వలన ననంతశక్తి పై
సంవత్సరాదిదర్శకత్వంబు వలన కాలం[illegible]షండరివసార్థిష్టై లయొప్పు

౬౩

ప్రాకృతుండెవంరయువిశను। కాలశక్తిప్రవర్తకత్వంబు వలన కాలుండై వంరయువిశను।
నీకుకరుస్థలింవొదవయువతియిరయనుయుగయుచి క్యంబు నీవయత్రె

కాలశక్తిసమా త్రిరయుక్ష్యంబు వలక కాలనా

వ్యయము లింతెరకలందువ వృద్ధ స్వర్గంబునెఱుంగు నిర్బుచు తనెఱుంగు
లబ్ధి దారాసాంవిధి ధంద్రశక్తి చేదంబులవలన. శక్తి భారావ(వు)తీరుండెవ
అనశాం(త్రు)రహెూనివర్తయుర్వీనపు| సంకల్పిగావాసు దేవ(వు)దుర్వ్యపూర్ణ
ధారకుండవరయుర్వీనపు|చింత్రాదివర్త సంబులంగాంనదళినగురా
తకరణ(వు)వర్తకత్వంబువలనవ్యక్తికేకుండవంతయుర్వీనపు| సాంధ
సీవరతుంరయుర్వీనపు| విశ్వరంబు భావా భూవసంబృతదృక్షంబు

ఖండవ్యుండవు నిపుల్త్రిరతాత్తరంత్త నవనకృతుర్వీనపు| నివివిధులు గాంగలవదంబులు| వజ్రా
రతయుర్వీనపు| పద్మరాదిరహాపత్త్యంబువలన(వు)వహాకారవహాలనుండవరయుర్వీనపు|
నిరుక్షరంపంబువలన చతుర్వ్యాప్తి వరయుర్వీనపు| ఛత్రభుజశాలసుంధవంరయుర్వీనపు|
ంబులక్షుసాంత్రిపైభైరులతెఱుంగ కామినర్తవరుండవరయుర్వీనపు| తరింపరాని
నవశల్యగాంనియోత్తారామత్వంబువలనపృష్ణివంరయుర్వీనపు| అధికేశ్రూత్ర్వమ
శేంరయాచపు| విద్యావిద్యలకు వెచతుర్వైన నీమ(వు)సాకుంబులాంచరించెదవువధ

ంతువలన బోధింపు(వు)దువు| గాత్రవుస| ...
రవెధ్వత్వంబుకలపు నిబా...వురతయుర్వీనపు|
అత్త్రకరణ(వు)కాశత్వంబు గలిగినవెతకబునపు
పెంపువలననవ్యాకృతవివారిరుండవరయు
తులనెఱుంగువృ|జ్ఞుండవు జ్ఞండవకనిప్రి
రింపుపవులు యుక్తయులోకైకునన్నిత్తెలియుదువు

౬౮

కవితను త్త్వకాలంకారము నెన్న వెంగ్యపు । శ్రీ కలితుగ డపదను
ము పత్రాంగరంబులు పనరము లెంగ నా కృతి చేసె వెదలం చుతలం
గావగ గదె వ్యావధీఛ్యు కాంత్యు బాలయంతతగ తుపుంచి
పవే । వాలుం గృపదత్తాం డ పంబు పతి చిత్రం బిచ్చి రత్నం
పులు పిల్లు గద తగ సమ్మాంస ప్పస్తలా । శ్రైత కేరం కాంచెంచె
కేంతయు పెండ్లి నితృం బు ద్ధం బ్బు పింగా గబతి పెండ్లి

ము పృథ్వాంబవ తక శ్రాయ్యు తవ్యు శిరాంత యుగాంతి తమప్పు శిరాయాం పుం ంత బాతు తోంపత్తిరా
కలంకలా నెరవ్వులుంచే సుతుల నేరమి తంత్రులు త్రిగ చిప్పు శే శేరవులు గల్లు చూ
వాంగత మనుచు వెప్పు తారయు కారుందు దు । క్రియుండొం గవప్పైన నైవుఙు శుభ గ త్రివాంఙ్తి
పవేయ్యు అయ్యు ఆ తులను రాజ్య భూ గవి దియోవా బలలం చిరయు వప్తి ప్రాంగ ణావు । త్రాంక
రయువు లరు కారణా రాంశ కమలాంపు నైరాంపాంరాయ్యు త్రివ లనిశ్చితయ్యు ముంపలు పొంక్తి
కాంక్షిగాం గదుయ్యు ఇప్పేం ద్రిపవ బ్బియ్యు శిథిరతా నేర రయు వప్పీరి శిం ని గ్ర శాంకు । స్వాయుగ

తు । శ్రీ రాంత తను భృవ్వం దుల్వి హాంశింతుల
విధరణి పలుల క్ష్మ నిరంగ విగా దశ । స
త్రిధ కవ్విదు । ప్షాలం కారము నుంపదను
ల పెరం కలం బారశీరాయి దిపుష్టి కపురా
కేరయు పం పా — గార్జ్యు బు । ప్రాం గా
పాం ం పాం కవ్రత్తి రస్థం కఘ్ని రయాం బ్లు లేసె

శ్రీకృష్ణ[illegible]
తుకుష్ణ పం[illegible]యు

యీశ్వరుం ప్రాణంబులుం న్నాత్మ నీ ఘే ప్పుడయ్యు అనిరుల్లుతశ
ప్రాణం ధీరరుం బులుపురలం బడే శ్రీ వదిశిశతలతుపు|
పులుశ్రీకుపం విన్నపై న్నారవయు| ప్రిలుపలవుంరోషఖూతు
కరింతతవితీశ్వరరాయ్యనియ్యవి [illegible] వితీశ్వి [illegible]
బుపుచ్చాధ్రియునె పెంతుంగగి దా [illegible] పునికెంతవ్వార| తపుంగాం బడయునెల్లు|

పెనిబుద్ధి బ్రతుకంగొరెడుభుబు గసితుల౦రుందు శరణాగతరక్ష సుంత్రెన పుండు శ్రీకా
గుండ సేవరింయు కాని| వగలు పుష్ప| చిప్పు| ధుంతు గపతిఖులబు నీయును నకుత్రించు బోనేశి
లపులు గరక్షలపే వెలుకవుంచి వారవ్రూ| నలిశదశాత్రప్రాయులకునె బుగుశోం
య బ్బానవయుబునన పురరంబులు బుగవయు వెల్లు| నీవచె సితవయుం సునీ వనా బుగం
పుంతకుగారణాపంబ్బాలీశ్వరుం ఢ ప్రసక్త్యగుణుండ ప్రబులబునరయున| పుబి శౌదే

త్రుండు నరుశింబి [illegible] శంబ్బుచాంబించి
వెల్లునయిబ్బ నిలయెయ్యు చెయ్యు [illegible]
బులుపచ్చ నేపుపునే| వెలయపవయ్యూవిన
బులరిసేవె౦బు కొలవనలపన్న సత్య నేర
నియతుం పుంనించి పును పుత్తుంన్యు| ౨ (౭)

ఖండనను ద్వైత చంరాంతుం ప్పుల్లెందెదంగలవు। చిత్తవంతంతంధ త్రివపులున
అనివింవవిం... కాలిఱుతెకరగుపులు తలాందతింవి। కారుం...
తలుసుతులునేతం౦బు కెరెంయ్యుకొట్యునినవ్వనికాశింవినకథ। వుకవు
కనరుతియుచేసునాతబుతిని ప్రా...బులతి। చదులకతొందగిసంను
కాంబునకెంయ్యుఅదివెలదిగితప్పు। దరుఢజెతిరవ్వుల్లకత్యాగచెప్పుల్లకె। వుక్షుం

...యుదగునుల్యుకట్యునాప్రుంటాచ్చేతిపద్దుడు। నేవివదరతంబుగంటునెతిపనకా
కాంటసురథ్రునప్రూకవరుండతనికిల్లనియుయుకట్యుగొవర్ణవుతెలావుపుఖులు। దృగి
లబింతింవరేగప్రవుచాంగపులుగిత్తిం। చినవునుబ్బులుబిలాభయుపుబ। వినుపెం
నపపాంసవుతొడ్లవలంవకొల్పుచు। స్వదలకదేవతాదులనపుదాఖులదర్భ। ఆ
గుబూక్షుతీగవ్రులప్పుదాళ్లు। లాంఛనవులుశీతలలనుండుకారాగిరుచు। పత్రరా

పు। శ్రీపాంధరకులపుగక్రోదుదు। లేపదవుం
ప్రదుతినుడుగుతిరుపగవిడదుండు। శ్రీ
నగడుబాంధరెందుబిశుబిబుయతుపుత్రిం
పూంచతిం౦చిన। న్నదవులబిత్తుభ్రమతివసంగ
బుక౦ఠసుపిట్టడితత్యుచెప్పుఅదిలుబుప్పుచి (శ్రీ)సారర

1 తుమారుగడౌనకిచ్చిననంతరంగ్నానుచూచేననంతుర్విహిరంద్రుండు
దండించరు గునీలరత్నులంబుల దండయుక్తాశ్రీ(పు)(త్రి)ము(త్రి)నకత్రి(త్రి)యూడి
తెక్కృతాం। వారించుచుగగనేనిఘణిశవాచితసత్మృ। నాపేరించినంతరుము న
విత్రిసౌ।సేతంతాక్షరుండేలచనియా।గరుడనికేమియెటుగ్గుదలంచా న
నుమా ననుసర్వాంతకుడుదంష్ణుబుంగసకుంత।(ప్రీ)తీమానము

తాయమ్ములులుందారనుశంఖనేందవుబుంబునేనెలుచెక్కృరుడునుదివాఫ్యంబుకాఫర
తుండ్లెచిమాదుంబులునైవారంబులుచేగపుంమాగుటువలగానిమ్ముక్తేగ
సుధా।వాంతింబాలునేరనెల్లవారికి(ప్రి)యతుచెప్పువఘ్యుతినవనిభుల్ంద్రాయేమి
నినేరవరుండశిగిదమునివరుండశిల్పినియా।శుభ।సర్వేశరుప్ర్రైనబినుతెల్లనెలనెలవ
లుచమభర్త్రుభాగంబులుపత్మ్రారాబునకిచ్చి(ప్రి)తునునుచుండే।విశ్వవీర్యడు

నారత్నవంటలపూసునేదనెర్మలుత
చివిగదిద్ధనిరత్నాకరబ్బిగపంబునకునుని
గావకంబుకరాళిదయుండధీభ
రసభశృబింతులుశ్రుతృనృల్లలబెనుదే
ర్నదావిష్ణుగర్రెనాళిదయుండత్రాంకుల

యిరాకతననెంచిపొంగరముల్లెల్ల దినన। విని ఖుదెం (ద్రు) గధుగళపింపవ
నమువశి। శ్రీప్రపకంఠ తాంనే। తప్ప్రో శిధరెం (ద్రు) డగొడుగరుడధువచ్చ్య
(ది)ప్పుచునార్పులందుకొరాళ్ళిప్పెగయుంగ రవికఋణవ్విచెం ంతెం(ద్రు)
౬౮ రుచులు దనరుతనదాంలెక్కలెయువ్యుయిట్లిచెంతులాంరాత్రిచేవలువణి
బునదపముశైవయుచునుండ ధరశిలలోన। శ్రీనవిగానిపంకరగాం
ఖులశ్లోకించిత్తపించిగరుదరంధుసధాంగ విదాగ్గనిం దప్ప। హ్వాప్పిబాం

త్తులలల। విత్తిగాచికొండాత్తితోగంచుచుచెంచిచెబి। (ప్రా)గమలయబొంగాబిశష్పిదశష్ఠిం
కైయిబుయ్యశిప్పెనశప్పప్రెరిగని వాంరకవెచిచునశఖశావశుయు। ప్పెప్పి(ప్ర)గంచలంయుం
శవిరెం(ద్రు)గధు(గ) తక్కెయ్యకెయ్యతరచినథుబ్బగమయు రదవయులు। విరగదశవసవయుల
వరవారచివరతెంవిరాళ్ళయుయుంత్తిగశ్రీరంభ్రనవత్తిగులానెంప్పి। చుడబిరుచుసుపైవిశే
తకుడావకనాంగధుచినుదెంచుయుంయుంలఖులచరాంలి। నుడశశిఖిత్తింబినయుంన
కంచులనవ(మ్రిం)గఖుంగాచెనెవి। ఖుచ్చాంప్రుతమునియుయు(గ) క్షాపమిప్పి। కావిశి

యిరుసవచయుకయ్యశిప్ప్యుకనకసంనిత్తి। వుత్తి
లకదినవిచాస్త్రికెరాంబులాళ్ళగాశ్చను
వికువులచెదలగకశిరవయుల్పివయుల్ల
కుదాలుగలదుమునువయుల్లనియ్యవరంనాస్సు
మూంకళలుచెల్లబిరంసుబిసగలచె(గ)బ్బియుంకట
యుతకొక్కదక్షాంకకేథకుంతలుబ్బలవాంకిశ

సీ॥ సుగణపద్మిస్తోంయువయ్యుత్రదాంతరాణువునకుత్తరాలయుతుడై నడుప్రా
గణ (ప్రా) బాలాంభదంబునుండినయుం (చి) యిటంబులం యశోత్తురుశైలం
గాంభింగసంబు చేసెన ప్రొంఢమయ్యు కేళ్యు కంకెలుప్పె చెప్పప్రభవములు।
శీసుకచిర భాగ్యవంవిచాపల్లి నిక్షేపమునుచు। నంబ్బిసురలు
సంభాషింపరాంత వేంకటా నాగనరాగన నాతం (తి) కాళవం
సంతోషంచుంత్రై సైగా కృభునుల [illegible] లేంయు కొట్టిచితలంబు

నెంచ్చినగోపసములకత్త్రిణాంత్రంబు చేసిపృష్టులందశ [illegible] వదవిడచె। నిల్లు దివ్యగంధాంబర
దారరెంాపింశ్రీసచెంతుత్రిసగోపికలుసు। నందాదులైనగోపకులునుమూర్తులం
పాంశారత్నవులతో గడలేంగలట్టుట్లు చెద్దె। స్తుంతకులు లసొప్పెద్దెసుప్రు।లంకృరితె
పతులు బార్యసుసు। బాసురవక్షనయులు సందర్భులిక్కిరిలేరా ఇయ్యకొయ్య వింగారము
గాంచి [illegible] శరంబువయ్యూం [illegible] నిభాంకాం (గ)ంబుపై నిల్పువచ। వంశిరాళ్లురు
న నాకేత్రీసకురువత్సు సంతస్సి। గోపులుంద్దారుసుండత। నగంగ్యాంబుఅగున

సుశీర్ణ పటుశిర [illegible] ంశిమాంల్లుంచక్రిశలంత్రా [illegible]
శాంకితశిశితస్పృశిలేచిపరమానందంబులబొంది
షులు రయ్యినటు [illegible] శరదారంధిరమన్ [illegible]
(గ) భుబులగపంబుగరుపశ్రీ [illegible] పద [illegible]
గాగక్షింబిదకె [illegible]
[illegible] రంగ్యంబులున నైర్కదపా [illegible] లంబు

౮౪

శ్రీవత్సులు [illegible]

శరుకేంబు [illegible] వంతైన [illegible] ంబు విరాంగ దగవి [illegible] | శదంప [illegible]
కేరాకేరాం భేలదుకే భరప్తె | ంయదికేప్పి [illegible] రయనెల్లి వారిగాబు విరాందేలాంగ
వంబుంబుల సంపాస | నాంపదాన్వదీ విబుధులు [illegible] వవ [illegible] | దీంగపితదా
గపాంనంబు [illegible] దాంవదా [illegible] నంబు పాంనంబు చేసె | వెలసిన విబుధుల
గోపాంలభాంభు వేష్ఠంబు [illegible] లం [illegible] సవం యుయంబు [illegible] | సియు దిక్కులం
[illegible] సంకులమునయి [illegible] నేలబు [illegible] కాలనులు [illegible] యి [illegible] ంతు

శైంగవిదంత [illegible] చాశదేవాలైప కలబు సలబు నుమాం [illegible] రుషలబు [illegible] లరు ంద్రె [illegible]
గుం కత్రి [illegible] | ప [illegible] రుత్రంబులోగాని ఉయుంబౌ రుణ వెరాంప ద్ధాత్ర [illegible] |
వన్నెల న [illegible] యు | స్త్రీ పడె కొండె [illegible] విధంబు భాంవింప గదేల్ల వయుల [illegible] ంచ [illegible] బులు
గాంనంబు దిశలు నిగుడ | సంతస [illegible] ండుల [illegible] తీసవేతుంత్రె మంద [illegible]
ఉంతను దీర్ఘసంబులై [illegible] ంతె దిశ [illegible] దుత్తర దిశబు [illegible] ంచె | [illegible]
కాంలల [illegible] సంఘములయు [illegible] బు పుష్కర [illegible] బులల [illegible] దాంగగె | [illegible]

[illegible] కరణ [illegible] వంబు [illegible]
నైదవె [illegible] రాం వడు [illegible] పరా [illegible] దం [illegible]
లపలనంగరుల [illegible] ంబు [illegible]
[illegible] ంబునం [illegible] భాంతన [illegible] ంబు [illegible]
[illegible] భు [illegible] రపు [illegible] దప్పు [illegible]
బుగరుసు మదకేవయల [illegible] | [illegible]

నఖిలఖంతుభ్రీసుప్తైనశ్రీపూవనరాంచే కేళిలలితవృలంరుదేలిన
నరుస్థరసనను దెచ్చిరియరు నిశ్చైనన గ్యవయ్యరుపట్లాశీలు ననవిధాసుకా
పరాచారోదితపల్లవితసుమితపలిత తరులతంబు రయ్యె నిష్పత్రసులతాం
బరయుత్రినను| రసాల రసంబు నవప్రసవ మంతకాలలత్వ్రంబు గలిగెగి|
రాచవము నలిగిశరవము ప్రౌంగతంతయునసభాబగగకరి వంతుశ్రీద విరయు
తెలుంగల నలిగిగి సుందరీ ఆంశ్రైన బ్రుంబావనంబున నవ బలసృష్టలకుణా

లపెయ్యలలవెలగుగల్లయ్యాంగతి భయుపలు ధరిగి సౌరశ్రేతి మి(గ్రే)శ్రే| సాలతయ్యలుటలు ఖర
లంబువర్తింపు| బృందావనంబునారాము గారించవలం చిరంతెనకేతంబునచిదా
కుంసుమసురిముళ మిళిత వృవ్రిదులపవనంబు రయ్యెనని| పవనపరిత నవులనలువరిర
లలితవల్లిగపత్ర్రేశోభితంబై రయిక్కువుచుండుమత్రియసుసంచుట్టి కయ్యపికవయులకోలా
కల్యాణసతంరుమునాసరప్పి| బాంతతరంగాళిపిత్తఖలరువాగంధోపేతానిలశవృత
పులశాక్షికౌసనాగ్రి| గోపకులాంధానస్ప్రుసు| సుంతారుఖలత్తో నగుచుం దెగడ్డుచు| భా

పదుగలితెరంబత్తరయు|. బ్రంకా ...
ఘుకాలలన్నే గంచుల ...
నృధిరసదిప్రోదగలబలరయుళ్ళు ...
కలవలనును| కల ...
రాజశ్రీకాంత పద ...
లంగుశు బల్లంగ్యస్తు బిలబిలతం

౮౫

గురువు। వారాగుఁబులు మూరాగతల్గాగ దువచు। గీగతంబులు వారాదువచు। శ్రీగాదు
చందంబులకొందారాగులు చెచు। నామశబ్దాదిపులంబులు విదారాయచు। శేలవివి
ధ్వజంబులంబహులు శ్రీరుయచు। కేరాశయత్ర్యధరులై వయష్టిరుయధ్వజంబులు
వహిరాంచుచు। సుత్నవిరాంచుచు। అతులయిరుయనా శేకవిధంబులగ్రి తేం
కలశిల్పుకల్గుగాపకులందఱుసారా డుచు। దీపింపగాగ ద్భుత వారూఁదేవుల
నడుచు। స్త్రీ దుమ్మా బిష్ణుచు పెండపెడ। పోరల దుమ్మారుయ శ్రీ దపా

పులుపు ఆంపుచు। నటంతుచు చు। గతంలు దప్పి నత్రుఖుంస మతుర సంభుంగ గుచు। తపుషులు రఁ కళం
పంబులు గ దప్తుచు। పుష్పగంబుల నదల్సైవు త్రలులు రేపుచు। కంధుశంత్రికంబులం
శ్రీరుయచు। సంగదంబులు చరచుచు। పులు కులఘంగన ఆసు చుచు। వివరారా
చిరందు యిశయమూరా వారాంకిబల శతస్తూలు। ఘంరావిరాలశులనుదల నగరి బాహ్లిదుగు
వనకు। స్త్రీ బుదిగారాంతుక వారక। రూపంబుల బాగదు డురు నిరూపు ఘనుడీశ
పంధదవకి యుచుయు బలవారాత్ర్యంగడుసు రావుయడుంనవినము లాబ్బంగ గజిపోల

చు। పుష్పటులు। దుర్గ కంతుకేంబులు దుత
బారాగ పుష్పు శిశయలు ఉరాగ ముచు। ఖుంప
పంబులు పంపు చు। బాత్మ శరంప్పు చు। నివేసవ
నాదిగరులురు చెప్పి దులు (తు) వు। చార్గి పద్గదు
కిబ్బు కయ్య ప్రీతింగ పికులందణుల్గి వల్లి రా
పంచార్తు లతోవారల విల్లు నిర్ధ కలలకి తె

బులుగాం శ్రీంచు చతక్రాంవయులు ంగడు మేఖ శిరరబు (శ్రీ) ప్రు రు నాత్రే
శల క్రైంరత గొంపుడు పులు స్పైరుపున । ప్రవరిండ్ల పొంత । నాశిమి గల తనప్రు
ఖాల దర్శనంబు డగు సుదర్శన నధరుండు త్రింగి యుసెలుబుంగని తెలిసింగర్వ
వయుయిట్లు ప్రలంబునిత్తు శివిమొక్కె రయువు । దలిగ్రుండుగు గోపాల
(శ్రీ) ఉంతవు । రం డుపల యయుబు రుయపరాబు ంరువయులుయు
చు శాకా । రెండుగవుల్రై వూర్లంబులందు (త్రు) నదారు శిలా

చు । న్వలనుప్పంచ్చి నంతిం చిరప్పుండు నుయు క్రుత్రిరు రందంబుకొన్నెయ్యి
కాంపంభులు పసులకు మేప్రుచుండె । (ప్ర) లంబుండే సుసెప్తరక్తసుండు కృష్ణుగిరి । నె
నయుకయ్య రావు నినవాంబుంన్నగాడు । రాళరంపు నిరాభిజిత్తి రాకంబు రికంగ
నులతుం నెల్లినయులు ఆటవెలది గీతియు నునవు (ప్ర) ద్దు శాదు నునమిద్దఉశబురె
వయులనెయట్లు పతికితానసు బులపధుండునను । పెద్దతృష్ణులై యుతరవల్లవుప్పనల్లను
నల్లి తం । పత్రై నధు రులాద్రి । తం దుక శిలా ది (ప) ప్టెస్సంబులు యుకెన్స్రంబ్బులుందా

ంపు కల్పక్షు వచి తీర్థంబులు లకోలంకల
గోపాల రూపంబు నవ్వా । వారల పొంగ
గాండా వయు చేవి పెద్ద
ండు । గవయుల
క్షీపించు కొని
గనైచుచు ।

౯౨

పావాంకలుప్రణాంబులజేగతులుకవింబి(శ్రీ)ధింయచుచు|ప్రసులంబ
ధుప్రసభుని నైక్రింపుకానింపు| బలభి(ద్రుం)డు(ప్ర)లంబుని నాకోవిం
నుపూంతింగా నిపూదలంచి శరిగాంక్ష వేంచుధయాంభిరబాల|గ్రాచి
గురుకైకేం(ద)ససాంకఘాంరుడైగు నాంగిపోలకుమెాక్షవలే|వెర.
తమిక్షరోంధుంయాంత బీవలాంక్షంబు వందెంబునకైయుంబు
నుగుప్పిక్షమాలునిసాలకులాంరకాన్ జ్ఞాను (పు)దంబు(గపా)నవింతుం(డు)

లుచుచు|బాంశిశతంబను వతింబుచే రి(శ్రీ)ప్రదిచుబ్రదపబద నర్త్రి
ంచె నక్షుడుయువయువనపూర్వకుపులిమిప్పలాధుప్త ధు(క్ర)స్థావర్తుండువయుక్రిం
ప్రాంయున్నదరాజాలిరావుసఖిల క్షత్రంరాంక్రియాంద్రావయునికియుశయుంయి
యెరా(వై)కవుబలాంవిద్యైతయుగాడునరాంకారంబు పాలించిచె|కలద్రిలాంశ్రి
వెలా(ప)వలుపేకవానిపెనుపలాంగప్రసనుండుచునావరాంయుధూ|తా
లంబునరుకాంత్యవిలంబునపుచాంప్రలంబునికైయుయు వయుకనిక్షంచరుడక్షని

క్షుంని(శ్రీ)రాంవుస్వాంవుద్ధేయుప్పుంక్రైనగాక్ష
బురికింగ్నెల నిప్రాంబూంగాంగనేచకె.. స్తుతతని
క్షు(శ్రీ)దాంకప్పితవాకాంనుంద్ర(ప్ర)కాంబుండుబ
(క్రు)త్తివేగాపెక..(క)టుకాం..ల్పంబుతెం..
సవియుంబునంగనా..వ..కరత్నకరి..
ంబుంచుకక్షంకెంచివెలుపనా..పుకయుక్షపవక్షక

బలభ(ద్ర)దు
(వి)జయము నివ
ధి యాఖ్య

ఘుత దివిజయునకు విశ్వరూప విధులలు నెగడ్డ చాలధర్మం| ఈ దేహి పత్రిశవులతద
దుచ బహదశకుబగి ధర్మ| బలత పుత్రులవిశేషంతక్ష గతముపగి దినిగదం వేరియు సుత్తే
గే నాథులదీగవెనలిఖ్యారంచయున్ని సత్తరించిరివే దుశరియు కుయు బలకంతుం
రుబ్యుగోపకృష్ణులు (శ్రీ)శంపగోపీలంత కాలం దాం దంబున వింత కృష్ణవులు వె
(శ్రీ)గోపాలకులుండ జుంపసులకు బసుంవ్వలించి కొంవసుంత నెరిగ్ల గార
వంబాపుగా గాదియు కయు బులధ్వరణ వృషరరవడుల| నలినదళాక్షుండు

పూగలు| పిడికిలికెపుచి సతులప్రక్కచి విరాజిల్లిరా కిరియు వేయు కొండుధ్రువులు పికిలిత
కొరికిలుయు వేరు వచ్చెలుంగ దయ్యొరా వయు దుల చేంటు విరక్షసుకైకటుంం| కృష్ణ గారా గేం నలకృష్ణుం
ద గుల(శ్రీ)లంబుడుడు| బయుపలుస్థితినివారడుడయ్యి(శ్రీ)కృష్ణ తివునరుచు| కృష్ణలసూదర
సంగుచ| ఒంతపక్షి నెంంతాం డదడ వివదరాం బంబుబుని| ంతుండుదవు దదవాగపదనప
ధృవలు వంగు నిలుగోళులుదదవా విదింరరపంగా సంబుతుంగా| వాక్యాలయు ఒనరదంలుబు
దంపునావలంతవయుల| క్షిపిచినవిని(శ్రీ)తపో కూడా| సులులు కైంటుయు చుపసులుబు

వాంతో| దలివగలి నదంక్షిరబులవల్లతనుపాకరబులు
బునవేగబువిస్తరుయ దంతంబులా| పొలకులక్షి
నాల్గదివిబులు| బల్లుక్తి గుసులవేయులదా
ంప్పుర్జ్వ నంబుష్టాలింపంబాలకకంబుంచి
వంబుని దేవా పంబంబుగా నాక్షుండవే| వేద
తెలగాదెవయు దవునసా యువా| కంతన జు

శ్రీసూర్యకార్తి
వసుమంగుటు
౮౨

ప్రబ్బతి।రాష్ట్ర విపరీతు కతిగు లిపులు నలుంగు కులుబ్బుతి వది। గట్టిం చెట్టి నను।
ష్టితియు నేయు (పు)ంకసు ధరావరం రతుతే। వి(భ్రా)ంతపు వేరాష్ట్ర లింగ విపలో
విరాళపు దశ్వ పురాకాంక్షల దారా షాంగ్నసే। దేవం దంబున నింతదాంగి
తుత్తైకాంరవిక్ష్మరుండుగ ప్రద్దర। బంధు వులారవిరా నరియునవంకలు
బ రాజ్యాదైభవంబున దదదష రుసంబు రానంబు చేసి। నివులుకుపురాం(త)
మ్మ।(మ)ంగినరి ధ్యుకీర్తి చుపుతేవు ... సంబులందుయ్య నేయ్య కాంక్షి చిన్నాపు

దతిరాగాని పట్టుతికాంబు బుంధియుల్టు రానిన౦। గనుంగాని। పట్టుట్టిల్లి నందయుల్లింబుల వశ్శపుశై
(గ) కిఖా। వి(భ) ష్టివ గ్గలాకికాగ వ(భ)ంచ్చి పప్పుయుంగ త దవ కిబి నివేష్ణా ఖకారాయులో పుష్టా
టుదుపులు పుంబినా త్రింబిరపు్రంపువ। న్నా చంద(రా)భివ పంపుల క్షిఖి నితాన భంపుతిం
పుల్లు పుల కింప్పు దత్తుసీ సంధున బంతు నేననినవుంకృన నారలుకప్లి కేరుయుడుగ। న్నంధు
ంబున గరి...తుల నంధఋుఖాం ంతి రవలిస విరాపుంబు నక్కుంద చ్చివిత నిచినాం రుసు నికనిత
పటు ఋవయ ... రుద్ధతు తాక్షకు తిపి తిష్టి ... కాం।శ్రీ। న్నాల్లి మునత రత్రిపంగ।నేరిష్టి

।ప్రే

ప్లితట్టు తిప్పి(పు)లం బుంధైనరారితె నప్పతుర్తుభత
లకుగా పదట్లలగుసేత్తై పెట్టవిరా వారికేం। గా
ఖిం నులకేయ్యఅనివుతియయుపుయ్యకేల ఖంధుభూన
రదావపోంవరవు బిట్టువులు ంబున(దూ)రా వేలిల
నంతుసే కపుయ్యి శ్రీస్త్రీ రయుంగ నర్తుపంలు ... శ్రీషా
నితరదె బుడరిరా రి అర్తు రా నిపిటాంట్స్యు ందరియగారుత

శరప్రాకార
వర్ణనం

…స్తునిత్యశాసనావప్రియసమత్వరయుంబుల్లి… రాంవుసవించుతుండై వత్తి శరాడ్వరి
ప్రపుచుబుట్టి… గుణచ్చు… పుణ్యంబినిఖిలాంగ చివయుదివయుక్తోకా
చ్చేరుపుల్లంచితలంచిరంబగా| సిద్ధమ్మరా… కాలలత్తంగంయుసియుపుణ్యానా
పులు తెలసరి వెలసంబులు బలచిరాంబికంబు నంతసించె| రాత్రకంబు
రాసొంద| కందప్పనవాన్న సందువెంవు రెయ్యశయ్యవరాన్నకాలఘుబుం
ప్రులశిన…లుశించన్ గుణమి చలనవులనగా| చెలులగచితలయి

బుప్రారింపుచు… గోపుచుని… సముద్ర గోప్తంబు ప్రవేశించె… శైఖశను
రిన్నపాంయు… నవరత్నంబుసడు పరలింపజేసి… ప్రద్ధరాంతరాళసంబులెకు
రయులవులు పుష్పాంతంబులైవీగచెపడ చులవిందరి ధూపంబు దిరిగెను| పరివేషంరయు క్షేత్రి
లు పిపాసలు కతపప… శ్రాంతారరవంవిశ్వాల గర్భముకొరగా| నిఖిశరాళివలన నీరము
గండు| వారిప్రవులుతోనిత నవనభాంతములనిండు| ప్రతిషింపఛాయామిసతిప్పె| కవ్రి
క్తి… పుచ్చి| పులిరితముభూరాయువారెసస్యములధిపాయ్యవయ్యతులతోయనివోట్లుల

లాంవ్ర్యనెపడ్డి నంబు… పులు ప్రవయురయుగశతవు
రాముపోషులుచె… పైనవిని… రాజకు
ఖాన్సు తుంతలవెయిప్పవి… కర్త రది…
బంధుండు| తోబ్లిప్పుచ్చురంగనతోర…| వు
రసోంలకేశులపురిక్రూరాంతవలలకొల్యకేల
పవనచలితంబులైవం… నితాళ్లలవు

శిఅటులవిచారింపగా [illegible] తోనిత అపిశడ సవిచరంబులై శిక్షిదకిరణ తరళి
రత్న [illegible] రింపి తైర్య [illegible] విచిత్ర [illegible] రఖండఖంబుల మద్దు ప్రభ్ర
రాంచిత వికళిత విశదప్రతిలంబులందొరగుచుం| మదమత్తాంఘ్రికిస్త్ర [illegible]
౮౧ శకశపరంపరలై [illegible] పాదుకులు ముదుగులుగాని పిదపిదనగుచు| విదు
చుగము [illegible] నీ [illegible] మీనంబులుసు| వినాసనరుచున
ములుసన్న [illegible] గిరివిడగు వత్తు [illegible] రుషులం దగిలి నిఅభ్రతర

కరణంబులచాప్పుదప్పింప విప్పుగవిరిగె| దవలంతప్పునాకిసనీలమేఘంబులునని
ర్ఘమించెడు కలకలకులు| కరకాంతుగతంబులై యురుకిత ఘోరఘోరగంబులు బాగునవీలము
తంగంబులసెబుగునసమ్ముడు కొండలయను| కొండల తుండల నుండి గండ శైలంబులు
కూలి చిదు తునుమను కాంపులు [illegible] | కాంపులు (గ) [illegible] (రె) వ్రాత నుప్పులితంబులై పరమపరద
లవేసుల వెంట [illegible] అలంగుల సొంపు పెంపు [illegible] శంకించి తిరుగ [illegible] వరిర
బుతిబునునీ [illegible]

మేఘము వివలు [illegible] వైభులభ [illegible]
శివ [illegible] రివాం [illegible] మేఘంబుల విధరమ [illegible]
[illegible]
లవలన వెంబడి [illegible]
శివేంఘము [illegible]
ను| అరుమలున [illegible]

హితతల్పనవిష్ణోత్తప్ప [illegible] గాంధాళ్లుసువర్ణరత్నంబులు నలుప్రమదయు
విరజిమానము[illegible]బుల[illegible]గుణకేసరిప్రసూనపద్మిరూపింపరావణాలత్తి
త్పలంబర్నసంబులుగోరుచునడుగకత కతతిరయుబిడిచి చలింగాని
కాలిబుప్రైవారరవంబులకుంచిన నవరతభృంబుంగనచెంతులుకుకేతను
పద్మరాగాగతకిరణప్రబుంబంబుల్లవంగి రంజిల్లి తాంగ తించు చుబాం
సు|ధేను(శ్రీ)బంబుక్రైవస్తవరుపుకికతరంబు దీరరంభ్రై(స్ర)వించుభూంగి

రంబుతమునప్పు|వంతరుతంబిష్పు [illegible]సుల్లులుభోగాంభ్భుల్లైప్రల్లలుసొంగనసంతత్తంబులు
కరునుతుమదవతకనవిదితావసారంబులకుదుర్తింబులు|నపు|దివాపరాకపసు
వదవతిపజాంకుచులనకరయతుణ్ణంభులుపల్లిరచి|ఖర్జూరభంబుచూతుల చత్త్వకొంబులు
లునుకేతకీకదంబయుంది కాంతులిబుకతనుమమరిమెక్షమిశ్రితంబులగుచిపిన
పంబులగానినకవసవ్రలునం|కవసవ్రలుపెసంగరిమనమిసవనవ్రలుపెంఅంతర
పరిపూర్ణసాంద్రంబైనసురద్రాక్షిచెలువునం|వాంతిశరాండమనభోగాంబై విభేషరావపూర్ణ

స్త్రైనపురాణంబులు నాసల్లు గత్తిరుంబంతారులునట
యుంబుకమినుకుమషుకువెలంరయు[illegible]
కెరయుచు|దేవరక్షరరత్నకాంభుల[illegible]
పూంర్ణరత్నంబులు|పూర్ణవిరోధంబులగు[illegible]
వసుధాపుదుకుల బరువులం[illegible]గదలకవిలి
రయంబుప్రాంతిక|(పు)[illegible]

నిం(ద్రు) [illegible] విశ్వ [illegible] సంబు [illegible] కంబు [illegible] | సీతా (ప్ర)కరణాలం
శూరా [illegible] (వ)ములు [illegible] ంబులి శుభసు శ్రీ [illegible] (ప్రభు) కుశ [illegible]
శుంభు [illegible] ములనరం [illegible] ంతె [illegible] రంగ్ని ప్రభు | నాన్నా వింధ్యుండు (వ)లంబునై
ఆనవుంతుంబు [illegible] విశ్వ [illegible] వేగ [illegible] దంబు బులదిగం
సమ్ముగా [illegible] తరు [illegible] వీగ [illegible] పర్వంబు సలిలధారా (ప్ర)వర్ష
[illegible] పృవ్వ తృంత్ర [illegible] వారి బుంబు ంబిపిదప్ప వర్షా | [illegible]

శ్రుతంబై శృతయుగంబు సెప్పెను | బహువిధ్యంబ్రవర్గాగ [illegible] ంబు [illegible] కంబులు
కల్పభేదనములు చాలగలిగినని | కావరములనెల్లిపద [illegible] ఘనుల(క్రి)యలనేపి | వివనములు
లింతయుద్ధగో [illegible] లవర్గంబులతో (బా) వింధ్యాంబునకంటవయు లఘులములక్షింపునె
భేరగర్జనములు గాంగగ | [illegible] [illegible] త్రుల [illegible] [illegible] [illegible]
లంబు [illegible] | కొండ నేతేనెపు [illegible] పాల [illegible] నవృ్యనిం(చ) [illegible] బుల [illegible]
[illegible] (శ్రు) వనితను బురా [illegible] చెనం | (శ్రీ) [illegible] [illegible]

[illegible] గ [illegible] (ప్ర)లన [illegible] లం [illegible] [illegible]
[illegible] (శ) [illegible] లము [illegible] [illegible]
[illegible] ంబుల | (గా) [illegible] (గ)ంబుల [illegible] [illegible]
[illegible] గ | తలకొంపు [illegible] [illegible]
[illegible] | [illegible] బ [illegible] తర [illegible]
[illegible] [illegible] ంబుల వర్షా

11

…నవులుల| తాంబూలికరనవులిగవులు తావలుతిత
ములర్తారుము కంబులత నూత…లిముంకు వితీంచి వారలకువశంబులై వెలచి విరికి
…లు నీలఘన్నగంగల విథానకుం వయుశృద విథుచ్చాసులంబులవల
(చ)కిరణంబులు…ం(చ)కిరణ సంపు…సంబు నసుకర్యంబులై వారా
గ(చ్చ)గాయ్యల్లివానాన్నువు నెలయంగ వెలయంయుడు…ంపులనసంపంగ
ముపులి ప్రంచి కవ…ల్లిపెంచితి తం…లంగరాశి కడు ప్రు

నదం(భ్రా)ంపు ప్రతికరా…యముల| తుంగలనుండపదేల్లు వర్ణావెరా…వ…తిలు నేయు తుంటి
వసువర్శిపులంబులు కు|మిథుపటల రతిరాంతంబుల రక్తాంబివ…విస…తయుల్లై విన్నా
వ్రతనాగ…నందు గంధంబులు కం|కంధుగణావు రయుంఖ్యంబుల (త్రి)వ్వులుపైత్తు కాని
కిడుప్పురంబులకు పునింతె కాంతి రోలికనికరణికిత విచి(త్ర)ధారా సంరంభంబు
ఋతైర రాబెంనుల(త్రై)గాసుల(గాలి)గాందలదులంగాలు వు| ముష్కర ప్రతులకసమాన్య…
లనింతవెన్క వృక్షవిక్షవిత్షవితోకి బాల్యుచుం దిశ్యలుగానివువేరత్తుంగసమంచితను.

…ంయులివ శంబులు విథించి(విరుల)…సంబు కవిత
…దీగపు విలరిశంబగు…రంగివ…రయంబులు…
నిప్పేటల్లుపు|(త్రి)అవ…రత్తా కరంధ కరుర్పురఖంధా
దలంచి తల్ల…వెలు వెలు కవారరుచు…
పోగు వలమూరి విసృంబులుసు|…వ…
చ(ప్ర)దేశలయిలువెళ్లి సంచరించు…|యెలంత

లకెంపొందిన పవ్వాబింబాసలంబులనే చెక్కితత్త్వరాచపల్లవంబులన
కంతుండంబులును ఖలలాయతరుంబుల ఖలవయిలను దిసవుల
దుగ్దముర దాంక్తినసదులును న| సదులంబు కేరుూప్రృద వంటి
బులనుదంతపళ్లల నిత్యకర్మానుష్ఠానశతులగు చును
శ్రుసుమ్మనని రుచువు గానిదినసెరశరణ్యాముల కుదత్తా వతికిం
కలుబుల (బ్రహ్మి) [illegible] కొండాడి చనగబింబులలాను| గబు

నపి విశిపతి ంరుంగకళ్ళ చనుకు తనివేదరవయల కుతలంబులునవు| కలవారం పకెరె
నిగుండ ప్రావవేయుల (బ్రతు)కు దిసవయులుసనుపి రుఅలంగని పులసబిలగవుని
పంబులతెలంగంచన మణికుట్టిమంబులవర్ణా| సాధసాంపంచపురాగంబు
లునవు| చలుని తంస్యతావకతలక్షసలిలాభిహిత్తేపురాలంబులగల్తస్సావశిలాల
బూరవెలిచు పకనివనవయలులునవు| వనపుల దరుల తాంపుల సాంకలంబులనేక
కుంభ్కేననక కుంభ రల్లచిరకుచ భా రా భీరపుపమసులు చితలు [illegible] కళల

పూరకన కోలాహలమ [illegible] తంబుల్లై నికరచల్లో [illegible]
కందిటొంగగు| ఖలచరంబులునవు| ఖలచరపులవ [illegible]
లబాలకను విలోకితంబులగు [illegible] తన్న [illegible] తంబులు [illegible]
రసాలంబులునవు| రసాలవిటపరయకలతారకంబుల (బ్రం)బులు
లంబులు పెంపగని| పునసపకవిక (క్రి)డ్రి త్వం పబుల [illegible] సర
స్త్రాంరంబులగు [illegible] పులు [illegible] సారంబులనెక్క [illegible]

నరిత్తాళ్ళ (ప్ర)భావం
శ్రీకృష్ణులుబల్లు
...

...ను ... గాదెలు లంబ దుష్కరావ ...
...తుల ... వరుడ నగిగిరి వలెనడువ నజవల
...లుంగవీగి । రాంబు రాంబు కృప ంబులనగిదివి లిత
(గా)వపంబు వైవక । చారు న నా దలంకృతంబై । తలతా ంతువా
ధిక్ప్రాన్త సంభిక్షిత ధరా (భృ) ద్వావిరాణి సంకులలంబై । కుల
మన నడుము విరాణితలక్ష్మి । పురాఖిలు దిక్ప్రాప్తవవర్లులు ।

నలిత్తంబులు మనుష్యంబు లేక నవగుణ తెప్పద్రంబుకాంచి ప్రభుపవనరరత్ని ... ంబు గృహ
పవనాక్షింగి వంద నమార్గణ (ప్ర) రితంబులై వెంటితు ముహుళ వెంటి ... ంబు ని । ఆకెలుం
పద్మనుంచ నాఖ ... । ... నవు నికర్ణరెఖు గతి న (మ) న్మిల్లకంధరంబు ంబై । కల్పకాం
దయయుంబుకరణి నసంతంబై । పంకజాంస నగరానుంబు సెంప్రునరంబు వాంసనిరా
నధూరత్నంబు లెబు ప్రసన్నప్ర ... ధరంబై । ధరణికి బాధవగుచు శరత్కా
లాంబులై నుఖుకతిరితయం దురాంబు నవేర్చా యతు చాదగల వచులను వింటి నవు । శ్రా

లిత ... గవి (శ్రీ) గతి ... లుకెయుయుతె గలితవ
తాంటికి గెంటులంప్ర ... దగ ... కృ ... త్యాలు పుప్పు ...
(స్ర) వేగ ధివస్రూదయంబు ... విశద (ప్ర) కాశంబు రావుంబై
ఖమారనంబై । వరాం నదనున ... బుధున నకల్ప ...
ంబువచ్చెసందుయు నమ్ము ... బులక్షి రాశిబు నేచయులు । రాం
గుగణిలావణ్యములు ... ంబు ... । ... గళ ...

౪౮

శైగిరవముననిరవి ం బుస్సులవేగుటం ఱ్ఱిం బెరయుబ్బవబ్బయుబ్బు భాస్వరంద్ర్వళ
కండభాగదుర్భుజదలుకళ్ళలయ్యె| భుజసదెనె ంద నదన్న సభ్ర ంవిలా
నిబిడపదనఖద్యుతి భు ంమి(ప్ర)ప్రో కాసగ్గ| వెరంబ్లిపించ్ఛంబుకెర
మ్బువర్ణివేగజలు నాదంబుప్రచరించిన| వేుంరవికాచరచెంటుం
సురమ్ణపుణ్యములుగానిబిరిబిరివుచుప్రుటలకుంఖాచ్చిత్తవులోన
దు... ...ప్పత్తో ...ంబుప్రచరింపుచుంబ్న్నవిదామం

వర్షావ్యసరంబులగ్గోవిందునతవి...పభ్రింగసవేంత్సుండ్ళ్లింబావవణంబునబసులతో
సంబుతోవామభాగానతవదనవెయుప్పు| ననవ్యకరవుల్దులంంగుళ్ళిబాతురి
దావపవయునవెుఅయు| విలసితగ్రాగ్గవనులనసంన్నవేగయునందు| అంవాంగాం
వరుతళీతంబాలుకింపి| శిగ్యులుసొంవింపి| వెుక్కవలువెనుభక్తులకు| గొపికలయాలపి
య్యయు(శ్రీ)వెణుంద్రంబితరళ్ళి రాంచవులతోంస్వరత్నభచేళ్ళంబుతోన| నవతంసా
ధవ్రగద్దాంగలపెంటవత్సపుం దాష్టారతింగంటి రేద్రుశాయు రాంవే లంఢతిమ్లో

సగతవేంప్రు...సి... రావతం సిత్త ర్ళి...
షష్టి ద్భుజి వలగ్గలరణ్వ ప్రగాంగప| దాంగకాతి ...ంగదన
థగ్గాకీతంబుపటఅంగశాశ| ... ...ంలవ(త్ర)వర్గ
తలుతకతమతళుప్రెత్తు కళ్ళలుం దా... తత్రరంబునజధుగురుసో
యతతేగకిపింఛవలులత్త...సంభ్బోబుద్రానుంబుతో| స్పవశుంద్రైవ
టుయప్పిని వినవరా...శవ... ...వి థిందరగవేగజుపూ

[illegible] సను సవాచ్య సప్రా లాం సరిశలు తెల్లా (భా) విశ్వా సవలు
నిపుష [illegible] రవేగ [illegible] వ్యగ్రసులు సెలా [illegible] శినవా ంతురసలు। చెలి
నీ [illegible] మాసు మిూ యశియు (త్రి) నిపెకల్పతంగలలనేలకర్తై కర్తైసుద్దేశింపవలతు
[illegible] వేలకల్పములలనలద్దేశించియ్యామునుసవేగ్రపాతశరంగవుంచుపలవాం
చే దరీకునూతకలుమేద స్వామిసల్లంతురేయుకయ్యపైనాచెలువెలాంశ
వించునప్పదేశించియ్యవయ్య పైనత (చై) తల కించుకేని యుక్తనులేకుంతం

[illegible] (త్రి) మరియుంభాలప్పిత్రుహ్రష్టంబుగాగ్గాంచిన [illegible] వచుట
యరానిర నెత్తిలెరవ్రు బింతింపగ [illegible] త్రయ్యాంతరీ నెత్తావవలవదు। శాటూంతనెగానువలె
శు। గాపును ందరులు చెలిందావనంబునకునే వించుతకేదు రుచి। ఘరవూనందం
నందంబుతురా [illegible] పల్లవనీలోత్పల పింభపద్మదళ వాంలాంవద్ర సంపనుపై
[illegible] వినుతి। రాంచాశతకేంబులేలవర్ణింపంగాలోచనములకలిమికిఫలమూచెలుపుర
[illegible] పాంలకృష్ణునికెరావాంవిశుద్ధాంకృతంబుగ్గ్రామసుచునేప్పుద్యంబుగాంప్రా

వాగాంధర్వసంగీతవయుక్తయుక్తలతర [illegible] గాఢ్యాల కవితాంరత్న
బొరియు నన నవరక్తాంత్రము [illegible] బసంబువిల్లు
బునవతనిమనంబులం (త్రి) తపదంబు [illegible] బుధౌశ్రీన వారలగుట
వద్యాపేగ యుపులూరాగదంబు [illegible] బుననగి తాం [illegible]
మూంగడ్డి గల్లుభిరాంతంతు [illegible] తరంగలు [illegible]
లతుచలి। [illegible] పద్యంబులు నే(త్రి) పద్య [illegible] లుగా

౫౮

ణాగిరముసవిరవి ... భుస్సులవేగలె ... ఖ్నింపెరెయుఖ్నువఖయుష్టుభావస్సురంబ్రాన తన్నావుసరంబులఖిరే వింపుదమి ... ంపసవేంత్సుంఢ్రెఖ్రుందావతంబునబసులకొ సగకవింప్రు ... [illegible] ... వతంబిత్తరక్షి ...

తండభావదుర్యత్తుకధలుతర్గిలుఖ్యళ | ఖుంతసవెలెావ ాసస్వేసఖ్రాాలిలా సబుతోవావుఖాగానతవదసవెలుప్పు | నసస్వ్యకరవులదు లాంగళుకి చాతురి షష్టి ధృతిని వసర్తసరణిపతాాగపు | దాగకాాతవిపాగదిస ...

నిర్లసవదనఖుద్యుర్తు ఖువాచిప్ర ప్రత్తుకాసగక | వెరచర్షిపింఖంభుబుకరె దావువయుసపెలుఅయ | విలసితగ్రాగివవులుసనేంకృవేగణువందుప్రంవాదాంధ్ర ధర్మాధితంబుపులుఅగకఖిక | ... [illegible] ...

... స్యుళ్లువాదివేగణునాదంబుప్పుచరింపిన | వుచారవికారవొచెతు కగులత్రీతంవాలకింపి | కిర్తులుసాధింపి | వుంకృవలువెకల్పిర ... గాపెకరులరిపి వలుకెకతమతతుపెత్తు కత్తలం ... కంబునవదుగురుసె

ఘరఖదువుఖువులులుగానిబిలిబిలి వంచస్ఫుటలకలంకిూచ్ఛతములరస్య యుసులు(క్ర)వసెుంధంభిత్తరక్షి వాదవులులతెూప్రారక్షిధిచెల్లాంబుత్తో | నవతంసా యుతకేగకిపింకసలులత్తు ... ంబుదారుదుంబుతో | స్వివశుంత్రైవ

దసు ... ధ్రాాప్తుమవుళ్లుత్తో ... తంబుప్పుచరింపుచుంఖ్యస్నువిదాాము ధవున్న ... గలవెంటవిజవుం ధాప్ప ... దంగాలలి రెదుసాయు రావే ... దతుపురో టుయుబుకు వినవెరా ... దు ... తిధింవగవేగణుమా

౧౫౯

వర్తింపబడూర్యంబునం|వతి
గంపతల్లిపగిది న్నందంబుతొనాదులసం|వుదవాంపద్వారపా
గుర్తింపబుపగిదిప్రాగ్నితులపాడేనియలాలికెదూనళినాంత్రపు
బుచ్చె|ళగ్గాంచించుట్టిపెన్నతంబుగరికదశదిప్పలప్పించినట్టిన
వేగబుఒన్నగుసెలా|వేలాగెసనాంశమపచ్చు|అపొఅకోగగి
తులలాగదెదిగంబబ్బెప్పరట్టిఆలొదరవిధునవులలోని నృత్తి

త్రాంగయత్తిరితపంబుచేసెనురలో [illegible] ంవదిరప బున్నంశరంబులలోనెంబువముపయుదితా
[illegible] విరచివద్ద(శ్రీ)ని రోవూంభత్తె|యెదవన్నంగతరంగవాస్తనలునాంద్యాగంబు
నచేతివంశరాళ్లకముత్రెప్పాంతకేయుతరాయునాపెం సంబునకెల్లివేరవినవేనాప్రాంర్యలు
నీ|భాంవంబదిప్పునడునరాధవాంధరగుధాంపాంనంబులగల్గుంగదేయుతయుకాంక్షించినట్లు
ంతుగాగదేయుతయు వనితాంవలప్లంగదునల్ల|కునవునింతయునలచేగాబుదారవుగర్భ [illegible]
కింపగాశ్రత్సృప్పుపాంపపద్మాంకితమెల్గామలచాంబునపుగలెపేతంబగున్న|తంత్రుంనే(ల్లిం)

యూంతతి [illegible] పంకినేరావయులపన్నసేనా [illegible] వింత్రము [illegible]
గాంవింపదేయుత్తియునలి మొంపరుభత్తనిగని|నులబు [illegible] వం
న్నంబునన|స్త్రవూంనెంరావయులునేనూంబులు [illegible] కలుచాళ్లంబిల [illegible]
లంబునన|వచెక్కింపబూంనందసుతులు [illegible] పుత్తదవస్స్కు(శ్రీ)నెదె
మునిరయ్య|స్తనవుననదలింపెరా [illegible] తవునేమపలి [illegible]
దాంవనంబుతప్పయుతె [illegible] కుయు|అయురేచ(త్రె)ంగనలాపసంబు

...శివయు... సంలభ్రలాన్నవయ। క్షేమలాంత్యుం ... భుమునాంత్రిగాంబి
గాంతస్వయం ... పన్నురశగాంశవివేగన విభావినభూంతుల్లె। వినులూనగదు
... యిత్తల్లి లివంగుల బాలు భయుమ (ఘా)గాయి ... నుకర్ణ వీధులు। స్లే
లాగకంతులిరేయ్యవుయ్యవువంతంభ్ను వులులు వినాంగదికెత్తుగానలో
చిత్తగవెల్లయు లయుండదగవత్త పెట్టు (క్రి)యనే (అం)లు జ్ఞిగ ష్నాశ్శియూ।
... కయ్యేగతవిశకేల్బానరత్త వైవాంగసవా। కరవుంలం బెలియు ...

... శ్రీగాంనంబులుందుంది ... వులతేనిబ్బుచు ... పలగాంశాంబాంకవు
కత్తష్నవులభివేగఖరవాంవులితి ధాంకసుంకేక ... నుయు వెంతలుసారచిష్ణుత్తనిచరాంఢ్రి
జిఖిష్నైనవుంధవునివంశిరవాంవుల్లతథాంరసుంగకెళి। (ఘ)ల్లకవాంలరాందివక
వుంఠంబులుచాలించి శ్రోత్రములచ(గ)ంబుల రాఖులెక్కి వయు రతీశబ్దాంవులతసవీం
ఖగవయుల్లా క్రీడ సూంగాంతవయు నిబునాం రాగంబులన్న మినీయ్యవయ్య (త)వువయు
రాంగవాంస్త వులనాంకర్పించి పన్నైప ... గ్రామ్ష పదాంర్ధనంబుసవిపె

పుంబులె। (స్తు)వద ... తెవి ... సగ (భూ)ంతేర్రైయ్యబు
... వలు। ... చద ... (ంవ) ... వయు ...
దూంగాదికవలాంశక తత్తష్న ... గద (దా)। ... వయులంగ
దవు। తిగులంస్వినుల (దా) (వి) గగుపత ... రూంగరాబు
ష్పంకదుంల్లసవిశ్రీ రవవరాంకక్కరవా ... ।
(రా) వూం విల్లుశ్రీ ... యులదకలదదికెయు ...

శ్రీ

౨౬

దేవుని పాపప్రయాగాధిపమాలలు విష్ణులు గురుతి చే|తన కర్తి వెల్లి ధిక్కా
రె| శతలంపింపగ శ్రీ శిలాం చితల నియ్యకయ్య తల్లని మనుచేధరంబు ల
ను| తమవెల్లినపల్లవింపధరణి గగన భూగ్నిపదమ వెల్లంబూ నైతికాంతి| పుర
ఖించి మిం నంద నుకృష్ణు ల ఘూపం బులగోవుల్లుం దనిపె పంచదర్శిబి
... వారి గా ఖల్లి వంశ్ర వృదంయ యల్లె వల్లీ వకాచరంతలకె కాంతం బునబి
... తేను ఘోరనెల్ల తన దేన్న వీర పన్నుల్ల నియ్య కయ్య ఆత్మ ... విసర గి|

తపత్రింబయ్య చేసి మంబనీత చేన్నగంలవిళ్ళయ్య కృష్ణం పళంజ్ఞలులు వాంతిచో| నించితి
తల్లాంగడ దుసేడుము తెలంగడనల రులదిరోడ| ళ్ళీ యుకతవారి కికిత్త నపు పా
శీరవాంపులితవయు సూంగకి పుద్ది యుకంటబేళ్ళు మ్మయ్యబల కెలక్ ప్రియు కోయు సం
ఠివాంంభవేళ్ళ| తెలసింఖూంగాడ గాగదంపుంయిరాగతి పులోనిగద్దియ కోలనాన
ంతింపయుచు| తప్పురతం త్రిల్ల ంయుంచిరంఘ్నాయ్యకయ్య కీ పంతికవ్రి ... చిత| సి
ంయుత్తలవయునతుపీనా నక్తికు ధవి తుంధతలంబి| ... కొలిద్ద విదునవాలు ల

రాలులురేనవ గురు త్ర్యాగను ను నవెకీ కొక్తి ... వదను గన ...
ల్లారవాలు కలితనయుగసు ఖుల్ల అత్పవను లెరుటు త్ర ...
పను చేపాలిల్లు ఘుంథం తవి ... వుల ప్రత్య్లుంభు ...
రాయ్యపళ్ళు అత్తి పల్లుళ్ళు బ్బెం దా ... వీపు లేతి ... నగం వీదు ... సందరి ...
పంత ప్తకేను భాష్ట్ర బితి కిత్తుళంటిది (శ్రీ) పలుంతి ... గాల్లు| సె| పా
తే| నత్తం పములు మోతలం ... తవల ...

శ్రీ
వర్ణన
౧౦.

లేవ వనస్థలి [illegible] ప్రదేశ [illegible] వింత తెంతెలవ్ చిప్ప
పండువులు [illegible] పంకులు గాడ్పుం [illegible] దరవెట్టుంచెరిదు
[illegible] వెనగ [illegible] కుండన్ [illegible] విరులగంధవులు। పెంచుకొ
నెన్న [illegible] వెడలి [illegible] మండి [illegible] తెలివి గాంచి
[illegible] వలంబు [illegible] దరిగ
తమ కైరా [illegible] | శీతలం నెయ్యి [illegible] దవముననే [illegible] కంపు |

లం [illegible] ప్రఫుల్లాంబు | నరువ [illegible] వసంతకాల [illegible] సౌదాయ
[illegible] నిరాగ [illegible] మెలుగ [illegible] శెల్లు
వయస [illegible] మరుమవయులొప్పె | శృంగార వంశ [illegible] నవ | [illegible]
మెరసి [illegible] తినానా [illegible] తావులు [illegible] లత [illegible]
గాములకీరంబున [illegible] గాంధర్వ [illegible] పంచమ స్వరం
[illegible] కరమ్ము [illegible] | త్రిజగ [illegible] రాయ [illegible]

[illegible]
[illegible] ప్రకాశ [illegible] చేగ [illegible]
[illegible] కలబు [illegible] కలబుల [illegible]
[illegible] వసంతంబున [illegible] నంబులు [illegible] గల
ధంబులరి | [illegible] | [illegible] సంపు [illegible]
తమ [illegible] వసంత [illegible] కృష్ణ [illegible]

౨౮

ఘ్నంగ్నేషివసంతవయులాంగతుచ్ఛు। బాంత్రరశాశైదవయుళ్ళత్తిచరి
రాంచిసఖులంరవఘుంచునాత్రింతునాం। మువులంఖిరినుచి
స్త్రవిలతాంసాన్యస్యవరస్త్రాబ్జవైఘవయు యుబ్బినదిత్రీరంబుచే
నుచాడుమునాంరిఖలంశేనులు గారివాంతికివేదు। గాఢీరివిశేరి
తీంగారిదంరంబులగాగఘ్నకరంతునుపి। స్తైరంతుబునాంభుడుపారిదన।
కుత్యూనేత్యద్ను మైరాని [illegible] నటానిఖలస్నానికిచూమ్మచంచుపెయి

మురితారేడనిభ్యవయులనినవుసరిరిచివరవిష్యంబులుగంగదుచూచునిన్నితంబున
ద్రుయిభ్రంపరమలన్నదశంబులభ్లోదిగా। (ప)మదాద్భావంగబాం(దు)యూనల
రంబుని। గడిగమునలతివిడున(ప)దేశంబుసైవలువలువితిచి। యుతికంరలకలంకెలై।
రవలుసలిపిరి। వారివిత్ర [illegible] బునతివారితిగలపేయుత్రిసమంతులంబునటుకయు
తోంతుమునగోపతులుదానుదోగతెనాపేవాఙతరలు॥ నరలకంంకనితోమి
శతాంగ్నద్రైంరనుదను [illegible] బచయూశాకన్యైతె [illegible] పబులదాంగిలకైయు

మూపత్రితంబుసలిపిరంరాకానాడుయువాయిరమునిం(ల)
గుబుస్పద్మాత్సుచినింబాదుచుయంయువాలునాచత్రిరమెఖుపైరరారయిరి
స్వంగువితి। యుబ్బితలంపులబులంబులుచినిస్పృయుకేయుపూరితబులరిచ
తెంబాంరంతుబుకంరుధలుంరుపమునారెతారంయునమయటంరంచుంరతిరిల
ప్రవారలగంజునుకంనలులతిల్పునటుంయుమిశేక్కులులకెంరయుప్నానలమెలారప్రుడు
[illegible] గారవమునేతా

గరాంప్రాంబరబుస్సుఘుం [illegible] వస్త్రసభంగిన శ్చికళల్లాదిరావ శిఖాం
కేల్ప వరావరావలంబ [illegible] బనిప్రైరాకుప్రౌరాగపుపు
స్త్రతోడ| మవిరథరుంబంటుని వడు [illegible] సింవ ప్చిధర్త (పు)ఖులగాచుంటు
భ(ద)వీల| బంధులు [illegible] భవి(ప)బుధత్త వెలుంతపుటూరి నవితనవప్పు
లజ్జిగాంతివి [illegible] వలువ| లాంతివికనైట
వేలపవల శిలపిగప్ప [illegible] నువ్వలబునకుచేళ్ళనిఢ| గురుతరశక్తింతయు

ద్రియ్యాన్నక్షాంపుదం| స్మధవ్వ [illegible] రాశీతపాతిభుజ [illegible] ంధేయుత్త నాక్షిదర్శసఖ్యశ్యుత్తధుర
పుడఘు| న్నావరానఖేలు కాని రుదుల [illegible] రణపేలి [illegible] సువియువశ్ఛాయు
కొంగకలిదళ్ళ| పింఛచ్ఛాయ [illegible] చంచుటూరరాఖలగల్పుదిరకు
కరియుఘనతఘలవు| రానవెదురాకారరుచివారణ| ఱాలఋగఘలదివలుతరయుం
కొసిద| గాంటప్రఘదశింపునత్తగిగకొంతికేలచ్ఛా|| సియు| రాబుసంబునకీప్రకంఠిబ్జుట
ద వెంటసూంగఢమెత్తనసంబునకరిసేగలప్రచుండు| వైకభంగితరాసుం ద

తవ [illegible] పుభునకేస్తం [illegible] ప్రకద [illegible]
సియు| బవ [illegible]
వుటాలంది [illegible]
వయు కలచ్చా|| వయుశాంశి వివరశివ [illegible] దయుంవ [illegible] గాంధితి విహారనవల్పి
అలగగపెలకలరెగగ వింతలుక్తె [illegible]
కుందిచేం తిరష్మ [illegible] వరాతిరాధి [illegible]

చెంత స్థానుల వెంచెరింపజేసి ... నాటకశాలల యచ్చుపిప్పింపవేఖ వెఖ్య నృపద
వేరింయుప్పినింజేయు ఖనేఖ్య తీర్థము దేవుగోడ్డ రేఖను। విరాంతక పేర
నవముల నెల్ల వారించె। న్నిప్రతిదినము మీరా నపశృకే విపు। దరుప్రనన్నబలుకు క
న్నిరుత్తరుడై రయుండు నారు కొత్తరగు నారెంత్త రుండు వారల కెల్లాని
లుల రాఖ్య వేఖ్య అనవి వరిపెం ఱపుధృతి దేవులు చరికెపె అచి।
దరు గావదత్తపులెకి। కొందల వుం చు దురువగా కు నానవు

పనజేనెవ్వ నెట్టిశ్రీనన్నిప్రదనే ప్పినవేనకాలి ... ఫలితాంశం। న్యాపృద పెనులనే ... ఖయ।
లు రెప్పించి తిరకపిరాంతలు ... నల్లుసుం। దేవత్తినవిరా నరా ... ఖాంతలనే ప్రక్షిప్త రెండ్లు
రాదివే యేల నం నన్నిదతే వ్యాఖ్యత్తిన విశిసుం చరులనవచెందు వ్విన విసంచద్ర్సనంబులు త్తే
యయుచ్చుకల్యనాం డయుం ఠులి తె దప్పులల రైనా ఠరతరా న్లి వివిం డబివిం రుణదచద
పదపద పదం కుమసుబిలు దుర్లిం ఖుప నిలువ నిరాంప రాఖ్య శేఖ్య కొందరలపదలు
సుఖాం (దా) ఖ్యపధ్యపులేంతలు నెత్తి కెలతం చితంబులు గట్టి పరచుకొని। తనవు

ఖ్రిపలవెఖ్య ... తపక్షనబుద్ద
... విది ...
రయుచప్పు ... అరారవిదర్శం బుల గవచచ్చ ... ఏకనుచు
రేనికీ రాంరయుం ద్ధరంబులు విశుధ్ది। తెరియం భూమిపెడ తగతడు మారాదయ్య
దపం దశరధ ... ంచరులు పైతలు తలు దయం నిర్ణయ ... ఖ్యాపినిం దవులు చం
ద్వవలు తరింపువ ద్విం ధనం వేలునదు ... తృప్తినకామలు।

శ్రీరామ

నెల్లవిలజూడ [illegible] వెపొంటిగలవాడ్రిగను। వేగుబ్రాంబుడెనలుంగ గెల్లి
రాజునకై కొంగానిదవెరా। రాజవదశాన్త్ర శివురాజువధరకుని
గాదివతురుండెల్లనిదయుగ్రరక్షరావల లావులకొడ సీపనికిశ
లింపా నదిశ్రీనిరా చేరలువచ్చిపుచ్చు। తెగుటగాము ఇచ్చుదన్నై
శైన చల్లినివలిగాని। కెంధపేమా [illegible] బులంచుండె। ధోలను
డనుగదెయ్య శాఖ్య లిలెం [illegible] వనులాదెను నుర వెనగవ రే

యుడలు। నెరదిగింరయుంతునెల యొంరంతె ప్రద్యుమ్న। పటవులిగదంతయుపద్మ నిరయునయ్య
లయ్యవయ్యలనిపలికిన కంతిరాలపలుకులువిని సుందవ చసవదనార వింధుండై। గాపిం
రాజకింతురె విరా [illegible] దయ। నాన్న [illegible] రుతెమ్మిరయుతెకదూంగఅదఅలు నిజాపొంత
రకేయుపయ్య అతినెసుం నవత్త [illegible] రులు [illegible] బులుచుచ్చుపుననిగల్లి। మూర్తి
రయపరాన పశ్చైలయిట్లునిరియు సత్యపాంవలు పచ్చులరొషువ పుయ్యని నె వె గలరికి ప్రలువచ్చు
తెలతురానచ్చిరాగ [illegible] పుర్వె యయుకుకెకునిళ్ల రచిందిలొల్లై యయిలక్షవరం ద్రెనర్ని

కయ్యవ్రాన్నునె ఇలుంగప్రుక [illegible] రాజను [illegible] చిరవిప్రకవునాయుభింకు।
లచాలకులల్లనవరంబులు కరం బునవ్రశ్రయుద్రి రయల నప్రద్యంచి। కెర
లబుచిత్తింత రమ్యపూరాడభిరాబు [illegible] ంతెవిళ్లక పేళనుఖ్యపుల్లుంథు
లబునాలటిరా [illegible] నాలలకుపగుదెంబులుకెనె। శ్రీప్పువడునిగానగలం
కొంటితివ ప్రదె [illegible] గిగల [illegible] పుల్లను [illegible] తలు
పింత్రైతపులు [illegible] దనానెసు [illegible] యలెల్లన్నారతెలవాడ్లునె।

కారవనెనవకరవ్రుష్టమాశుత్రశంకరారుచిత్రి। దంచిత కేశసంశాదిత్వసంచా యుధికేప [illegible] లగంపుపడతల [illegible] డుకేంయ్యవయ్యచని ప్రొందవైకపతులవుంచవు నిడుపకొని వతిరగతుసలువుంచవ [illegible]
కరవిందనంతుకుంచద్ది నిరాయుయ్యనియు(శ్రు)ంగారరవతులారశక్తిలమిపు కరాగడిపింకనాచునగొపెతిలిగిరాది। నెఆయుగకనేమిలోన యుక్తుడునుంనాద నేనుచూంతకేను [illegible] (ప్ర)తనిష్టిత్రయుంత [illegible] గల్లకనీరుని
త్రుకెవిరారు నింయుతిత్రిప్పి। కాంత్యాయునిదేవితల్లకేయతంరిగాంగయూ లీతినెరాపును వారెందుగలరు (ప్ర)తవయుఫలపులు మింగనపలపినమిక్రస్రా। యుంత్రవెల్లచేతుని [illegible]
లాడకేలయు ఆనవి నిరా నవతులుతపులలోకారయ్యము(ప్ర)తవయుప్పుంయు చునెంక్రమూంగటయునెనెవ్వానింప్పురాం రింబుకం।(ప్ర)తభంగంబులువంనుకల్లనినరము [illegible]
కలచిస్తారం। లతలక్ష్మిక్షకరాష్ట్లలైనదునిలి(ప్ర)క్రిరల్లుందరునేయ్యకయ్యబా ఉత్తరుమనస్తకేలిరు। ఫాలలకు నిబాంతతాళపవకాంగమునాల్యలోలలకు నంబకవులుల [illegible]
కారిచుకిర్తనులు విడిపించి। పరిప్ప। కీంచింతక్రనే [illegible] గమనకుఫినెను గడుపెరావుయుక్తారతగా వంపది (ప్ర)యుక్తిపొన్నేంచువయినతీ। చిరచలలెల్లుకోరా [illegible]

ఘ[illegible]శ్రీఒరయశ్రీతమ్ములు । వల్లకులకలా [illegible] గాదువక్షభీకుదిపాయ్యతు
యొప్పుసిల్యులత్త్రిగావేటాదళలక్షా ౧ చెప్పిరపగార్ధిగతేవిం చమద్యంబు
కతమగూడిగగతనంబిక [illegible] యంగతనిఋ[illegible]ాంగదిరాం(శ్రు)లయు
శలమ్యంచకత్తకపుష్ప [illegible] ంగుల్లిటాకవకంశేలపతంచతమ్ము [illegible] సుంఢ్త
ముచ్చుగాం (త్రు)[illegible](త్రా)రాతరంబులైనశీతలుశే ఆతుచలంగా । (శ్రీ)త్ర
తంబులందుండుగా । తపసీతాంశిబుతర్ల । సార్దకమయివాత్సకంత

ంతనస్కంధా[illegible] వక్షస్థలంగళ్లు [illegible] కోపసతులు తత్తాంరుంచుబర్గా సురనక్షత్రులంత [illegible]
గానవిదితలెబ్బ నవగొల్ల [illegible] రేఖ సాచకేతను సత్వంబు విలాసనాంమే సఫలము
ంచిపమిరాదిల । నంనపటాంబగల్లు నంచిపా [illegible] గతనిత్తులెల్లన్ప్రాంత్ర దన
గోవిందుండుబృందావనంబు బాగాలిం । దారంబు నదీసుమల వేంపు చుండి । బు
ంబులనీర్మంబి కర్కషులల (శ్రీ)రామ నామధేయంతం (ప్ర)శస్త్ర విశాలా [illegible] క్షన(ప్ర)పంబు
నిత్యాప్పుద్వాసి [illegible] (గ్ర) మరందవమ్మలంల కసుమన్నాచాంతరాం షల(త్రి)కాచే ।

బులేంపతి [illegible] తప్పకేక [illegible]
గతరా కేచమి [illegible] లకఋ [illegible] పుకక్షా [illegible]
రి । తపవయు [illegible] తనసుచుతప్పుదాంబులుబి [illegible] లు । సాకేసింబ [illegible]
ంతశెతబువి ంతుంఢుటి ద్యంతశెతి । తేతులంతంఢంబులు నంఢ [illegible]
లకులక్కిక [illegible] ఋవిరేయ మత్య అపకార రంబుల్లు నెంతలవిస్థిక్తి నేనాం
స్తుపకారరంబులు శ్రేయు నర్మలతుశ్రీ [illegible] మ [illegible] బుచెబ్బవము

తం

ఆణి చిగురా కుల ప్రవృత్తం । పింఛి । కాంచ [illegible] గుళకీగజ్జెల ఘనముగ తిరుమణి [illegible] చిందులు వలనకంబుని । వేదండ మడుపులు మెట్టెల చెల్లుణ కీరు త్రాగ వించి తత్త [illegible]
వేణు గపురు నల్ల మొల్లను వయ్యా గలుగాని యా గతిగ [illegible] త్రిం నవిం [illegible] న । దనకు [illegible] భ్రాతల వల నల సుముద్ర పాలం బూ విరాం వనవి తుం తనపా త్రి యుట్ల యయ్యు వల్ల శల [illegible] రవనవు
నవి ప్రతు బ్రం వ రవ ధులు దేవ భవ నవయున కుల । న ఆలుగ గుల రా వంగి లహం ంవ ప్రియుం త్రంబు సలు ప్రభు నం రారు సను డు మీరారు । మారారా మ భుభు హా ష్టి వై త్రి త్రో నత గిన్న ంరుం నంబు శిష్టి దరనుడు ఖ ఖత । వారు
నుసన విప్ర వతల కెల్లు [illegible] కిమలపే ప్రభు బల ఛి త్రి తుష్ట లలసిప్ర తెంచి రిబ విం వయు నం నమ ధు గళ ధ్ర ద్విషులారా ఖ ఖను త్రి ప్ర దా తలారా । పెట్టి ధంన ంబు త్రాం తుల బ [illegible] తిత్తు । పెట్టు ద [illegible] గా గచ విపుల [illegible]
పెద్ద కెల్లు కళ్లు పుంన వేత్ర [illegible] న్నైననం । [illegible] వేదమువగ పశు వధం [illegible] సాం త్రా పుణి యుత । న్నన వేశ్వ దోరపుల । దన భూ త్ర తు బూర పెట్టి ధంనము వేరా గ తు కొం [illegible] తుల [illegible] ల్లం [illegible]
కాను తం త్రి వుళుకల్ల పృథు లుం గా [illegible] వత్తులు [illegible] వం [illegible] [illegible] తిను వి రాంప [illegible] రాలు [illegible] ం [illegible]

ష్టతన్త్రైతయంనవతులదురోచనిరిసంగ్రా। నవత్రిరతాశకారానన్త్రైగ్యవత్యుతింత
[illegible]దరనిష్ఠచినవా[illegible]సతుదర్శి[illegible]రంబిప్ర
వుత్రాణినవిరిజువిందసుంచేర్ధనకుతి[illegible]లులైధర్ణేనసురసుంధరులుసద
కాశ్రదరంఘంబునసవయు(ద)ంబునకుంబుటుగగునదులతెల్లింగునకు
వయ్యచరితుమునాసమిలపంబుననవల్లవాతిరేకంబునవితవనవరక్షింగ
నెలంతలవయ్యబుచెక్కుల సత్యంబునెంయుచావశ్ర। [illegible]సంగులుమ).

జరుసుల[illegible]కసులౌవర్జా[illegible]శ్రీ[illegible]రంతుయుగుమ
బతులైయుల్లసిరియ, కయ్యగొ[illegible]బమంపు[illegible]విందుంధంనవుద్రిగాశిరంద
మా[illegible]నంబంబులుడరంబంబులుసందత్రి[illegible]ములువి[illegible]వర్మక్లైదంబులం
విద్యలువగలునపు(ప్రా)తలు। నర్తకులు సణివలదసంగకలుదలిత[illegible]రాద్ధుబుబు
నరాత్రైనరునెగ్రాకంబుత్రింరనిర్మలల్లలంబునాయ।(ఆయ్రవ[illegible]కాశిప్లె నెంకనియుశ్రీవా
శ్రీశ్రమురారాగష్ఠి[illegible]వంలలయుగులపతిదులువా[illegible]సాందలదిక్షిగదిబానలవ

[illegible]వృత్తి[illegible]
వంత్ర్యవిరాన్ఖవెలుంబులుత్తరవెలుబ[illegible]లతం[illegible]తెంధ్రంధంయుత్తియ
[illegible]రగ్ని।సంప్రార[illegible]నంబున్లై[illegible]రంబులుకలంఘంబులనదు
[illegible]ద్ధిశవిరునకుచు।మద్ధనసంకచయులుగాశమునచరిరాకసుద్ధనుత్రియ
గాలివేరాక[illegible]తతెబాల్ల సురాంగరుణ।వాలి।శ్రీమంతనరందరరాకంన
[illegible]బులుప్రతిసదక్షిం।ప్రకిణిశిరంధదర్శనావాని। ౧౬౭

రాజితోత్పలకర్ణపూరవిలసాని | వంచి నాతెల్లవపుష్పదామ్ముమయుల వారి. ఘుమఘుమా [illegible] తివాంగ్రీత్కరిరారంతయుకర్ణపులరవుప్రీరయ్యవయ్యకనిలోచన రంగ్రంబులు [illegible] వంచిలోవరంపవములనులతనిత్యముక

పరిరంభించిరి | తనుమధ్యవువావ్రదంయుబునిలే తాపమువారంతయు కెఱ యుబ్బిభరంబునయ్యకయ్యనారితసత్పుష్పుకవుమ్రై | వారరందలుబుతంనుబులారాత్పు వచ్చ్పు పుబుతంది [illegible] వారిబున రయున దుప్రిదారగజ | వారిబిల్లి [illegible] నగరం [illegible]

రరమ రాంతారత్నములారవిరాశ్రుపం ముఖంగలాశ్రిరావిందేవిబ గాఢవింతుంగ్గ్రిరిబురరందుబుతుంబుని చటనీచిర్మిం పనే తించిరా | రెంతేవేగతుర తోన [illegible] రంగరుదేవులనిర్వేతప్పితం నరిబుదీ | వృంరియువ్ప్రి (రి) రచయ్యశీరి కెందు

రుగదా పుష్పవలంసుకర్ష్య వస్త్రకియ్యవయ్య కాంత్ర (స్త్ర) వంస్తుల్లైవిరాంపతుం లుబుంవులు రగుంగ (రి) తుపుష్ప వక్షాస్తించెట్టరు | విమిరుమిందరరాగకవాంగిరి [illegible] రంజబురంబురపుకం [illegible] (పు) [illegible]

వారగడిపలుకులప్రిరంభునేను రంరుడే | ప్రికయుంచిర్లలుసౌందర్య [illegible] షినకులుంమంచుబు రనివారింపవం | వృగరీయుం (వృ) యుచేరితాపరమబుకొన్నా [illegible] [illegible]

[illegible] నిర్మల దిశ్యక [illegible] [illegible] నంపటుంపవము నే నరంరారంబు [illegible] యుగురుబంధులు (స) [illegible] తుంబు [illegible] బింవుదేవతల్లైన [illegible] లారికరాందేవ [illegible] నురాంగనిర్ప

సంఘ్యున కంబుగ్రాది దంతశుక్తి(ల) దాధర్మవేపులు నాకిల్లిన పుల్లలు|
సంపలికి వారలు [illegible] నవత్రాగ రాద్యముల [illegible] కంచు [illegible]
రయుష్యుసర్పేశ్వరుండై నవరాత్రికి విద్యులిడి| తమతమ భాగ్యముల తనివ
రాత్రులమీమదల [illegible] దూరులమాగు (ప్రా)
ఋషులవారి| [illegible] గకింరయు| ఋషులతనెందితిమి
[illegible] విరుతులు [illegible] నంగ పగవరయుంటెయ్య [illegible] తుప్రత్ర్తీల

[illegible] క్షణద్వాదశముల [illegible] బొంబుల [illegible] సంబు
[illegible] పరమ [illegible] బులుగ| బుధసులనువ [illegible] బరముషదను|
లకే(గ్ర)హాపర్దులగు [illegible] గతములతో [illegible] నలుగు ప్రాయుత్తము కా
ల్లిహితదళముడగ నలవ| కర్ణవిభక్తిరాళ కళలయులు [illegible] గమలు పరిచయాలగాల్లి
భక్తిసలుపవిని వంకర [illegible] సంపాటులకు యోగ్యంగం(దిరు)| నరుండు గమ [illegible] తులు
ముమందు(త్రి)తం(భో)ధనముల్లాలంబు వేశంబుకే| పద్దెంరయు [illegible] వ్రాలు వేదికి

[illegible]
[illegible] దర [illegible] గది [illegible]
[illegible] లకుంగలు [illegible] రి [illegible]
[illegible] వివం [illegible] తనం బంలు| [illegible] గ [illegible]
[illegible] యలు [illegible] రిమా [illegible] వతి| [illegible] రగురల [illegible]
[illegible] లం [illegible] గ [illegible] సు [illegible] రత్తి [illegible] సబు నింపనా [illegible]

[illegible]

గామలోశ్వరదప్త్రిష్ట। తితుల్లు [illegible] రత్రి౦చిన [illegible]
ప్ర్రత్సవ వెలసిగి ద్వసగజాదుర [illegible] తను [illegible] ధేనుప్పెల [illegible]
నయిం రభువితి గ౦భిర బఘిగ పి౦శ విసాదు శుంబ్ర శుం తు లతంత్రి త్రిప్పి నిదు
[illegible] తవగు ఘలవ [illegible] తప్ప్ల తులతు నిఢగాగ రాంబిటుగా నిదా౦ని।
అనతితి వ్వెంప్మిటిం౦త్రి। ప్ర రా తన ఉర ర్వి సం౦స్కారంబుల కుప్పులుగా
తెంగుం చది౦చిరవు [illegible] రంబులేదు। దేవి౦ కర్మవ

త్రి [illegible] అదిరవు [illegible] తిద్ద వకా చుసే యుత త్రి [illegible] భుసత
[illegible] ఘునవ్రతన [illegible] ర్ణ్వు గ్రమ పొంది గలిగిన। వస్త్ర [illegible] ప్రలుసురే
భవేణ్ణ [illegible] దక్షనుబ్బ [illegible] ంతుపు। ఉద్గ్రవతనసమృద్ధి బాం౦దు తర్వ వరుశవి ద్రుమ్ర క్షమె
ప్రరూపుధనులు నిశ్చేరుండుపుడు। కర్మ విధి నసునవు రా [illegible] గా [illegible] మృత [illegible]
నిశ్చి [illegible] తలలద సృహృప నే తప్పువడ యునవ్రరవేశ్వరుండు। వేరండిత రులబా
[illegible] రాచునదు భృకన [illegible] ాచ్చి। నిరులు। తెంట్టి। వెలుపు। ఉష్ణి। ఉగలు

వత్రిన తక్ష [illegible]
లుదనిసిత నగ కుదు ప్రత్రి [illegible] ప్తులు [illegible] సుదిని [illegible] యుత తిరాలు
ఘనులకా దేవత। వేశ్మతుసబు రు: బ్రజీత కౌ త్వరాపలన [illegible] ణకూ కేవల
కా౦పునే గత్త్సనుల రులాంతం౦బులైన భుం౦తం౦బులకేవు బురు [illegible]
ప్పనేలవు రాపు రాననీకం౦భులలతెం౦గ [illegible] లోకం [illegible] నిబ్బుసం౦స్కార న
[illegible] లలు [illegible] కమ్మ [illegible]। బీప్పు౦దు కర్మంబుతో వర్తిం౦చు। నతం౦ కా

౮౩

ద్వైవతంబు। శుం(ద్రో)రదశ(గ్ర)బంన్యులసేగవించి(బి)టుకటు।
వర్ష్యంబున(బి)బూర్వద్విరయుగు। నిం్యం శేవిశ్రోంరయం
దేశవేయు। లక్ష్మీసాంరంబులు విరాగమునొంరెరెవిడి సుశ్రెలా
[illegible] వమ [illegible] దుద్ది। ఎల (డ్రి) [illegible] రాంగమ [illegible] బిస [illegible]
బంధ్యుచేశ్రేవాతెవం [illegible] దు ధ్వే [illegible]

నాత్ర్పరక్షణస్త వెంగాగుణాంబులు శక్తిన్నే తలంతంరా రణాంబులం దంరబుంబున బు
గలనాంగేదే దిరయుబుంగా ఏగ కథ్యకావ్యుశ్రోపింపంబ శిలేదు శ(త్రు)నను వాంఛోపిం
రంశ్యుబ్బాగఝబులుగ్ర్యాశుశ్యంబున నుండును చుం్యునను ంకాళిరి ఖ్యాతిరుక్రి
ఫ్రింమురవిందయట్టిచిఫ్రింటు దరక్ష్మిసాంరు। పొందయుసంబులు సప్రాంగసనుతు
[illegible] సాంనవబు పెట్టుండుల (బ్రా) [illegible] కలితను। నచలు తెప్పలాళ్ల [illegible] తాంప్రు

[illegible] యంత్ర్య యవ్యా [illegible] గుణాప్రెరితంబులత్రెవెల ఘుంబుబువక్రుంబు
[illegible] సుంగ [illegible] పంబంతాపితి దేవిసప్తరావులుంగదివ [illegible]
[illegible] సులకుగాం ధరలబ్రాంవ [illegible] రావులంబుగవ [illegible] బు।
శ్రీగదశ్రుకీ [illegible] వంబులు బిశ్ప్రునవల [illegible]
[illegible] చలవుబునకు। నదివలచంద్రా [illegible] వంద
[illegible] వరుల

కొంతు తన వృత్తాంతం [illegible] సు[illegible]యు కొన్ని యుగం [illegible] లం కవనగాంబు
గావించుచు వేగా। సంధ్యా [illegible] యుని తొ [illegible] బు నగ ంబున [illegible]
చన (వ)నారంబున బుంగా అవ చపలనంబులు చదివించి ధరణీసు
ద నిష్ఠత్తుంప రంచటంచు దా। సురకన్యలు ంవలితేదా [illegible] గావతు
సాబూశ్వరి నవయు। ల్లనవయుష్మి కన సాంపరతిరించె మనలం [illegible]

కావుచుటకి నెక్కి చేసి యుష్యకరసవయు। భ్రంధుల (శ్రీ) శ్రీ యుసీవి [illegible] రలుం [illegible]
నవిఖుగాసర్విష్యుపు। తంత్తింద్రయు విలింపుల [illegible] పుష్పప్రతలంపురె। కొందమవకేసంబుతన
లలకుచుక్కిము నంభుస్సే। ఘనస్త్రుల వేగనవు [illegible] కె కత్తుమతుడు। వయ్యసకల చారిడుబు
లతొ। సెంధ్యారంత బూ [illegible] బిగి। పతదత్తాంగనములు [illegible] (పుత్రి)
రాచిత్తంబులా। ననుకంపాతిశయంబు చేగెనుమన్మనంచుంసగా పాలుగత్రై।

[illegible] ంగతిం [illegible] [illegible] బుద్ధిన నేసు [illegible] రంబు
ముసుంమతంబునాగసనించుటచు [illegible] బుట్టి
వేగతి కృష్ణుగద్దనైము ంచెను [illegible] పంచుతొ [illegible] కలంకృతి [illegible]
[illegible] స్త్రీతిశయుములు నిసుదీక్షలవయి [illegible] మరూ [illegible]
వననుబాలక్ష్యంతుతు నమస్కరించె గిరికి [illegible] ంచరా [illegible] మమ్ము

వలు

[illegible]రిమాంశకల్పోగుణ[illegible] త్తుచె శపథముసంస్తుతిచిరిగొల్లకొయ్యు
తినారుచికరుణ్య[illegible]దత్తుండుపదిసంధిసందేశనరా
ప్రజెందరౌల్లురింతయుదౌత్యకార్యంబవార్యంబులగ
అన్నట్టుపలికె| బింభవైరిసంక్రందనంబులనదంభోళికిరయు
లువువెచ్చంబులయ్యగాపంపి (పు)చందగతిఖండవమరి
జనత్రితోరుచుపొందవల్లనకృష్ణుండైన (బ్రం)చస్నుండ

అ[illegible]గతిత్యీవలఘునతరాత్మవిజ్ఞానవిదు[illegible]| నిగుడ[illegible]కరంయుడుపనధవుల
క్కిగంటనంచ (అన్యత్ర)| మధ్య[illegible]విషక్తి[illegible]పురిపుత్ర్యుల[illegible]చిన్నదీనా|
లకత్యవి[illegible]వెందివత్తులనేర్పు[illegible]గంబునకిరంయుసయుప్పుంగ[illegible]దేవగ
కిపించె| చింతంబునశంతంపరకింక్తే తీరదనంకిరయుయువిప్పించిన| ముని శిలి
చిమందలంబులగప్పి| దిశింది దిశలావరించి| రోద్రోంతరాళంబునిరంత
వాంద్రంబులకల్లులరుప్పించి తారగలబని(వ్వు)పయు (ద) సలిలనిర్భ రంబులవ

గుణగు| వర్షమంరయుమ[illegible] (రె) తుపు[illegible]మ[illegible]వలుగల
విదుర్వృ[illegible]ల[illegible]నములచ్చే[illegible]
[illegible]బులతెలగడ[illegible]| గోవిందుడు[illegible]| [illegible]
(స్తు)రితంబులతెలిసి| సందసిమిగాదనసిం[illegible]పలంబులతెలసుసులు
రసితేల (ద్ధి) నబిదాంధకారబంధురంబుల[illegible]
[illegible]పెరతుతవతరంబులైకౌరధారలుసంగారి[illegible]

౧౨౮

డులు ఖుల గోపకులు వారిసమేతులై యుగ్గితికింబు నాల్గు నింపవతి
కింపుష్ప(శ్రీ)లగద్దించదధంబచే నంద(ప్ర)వులు ఘు। ఘు(శ్రీ)లయా రప్పు
తిరివిరథ్థిపొంగటినుడ నుచునెయ్యు నెయ్యునంఢ నివాసపేనంబులు।
వాలివులు శైలదేశ సంబులు భూం।గగనములు నిండశరుంశైలు।
వాయుగా తీరుతాదవాని చేతహంబు నం(బ్ర)కర రాజు(ప్ర)వర్తనంతాణలును
శ్రీదేవతి రవిం బలికతి [illegible] ంబు రంగదరు నిసుందా సత్తింబి

రంబులు సముద్రాలు చిక్కిధనంబులంబు రక్షిరింపు తానివిరుం సురాం శ్రీరక్షితవచనంబుల
లు సెలగగగ।తా(శ్రీ)లగిపి వెండి నంటదావితిలేకొయ్యనెయ్యి చలిందిగాంకిచాంవి।తెండి
వుంతిత వర్ణ వయలు వివిధము నిశ్చితులు।నిండిన వదపుష్పములు కొనులు। పండు పులుగ పొతి
బిగులవిలయ(ప్ర)వృభగాను నెల్లనన్నక్షత్రనెయ్యి వచ్చుయుష్పి పక్ష(వ)ద(ప్ర)కాంబుచే
సంవర్తక మేఘంబుల్ [illegible] చరితతియుల్లెరాతియేర్యు పెరుగుచున్నేపుతు(దా)(తి)ద్వీథు
ప్రాదబిగరక్షరతింబువాటుల చేసె ప్రాంతముతితి కె(కృష్ణ)యరుణ్ణ పెరగెరియున్నేయ్యు

తెరిగి తిరి(ప్ర)వర్త్యకాంబుకేళిరాసముంరులనుంబు నాల్గు నెయ్య(శ్రీ)వుల
సమ్మెద కే అవంత్రియున్న తత్త్వయులు।నూపురులగంధులు కక్ష్య ని।తెండియువ
కు(శ్రీ)కుసుపువులు వుతి గాకెంయ్యు నెయ్యు ప్రాగ రక్షిత నియాంగ కు(శ్రీ)ములు। తెగతల
క్షిగాపకులు వరంధ వసవులు మైయులంద కంబు నిరంతరనుపావరంతయాలత
వినాంఛేరుల్లరాధారులై।కిరి సంపులు తక్షతరిరవ(శ్రీ)దేశన(శ్రీ)రాన
గురుదేవ విచక్షణారుతుని కిరి భూరి(ప్ర)వలులు వాని సంఘము నీలి

శిలలువర్ణింపనమ్య। విశుంగతలవర్ణం చు। విం(శ్రీ) వర్ణంబు
శిఖాసంనిభ విభూషంభమాంగవిడిన్మశ్లిత్తావి లాకశంబుల
శిఖారాంబులగుగర్వ శైమాంఘ్యంబులభివృథుపతి చిందలావం
సురత్యంబులబేతంబునేన। సారభూతసారతంబులభీతంబులై
[illegible] నారుమునకరాడు (ప్ర)వృభంబులుగు। (ప్ర)వృ

లునవంతలంబులైరని కార్ణకంబులరూగప్రయూగశ్యసంమందు దుత్తుకదు
రింపులుగాని। సెంవర్ణులుల్లొనవేంగలుసు। వేంగకలతు। మూగతులత్తంబు
దలుత్తైతెందంబులుగందకుల్దిప్యాలుద్దేసుప్రలుసుధ్దే సువ్రలవెనక నిదుకాని
వాంతికి(ప్ర)ష్ట। రత్న రత్నైతిశభ్రంబులుశెంరయున్నైవతి విధువనిబుధి కివధిరయు
వాని[illegible]రత్నగాంబులకెంరయుబు నీరావ్రరపెంరశిలాగంగర్ణంబుల సారంబు

వృషభనీదుచు। విలయతుశిఖి
విడి(ప్ర)కంపప్రరహతేతిమాం కొరంబులగుణ్ణ।
దురంతకలాప్రంతకేలిరక్తాలకొల్లుకంఠకరగహ
నైగికింపగకశకీరంబులు పంపుల్లకాళిగద్దది[illegible]
లునేత కలకంబులు నార [illegible] సాగానసుపడు

యుం(గ్గు)డుగా [illegible]
గాశికరయుసం యుల
మిరదికిశవవేశపు
వయులవిఢుగాయు

[illegible] ప్పుంప్పైనవాకనగంప్పుకప్పూతవడి వదెల
ప్పుడుంగు [illegible] తిం కి నిపరవశ్శుత్రైనశికృపువుయుంగశలిగా యుశ
తీయ్యుఅయుర్గరవపానెదా [illegible] గనిక్రుప్పులాంకులపయుంతెన్గానవేరయుత్తేష్ణ
వకితారయశ్రికత్తమసేస్వవాగదేంతయు కయ్యు రయు యునితుమ
నేయ్యవారికిఫ్రరమయుతెంయ్యవేంవలు|వా [illegible] రికినిరదవరువేరువారింం

సనదమనుపుత్సవ|శ్రీసమయలవదవదవదంచురవరగ [illegible] ంతుకదశాఅంగలు
మెంబురులుతెంపాఠనప్పుంబైనపెగనృంలుబువాగా [illegible] పత్రైనగ్రనవృత్తులు
శ్రీవేనదనుండెవింతదతదేలసేవింపెత్తేనోవదాంఖ్పయు|| [illegible]
లునీమెరుపులు|నింవలుక [illegible] నిపశ్చుబాపులునీలింధారు||త్రిండయాన్వసవు
పంగాశ|వారిదపలిలథలయుంలులు|వా [illegible] రుపేరదక్కాంత్యసేగడువారింపం

తులునవు|గాదిచాకులు [illegible]
కాండరుదీనరత్రుతుగాత్తై [illegible] ప్పుండ [illegible]
శ్రీశతళ్ళుంగభయుచాన్పవ [illegible] రయలు|| [illegible]
రనతులుంగశయు|కేంతాంవలింపగదరయ్యగుణారత్నుని [illegible]
ళదేయు|| [illegible] సర్వ్యశ్కుంత్రైనవలిస్వుంఢంత

నరి
దరకిటులియు

లయనేత్రంగియు ల్పుత్రంసెకయింతద్రికానశరపుత్రిలయరంగావయి
సంసులగానతిం(ద్రు) ఈటుగర్భ[illegible]సంతారుగా[illegible]నేర్పుతేయు నయు
అనిచింతింపి కలంవల్పవాంతులైశ కరణారగతులైనఫెంప
సెందనుశే(వ) ఉశ్వత్యాల్లలకనుత్తేనేనువూరకనులుత్తకినెవారర
తయుకి[illegible]యుత్తినెవారి|కరసుతపిల్లుపులుమ్మశెమ్మెత్తగ
[illegible]సురకారి|నెల్లండశ పెకవించిపేసుత్త్రారు|కొండరాకపనిగా

చేగసిరంపుతర|[illegible]విలంసుసనుంత్రగోవిక|లవిరాగదశిలల్లురియుంప్రాపుంశ
వేవతలంపయిలశంసుసలు|సేగవింతురురాలబ్సిమతపులు తొందలయిచెలయిప|స్వావ
ఊసులకర్పింపుటితగవగునిసకలలోకరక్ష[illegible]సపుండకోత్తాన్నులదులువిచ
లురాలవానసె|నలగకంఠిపక్షు(వ)లియుయునకత[illegible]చిప్పునిసుత్తి|ఘెలపుశ
త(తి)షుపశకం|కల్పకరుత్రగోవర్ధన|రిత్తులయెత్తంబిను[illegible]త్రెలంగ్లలుకియునేత్ర
నిక్కలయుత్తక్కారంగాంతలగపేకియు|యుట్లుగిట్రరాపత్తియు|[illegible]రాయుంద్రానాదు

వాం|రుంసతన్నెరం(బ)విభవైంక్షతగష్పిశగదా[illegible]
లపుపుంశభుంగపుయు|గావింపగిగకలయుకారుతగరిగణకారకి
ప్రేళుంత్రయుట్లునియుటుయుచేయుకలగపుశివ[illegible]దూర[illegible]లు
శిరాగతుసిసితరుతుఛెలలపసగగునరుకాం(ప్ర)[illegible]
[illegible]
[illegible]

శేషగిరి [illegible] ... [illegible] ... శైలవ [illegible]
[illegible] ... [illegible] ... వశైలు
[illegible] ... పగగా ... [illegible] ... [illegible]
[illegible] ... [illegible] ... [illegible] ... [illegible]
[illegible] ... [illegible] ... [illegible]
[illegible] ... [illegible] ... [illegible]
... [illegible] ... (శ్రీ) ... [illegible]

[illegible] ... (శ్రీ) ... (శ్రీ) ... [illegible]
[illegible] ... [illegible] ... [illegible]
[illegible] ... [illegible] ... [illegible]
(శ్రీ) ... (శ్రీ) ... [illegible] ... [illegible]
[illegible] ... [illegible] ... [illegible]
రాజీవాక్షుం ... [illegible] ... (శ్రీ) ... [illegible]

[illegible] ... [illegible] ... [illegible]
[illegible] ... [illegible] ... [illegible]
[illegible] ... (ప్ర) ... [illegible]
[illegible] ... [illegible] ... [illegible]
[illegible] ... [illegible] ... [illegible]
దవదవశర। రాజ (శ్రీ) ... [illegible]

బలరిపుప్రముఖసుప్రజాళి సందడి దళ కబళిత గుణకళానెడ తెరిగాంచి ప్రియతమ।
వినోదశీలస్వచరితంబులు బలిని వెళ్లిగప త్రిభువులము ఖ్యాతమా
పాయుచ్చ కెల్లు అతిశిగణువాని యయగాంచి దశవిధచనవెల్లి పలు
పెంచుచైనిపలుంచ వీరుడను। కాంత దెడగు వినితిం చివచ్చి। రచిత్రతుం
లితి శరాశ్యంన కళకళంబులా సంతసమ్ము। నాశీర్వదించి రసించు
కేయుంచరి। తుంబురుప్రియసభలుతైనాళి రమ్యమ్ము సంశి రఘుపతయు।

యచ్చిత నోవసు పులు ప్రతికర్ణిత శిశిళి యయకాంత గాయక గుణ చాలు శేఖర రాఘవయ్య
ద్వైపథుంబులమరలించు కాననాలు। చెలియ। సంతాన పోపుంత లంబు విద్యోతరహిత
ప్రవరదలికరాం। దయగుణసనుండ కవిత బుద్ధు। బ్రాహ్మణులు కోరం ద్వైసుతుయగి
దుష్టపరంధాం తిరంతుల్లినిబుద్ధాసంబుసగి తానిలిపె। సంతవల్ల పెల్ల కృష్ణుం గాగార
లభిప్రవిచారించి తుకళాందలాలింద సంబు చేసి భీపరాక్రమంబులుపుణికిరి। సిద్ధమా
సెల్లపల్లి వేర వినిథలు దనరభ। వెల్లువ చాంకిత్రగళి దుష్ట శ్రీపులు దర్శంవ పుల్లపుర్ భలసంతయు।

తప్పు పొంద ధృత వికారాం ప్రియబలు గిరిపదశీం రయుల్లయ
ఖచర్యతరు నవరుం తలంబిగలు బగసి। గోవర్ధనధరుం దానెకాలుం ఉన్నర
పులుపిరాం రంగలి యుక్తకుల దినసకలగో పుబుగులు లుప్తశలా దుష్టవరగాన
లింతృ తాని। సమృచిత ప్రేమరంచుల సంభావించి వింటిరి। గోపాల
పతి సంవర్తముర విరులు గుణ తోయించిరి। సురలు సంభ్రమముగలు
తులసీ। దమయుల్లన సుచారంబు చేకిను ఖిరాధ్యాయ। నయిల అంతరవేషర

కృష్ణకృత(శ్రీ)ంబులు వేడుక చెలువుగ దద్దీ గోపకృత్యంబులు చలువ నేటి యెక్లి నియమయ్యు
శ్రాగాదిమను(శ్రీ)గ్రైందరగశి(శ్రీ)నారాపర్వు వెండ బద్ధి కాని గరాబ్జి వల్లి
శ్రీఖరద్రితుర్వినిసంహారింపె। యంతగాడు కేశలమనుబిగాడే యంచి
ద్రావాలు తెన్నదా (శ్రీ) ధంగి తెలి తంపి యెత్తు (శ్రీ) యరునించ జూపయు।
బులు। మున్నా నవరమా భ్రాంతి నీవు మారురుడు తం(శ్రీ) యూ వయులన
శవతను మానంతర్యంబున బింబింతునని పలికెనే। వెలుగాగుపతి

నిల్పు తంనుతు వెలుఙనికరము బింద వే పుత్రాదానవి భన్నను చాటు(శ్రీ)ర్యా విచారాది। వయాంగది
తుని చేసె। తల్లి వెంనలకలన్నై తన తోలు గట్టున కావురు ద్రైమద్యంబు గూంగాలు నీ(శ్రీ)। పసుల
చల్లాడము కల్పతెంపరికరై రామునికే। బంపించి (శ్రీ) లంబు (శ్రీ) వృయులదవాంక్షు నెల్లం
నట్టా దశి లొరింతలత్తు టూకథ। వేదుకతాతత్రైగాలు తేతు శెర దాంగ గోంగ దేయ్యకయ్యు
వినినందుండు పారులంబుయ్యాగబి యుంనంతనతు గర్గ మువరామున నెకెప్పిన సంకేత
గోపకులు కృష్ణుండవనంతుండ దేవిబు రబింప్రీరంతా యూ మయ్యు వరాశేల స్నిత్తిలా

వనెల్లనాగ తల వను తుబులపోలు గద్రెల్లి … రిశబింబు గవాగలర
గ్రేగపల్లాంగాను చదివేను నిక్షితే। వెలుగగ తోపశ్చ దైత్యుని …
పునఃశ (శ్రీ) క్రైకాషైంరయు। (శ్రీ)ంపకరాళింది వెడల …
శ్రీనంద గోపవల్లభు। నీనంద ను దాచలంబు చెప్పు …
రబులు దెలిపి। శంకరేదు తేలిక్షు ందులో వరల్పుకుంద్రైన …
శ్రీ వత్సబుల భి నా … రాబి ౩౦। శ్రీరంగ … (శ్రీ)లగ్

౨౨
ఋ౦(ర)
స్తుతి

ములంబాంబింబి నెగ్గర్భుద్రి। పురభ్రంగుండి బలాండి వచ్చు తనింబా సెప్పెంపేడి
ఋగాపుస త్తో దిరణా వంలలం నంధసులతు శరణాంబులి యు వయుయుబ్బు నవుస్త
రాంబ్జయుసుబ్బు గాంభ్రునవలాంరయునె గడి తి గుణావులులు నేనులేవు।
మువ్వర్తబుగుడు తెప్పుబ్బు నకుడవుస్సు। బుగద దీరులవు నలవులాండ
ప్రాంవరవులుమాం నిష్పద్దల। (శ్రీ)గపలుబు రుగు దలసు బుద్ధి దొగాబినక్షి
అలవెలదిగ్గేతిత్తాం సుదేవ కృష్ణవరదస్స్వతం (శ్రీ)వి। విబ్జాన వరయులమ

మస్తు(శ్రీ)బి। శ్రీరుదల రత్నాకరాంకరిష్ణు కరుణావర్షిష్టుం ని(స్తు)ష్ణునికేయు। తయ్యేకనియుంత్తస్తు
రింబికరస్నవులంబులువుపుతుళింబిపాంరికెవాంకెంయుం త్రిష్ణునిరెటెపు సియుపరవుబిధా
కుణావిశ్వతవుగాంనగుణావులల నరెుభిత్తి లొకాందినవులుబ్నితొసుకోర। శైనవుర్ష
బునులదనక।యుష్పపుష్టితి నరూంపంబాం లిదచల్లి॥ విరంతవుక్షె యుయుదుగాంరదెలరి
కాంఖ్యకళుప్రత్నాకలర్తనెవుగాం బుచు। నెత్తుడుగర్త్తవుయునవెుయుంరరలవునుచు।
వారి త్రిక్రష్ప్రుంబావి। వురుషునిఖిలజీబు భంరాబా త్రకర(బి)దవా। కెనువంబనంబు

ప్రాంబింబినవు। వినకరనిత నిబాుకిలబిబితిచెత్త। నన్నినవాంబిదలం
నంబుబాం సుకతత్త్వంబు కాంతవువంతరబుసవణంయనిత్తు।
న శి(గ)కాం వులుకిష్టకత్తురయుదగిలికెంత్తుగాగదండ్రాంతి కగుబు। బుగ
కెశ్వరెకాం కయ్యాం వంటిరె(శ్రీ)వాంకి। (శ్రీ)శల్లిభిశీభి కాం తిరిలితిశెలి
స్సైకిననుబరిగాలివె(ట్టు)యు। నిక్తవువునిపు నామవెతియునెరరణంతుర్యు
ని హృక్షంశ్రాలప్పుకెవ్వు। నెసూరవూరి త్ర్తిసెం బులంతగవెర్ఘు సెప్పుస్తుములశి

నిరెంప్రాలు పపులు ల్లీ పసెలా। (౫౧) స్రీతీ ల శవలుంచి తింప్న షుపుపునాం త్రైవప్న వ్రలాన్ని
శాండు వెలుంగల వేదలు ఖుడ తాంనిష్టులుండ తాలో శ(త్రు) యుణ్య వన దుర్వాన గవిష్టు
లుశవిశగులు ఖులశ్వరగంభీ రరవ ఖులశ (త్ర)న కులు (త్రి) యుల్లినిరెటు
గునగార్వి వింప రెహాత్రి యుశి। క్రవయుర త్రింప దలబపవానినవలుంగాం వింతు
శిశు తత్తిగవునాయువయ్యుతి ంయుల్లు ఖిర్లు నింఖ లు తలచుంగ విష్ణుని కి (ముక్తి)।
శా శ్విర వులుగగంభీతి వంధి కెస్రాం ఖ్యింఖు వా తయువయ్య దేవాం వలాస్యం

యు రంభు శ్రీ ప్రతిశ భవ న్రశచిత్ర విదయునకాంతియు ద్విగగ [illegible] । దాసుం
ఢ ఖిపుల దుశ్శైదుష్కు ధూరాంయుష్టుడ। ప్రకంతు తాం విగగ విష్ణు [illegible] విశగధ్రశ్రేష్టు
తలు అమరాంధి శ్వరలక్ష్మి తోదవిని యుల్టుండు ండ వైయుంశని। [illegible] ద్రశవయ్య (ద్రా)ం
ఖుంఖాంంతగాయ్య కయ్యనాయి రాం తిన్న కెలరులు చుం ధువయ్య। (నీ) లర్లతి రారంఖుసందు
గోగగాస వెంకటప్రాన కావు దేశువగుల రయాంశ్వరుల శిల్లి లయుంయుశ్వాళి వశ్వఖా
[illegible] వుద్భై వవు విలక్షం డ [illegible] ధుగాంసుల గోసుర సాంధ [illegible] ఖ్యింఖు కారకునిం

[illegible] (త్రి) [illegible] రాంధు నతుగాం దృష్టి యోవ్నే వాంధ వాయు వయ్యు [illegible]
ర స్త్రై వతీఘు నలిలాం విభవం ఖులేను దవియుయు [illegible] గాడ [illegible]
వి త్రిగుచు ఖరుని ఖుంశంఖు వ భ్రీం చితిం। (శ్రీ) సుధ (శ్రీ) [illegible]
నిలువ్రసురేం (శ్రీ)। (శ్రీ)శ్రీ పుద త్రైవలుఖుంప తుగ (శ్రీ) యుం [illegible]
వన। విశాల్య కవితిం వాంచగనింధ వివసు శ్రీనాం త। [illegible]
నిం (ద్రా) [illegible] శక్తింఖు గల్లు [illegible] నిరిం (పు)త్రించి।

శ్రీ ౨౮

ఘూరితి బాధనివారణంబులనేంతునవతరించినవారి వనివేలకెశం
న్యులు) పౌరశగ్గోవిందుడు ధరణి(సురవరు ఐ(క్రాంతువిప్రతృష్టియు ఊరియుడుద
ఝులంబరంబితకుసుమవృష్టి| ఖగవులులుపయి ంగడునుసంతో
వములుకురె| పర్వతంబులు వుణిదశ(ప్ర)భులునుప్పి| (ప్రా)కులుకునె
నంతారుయ్యుసియ్యునందు దేకాదశి ంగడుపవాంసంబుకృష్ణి(శ్రీ)వారి
ముసతు| కావిష్ణు రాధ తక్షిణగోపకులలం దబలునందగోపకులికంనత

తాంయ్యుపరుయ్యుపులశిశ్రీరఘుల కృషతక్రిష్ణుల వ వచ్చేకుండారులతా ఇప్పు(శ్ర)రగంగారంబులవ్రు
ళారెచ్చంసాధు సందేశ్రి పోని యుక్కయుతుంబులు ఘనారదాదులు శివవారదగాగంధర్వ
ప్రభువున భోంధనేల(అ)లచెంసులగంతత్త్రైవాయు| నవకులులంబులభ్రాంశ్ర ఘదుల్లెల్లు(భ)వ
జ్జదములతా నిపుగలుకుంభా| వాసుదేవ ... యుక్తియులుల్లు ...
ప్రాంబుచేసి దనుబు| వేళంయంటుబం కగణవేగ దవుల పుండల ... కృష్ణనంబులాం
తెలంది| రామకృష్ణులు ఆశ్రిత్రకువపయుకేయు| కృష్ణునాకి శరాడుతవు ... (శ్రీ) కనుతవెళ్ళు|

అంగ నివింపబున నీసంగాంగ యుసంధుంబులుతోయాశ్రముర నాథుండే బట
బుసు ... కధలుపారగికి| రవుర కాంబుశుమిక్కిలిగంగధాణ
వించెనిఖిల శ్రైశ్చలులు దేనిఉయుబుధ్య్రనె| సర్వభూతి కె
గణపతిత్వంబునకు గోవిందుడవుక్షిప్తంబు ...
నెనశ్రేయన్యుమ్ములునాబులు పోలరసంగారవైత
వరుణ ... యిందుదాని ...

ఒకతీర్థగంగి కరధరధ్వములకన కృతుల కల్పింగదిసది వేయు శిష్య[illegible] వచ్చెనే
విశ్వసితి దేవగారు నివేశంబున నతుడు ఆయు అయి దేవి ధుని దవ పద్మరతులెం
మనొరథంబు సేనవబవి (శ్రీ) [illegible] పవయుక ఖాండ శరీరవయు నేఘువరం
ను| క్షీషిత ధ(వి) నూరంత్తి కేసుద్ధిబున రత్నాకావత్తి తెం దనూ| తాపవయు
కుదచ్ఛేద రయుంగాని ప్రెంవయు (దరి) గవంవయుం| శ్రీ రుప్రవయునం సు
గశుకించు| వం(తి)ండొద్దానివ రంతితటిగ దివచ్చె|| నంత్రనం వుండు

మూంధవ్రగనుగారి| చెప్ప రవరుత్తుం తిం ప్రాంబు [illegible] యుత్తె మై ప్రాగశిల్లినివలి
నతు నా వ్వరు ఖాండవేసెవం (త్రి)గవ బుదింతం రత్నబుద్ధ ప్రాప్త [illegible] వరుడెం చంటం
ధవా యుత్తియు యేపరవు శ్రీరం బుగవయులిం దిందయు గప్రగవయుం దయుగప్రగార్లె
వాదయు (శ్రు) నైధను దారత ప్రంధన చె(త్రి) వత్తి కిడియు వ్యు [illegible] దువవ సాంథ
నీ భయుని వుం న సన్తెం తుయు నీ ప్రసైర గాం| వఅయు దుగా దె [illegible] నే వత్స
తంను వెంక్షుం తువరు [illegible] కం బున నుం తివిత పింబి తెచ్చెనే (వ్ర)త్యాంతం బంత

[illegible] నే
(వి) [illegible] | వావవ యుదయ్య బుత్త [illegible]
నెంరవగగేవాంరతం(త) వయు నను ంధు వువ నే
బుత్రా కెం చుకన్య త్రనవు నంబులతపల్లం| దెయునే
లనిర్మల భక్త వత్సలాయు వదుత్రనియుల్లు పయుకయుంనవ
రయు బంధు [illegible] ంధిం బిక వారయు రేవ [illegible] యుం

తలంచిరంత|నిష్ఠులవిక్ష్యనుండ్రైనయాశ్యయుండువార
పరవశమైంతలంచ|నీచెలవల బాంధవైరంతుల(వి)షు
సురూపత్వంబుయసత్యమైంతుఅటుగాకంపైంతరాశాందష్టు
నుల్లంతు(ప్ర)త్యూరాయనుపొందినలోకంబంతయుం
కావుతరంత(ర)ప్పిరాంతకలుపల బోధనం|దశ్యధాన
శంకిసవులజంతువేలాం|చితవరత్వాంగమనులున

లతలంపుత్త్రిద్గివారుగాలవిన కలికాలపునిష్ఫలంబుచేంతులుదుసని|వారలసందర్శనుల(బు)
(ప్ర)తిరుగుపుణంసబునవుతెత్తిప్పుడుశ్రీకరదునిమి|గతివిశ్లేషుమీబుగంబులుసందరుపు|వవ
(షు)తృప్తి|లతుననుచరిత్ర్యంగులోనాశకులుంతులగనునిత్యావర్త్రింతులకొకర్ణంబు(గ)|నృపనబుం
బుపించినంబుచిగవిశందావదులులురవమానసంచంబుసంబొంధినిఅంగగుపద్ధి
నిబలతాశ్మపైరాగన|చనితచ(త్రే)వాకసం(ప్రీ)తిబునలరాగన|కొనవస్పై(స్పై)పేలులురాక
నిరా|పతిరంజించెనునరేశ్వ(వి)(ప్ర)ప్రపతివెలుగవయుష్కులునిల్లువిల్లుగ్లప్పెదండువాన

వా(వ)దరిబునష్టమ్బుంచింతెత్తినప్రా(త్రి)వెలాదిశీత్రి(ా)
అనిబింతింబిదంతూళ్ళుశైనవాతివూంతరాంధూరమై వలతెకరవువత్న
పెక్కరుణా(క్ర)చిత్తుతగుచుశ్లేపాలక(శ్రీ)దికిళ్లుయ్యనివ్యు బాశ్రితయ్యాం
శంచంపరూపవంతుండైన(పు)ష్పనింబూరామ(ఢి)
ంతుసగాగళ్యుకేష్యపతిదనకరములగుంటకటము|సతిపెట్ల
లిసవల్లరేనిపృప్రైవైరాముకంఠవునిగాల|నావు

దింపనేత్రిశశంబరాంతకుచేగతిచత్రిపురగ। వేంచధుంధువిచ్చం
పుగవిగగిప్రత్తవైరిరుకుజాప్ఞ్రి। రాంతిల్లుమలకరికగావులుఖ్లి
క్రి। అఖంతంత్రిపచం(ద)ఘుండులంబుప్రిధగని। పుండలీకనయు
గోవులవేఱంతగ్రోపల్లవిదువంతయు। విఠచివిఠబింతయు। విఠీ
శేంతుశంతయు। శక్రీచ్ఛీబింతయు। అశేశంబులుగలదువీకయు।
...లశంచతకంతయు। చారంతసంబుయిచరంతునంద కయు।

ధులవురారాగవిభ్రులుగాంఖ్రిధరాఖ్రినిప్రులకబెప్పతరలనగ। విధవిధవి్రగంబుల
ప్రిధవ్రగాంఠచక్రిపాతికరాంరావచం(ద)। వుంఢలంబుగగవ్వంఠలవుయ
సుండ్రుఠరవుయారాచటనరంబునిఖుగనొ్రరాచరంబుగారెబెన్రిగిత్రంబువారాణిక।
వినవాలుకరావంతయు। కాంబిరాబింతయు। కారగిగనవాలుతింపరతయు। తింబితింబి
కుతిరుకుతిబింతయు। కుసు...బులువుదువకంతయు। వయుతివయుతిబింతయు।
కేస్త్రవిందదాలనిలువంపకాకంతయు। కాలుకలుకురాలునిదేకంతయు। కురులు

వేగబాంగదకరదిగలంకులదెచ్చిక్షబాంకవేదిగకొత
కట్టుంటుబ్లుప్రిలకొనకరకరంకుబాంగ్రితకనరాంవయుంతి
వినపరాంటుత్రుత్తవిత్తుదైశ్రత్తరంబుగ। త్రితెలుకనలకట బా
ంతయు। తీంబిబాలుకకురంబియనకయు। పరసిపసిటయు। పతు
బాడావులుకొబాడగకంతయు। బాడిగబాడిగంతయు। వలకిఅవురంగ
కక్షైనైవత్రకంత్సు। కసుకేంబులుగంధంబులుగలరునెత్తకయు

పదుర్పదులవిప్పికవ్వంచరుల। సఖులవలచాప్పన ఉరుల
వల్లిడిల్లి త్రిల్లపడి మెయిగన్నశ్లేగనిచెలువతి చరుల్పిసించు
ములనతిక్షం త్రెంచిరారాకతె। భ్రీగవతిక్షుంబరితా
బంధనిర్ముక్తకృష్ణ ఆనివవిని నకెంద్ర్యే శ్రీనిచెలువుతెప్ప
వలంతెల్లి ని చరులువలువులునేతొప్పిత్రిబుత్రి ౩౦
బలంత్తై కెల్లిగో వింధవలు నిత్తె నరత్రిలెకికవులుత్రె

పనిత్రిదరుఘలుమగలువలాన్నులుపేలరుందులూజిత్తలునఢంబుదనివారణింపంబులా
త్రటిప్రితలభాందునవరదగవేనలువుందగవుళంబులు మెందపెలువతిగోవిందసం
పవుందువవుమనాలావీధిత్రిక్షుం వరాథవ్వుం। బరితంభంబులు చేసి బారుడదెప
బారుడదనికారణత్వకృష్ణుడు। భూలపరప్రింమతురుబుద్ధిధలంపు। స్త్రైరవుగుణా
బడలుద్దైవులాధుంచులప్రైదుర్బంధుపెం। ప్రునగ్రవలబిపదంబుబాందె త్రింయులై
దాయునిసువినాతెల్లింబ్లు భుంవల్ల ఘాయిత్రంనైలదిగ్తేతియ్యే భూం ధవవలునవైన

రింపకరరహు। పరిపతింబిపలచవ్వ ఖ్ల్లునిధృళ్ళ రబలువెళ్ళుత్రిపుందక్ష
పర్యనంబున కలంబునిరవ్వునుడుయ్యు మున్ముతిసింరులొలచరువలె
చుక్కవింది రయుం బక్కిపాం। దితివయుత్రిపుగాకిదేవమపుత్రిత్రి
వలయిపెదేవంవయుప్రేలతినవిదిలిరిందువిభెగనప్పు [illegible]
తాందండారాకలుంనదెయ్యవుకయుండఫ్రిదిరు [illegible]
పగన్నైనవగన్నైనత్రితినైన పురాభితినైన। కన్నైన

క్రియలుం దొప్పుడు నలువెంచ్చ్రమునే కులజను దేవధిపట్టు
నట్టు కట్టుకన్నదను గురు నీతని నదమా। వివిపన్నైన గోపి ప్రలక్షలు
కాంత్రులు లాంనేన పము దోరిపు లీ లదక్షి స్టూరం దని లత తెంతు
గాత్రక పగణ్భి తబ్బలున్న క్షరదాలును నీరా రాజులుల్లరు వలక్ష్మి
వచ్చులుచేలు వడి పంన చేసి పొందరం తేం కులకేంగ్రులు వు
త్రులాం గనలు వస్తూ రెలాతులు చేరాంగ చెవి స్తూకేట్టు

వట్టు బదిగాంచ్చసంచరము ప్రరుపుంధు కౌనేబుండును నునౌ యున్నాడ్చి స్త్రీ రయుండు నలుసైన
శిఖ్రింబిసందరంధుధు నెచుటు సుగుణాను నేనుభ। తన వాంఛ్రవ ఫలం బుల్ల అని త గన్నిలి నియె
రే। వరాంలు అంచ్చ్రిత లేవి ఇను వమందరు మంది చార్తి వద్దంతు నేరే హాయిం దీరాలు లతా
సూరాబులు లగు రుల్లి సూరా చరుల్లాంధు ప్రస్తైర శ్రీం రాశేదు పేరు యురను చుశిక్షా పూరాప
చెలయు ఇత్తము తమల నారి యుబ్బి సెంచదరులు వాం సౌను పాంరలు బుచ్చితల్లి దర్శకు
సియు (శ్రీ) నే కూ గ త్తికి గరి నే స్త్రా లింబు సమ చిగం చంత్రి యను నెత్తం గధిగద్ధ తేశి ॥

వాం రిబుం గధిస హ్యా వరంత్రు నే వటు కేం బుగుల గధి గదుపు
కి యుట్టు రాంట్టు తేం రాం బెంం నుచ్చ యం బులు లట్టి దురగా ఉం
ంగులలాంర చను ఉాం పం స్ర్ప్రతి బిరాంపుంద నదుయు గాం యుట్టు బిరాం రా
మూం బారాగ మంధి తేశిత ద్రుత్రి కేం బి కే ఈగ వ్రవే లదాం రా నా చాస్త
లరు బీ వాంన్ని బంధులకు లోక యె యు నేచ్చు రుజ్ఞార్ద్రాం ధల ళ్ళు నలు
ఘు ధర్నాపవాం రా లుబిం ఉంగి సవ నువెట్టి చె స్త్రాం రు

దలవరింవెలతిగగిన దక్షుజెంతయు। తవిదం శక్తిలెతిగగిన దలంవెంత్తరుంపు
జులాతులరింపు శౌదులక్షుఖవయువేదు। యుశవయువేదువర్ణ్యంరురూనంద
రాష్ట్రదగాదుల విఘుశంగనకునిల్యు చెయ్యంయుది యతరుయునాంతదిబులకు
దప్రులనేలక్ష్మిశో శ్వరంల పాలుద్విరియులాంరథబింప్ర। యూప్రుగాకునిల్యు
సనాంకనధ క్షవయులాండుపాంకి(కృ)నివిలటులంభబిరాయుటబుపెద్ద
రవిపుంబిరవయులనుసీంయు అత్తనవిశ్యుసీయు నిరవశీక్ష్మ కిఖలజే వెత్తలు

రురంతెలరాంవెతింగిన రావంత్తెప్రేశుపము। త్రిత్నులువెత్రిగిన రాందరింపరుచూరాబిబంధులప్రెవెత్తి
పయునవేదు। బూరుజౌరబునదుచ(ద)వంపుఖికయ్యకయ్యనడువశిగారగాంక్షంరనపు। బకుగ్గినే
శినదిపాంరదపపల్లవ(ప్ర)సూచన। దక్షిణిరాంకతిరంబయునరంబులునంబునవెంరదప్పునెరా।
చయ్యనశిఠలంనంకురొగి యులవప్పితిరింతగిరంతవేదువెు। లానశెనవస్త్రబుంతువ్రు
బహొప్పుంచున సంధురళ్లై తరింయ్యకయ్యధాశ్వరాంకర్ణ నదర్శ(న)। గాంబులనందు దలకు
బుత్తిర్ష్ములవులంపు రంపయులగంబివెంరావయువెరత। రంనులవెత[illegible]మీదారలులనల

గిరబావాంతులశక్తు। రిపరుపెతిగగినెన
కంరరాంపితెప్పునరాశదరుత్రెన(స్వ)దుత్రెన
[illegible]
బునెరాంకి(బి)యురుంబులబుగావెరాశతప్రెన
గతిగగినబూరుబు। (నంప్రా)శైరరుగృత్తార్థవ్రుపత్యునా
చకంకుపుంబుల(గ్రా)ప్పీపారరాచకృష్ణశాంభూ

దంపతుల వెలిసి వంశవృద్ధింపు పుత్రిపౌత్రాభివృద్ధి నుపుంఖానుపుంఖంబుగ [illegible] నవ
షం(భు) వంశయుతా। శాంతతెల్లు నవకాల కాలక్రమంబుగ చేయుటచే నిత్యము తల్లులకే
వయస్త్రాధిక పులంగాని [illegible]। లికి దావందగు గాచవేవి శుభ విశేషాం
వయార్తి వగుచు నా సల్లు నిండుచు తా। ఖ్య త పుత్రాధిక వాంఛలుం సలి
విరికి వంశ్ర వరిశలు చుట్టి నీవడనుండె గా। పాపనేలమదియు గ్రహ
వేంకట్ర శంబులు సెలవు। నీకు ధారావృతధారనిండె (గ్రి)లగగ గానిచెవులం

వదశపుష్పాలల ద్విరప్య మవి చవుల వెడల్పు ధృఖ శరము సౌఖ్యము [illegible] దీర్ఘపడగగా (ప్రి)ంచు
[illegible]నంమితి మేలు వచ్చే రాలు తన నింనర్కంలు [illegible] యింఘ్లలు [illegible] సవల్పా ప్రులు తించి నీ
తలం(ప్రా)ంతలకేయుపు యుపతులం బిడ్డల బంధులం సతులను నా వెలించు టఫల పుస్త తి
పిల్లంబావించు లంనాథ్య యువేయు మంత్ర కొరికలయు నిపలయు(శ్రు) తిశ్శె రయు చందురు శ్లైకృత
పవులు పాలు పలాలు తల్పోపాలని భీయు సియు నిపాదకమలంబు నాంబు ద గ్గర గానిఈ లాగిల్లా
శృభాంపులు చేరివినవు। నీసుందరాకృతి నింతుత్రు యాగ దశగ గానిచూడ వంశంబు

వయులా [illegible] (ప్రి) చిదయు [illegible] చడ
పద సరోజ భానుతంబులల్పింప బి। శ్రీక [illegible]
నీవంటి విదేవ ధారి ఖలుకేవ [illegible] చింత [illegible]
ల్లఠవు (ప్రి)ంచెలా। శ్రీ పసుంద వ్రుగానసా [illegible]
శెంగ సాదవులు లరంవ్రు। నీకు రా [illegible]
లు చక్కా ద్విశవలు। నింతరా నిపలుక నేరవు [illegible]

గద్య॥ మణిమయపురీశు కవచుల [illegible] తరుణీ చేపట్టవలం నమ్మగారు తి
స్తున్నవలిం గా తన్ని [illegible] తాలిచె వతి వృష్ణం పత్రి॥ యింటు పేష్టదొంవ నష్ట తులిదు
ప్పిలతీచెరింకేంగ తాం రింప్పి ఏయితనే వంచంగ లఁగు తుచుట్టా జాలు ద్రైయి
ధృతి సంరం భించు పదా త్రపం తను తొంపు బరి భవించు॥ యింటుపిరా
ఖిలకత్తెలిల్లి తలత్రిలోపల నుం నది॥ పుం ధవుంతుని నుమాం తలీప్ర॥ చుం తు
సంగలియుకైలాదనను చే [illegible] నకులచు వచు [illegible] లదంత ఘట్టి నిలే తాం॥

మాంకిత్నందనుకే [illegible] సు గంధ్ర కలశాత్రిళు చక్కా [illegible]॥ శ్రీ గౌరీశనపగిదిధనరిపు॥ నంది రేవంతి
నేదంతి భవముననేమి నెలంచి తరుముష్టి (త్రి) రేఖువట్టు అనుచు మున్న దోం న్నత్త బత్తులై తదాం
కళాంవు పాంలకు నేత్రిన చండి శేఖరిలేము చ రరదంసు॥ సుతి గాలిని దిలయుకసుంద త్రిగా
పు త్మ క్షులింతులిద్ద తగాంగ॥ గోపవల్లి గణావులు గాందళా గాడదు॥ రసురత్తరిననుచర
మనుచేసెను కృష్ణుం దరి [illegible] కృత్తివస్త్ర [illegible] పుంబాబి చుంగ్రు పబు ఖిరదితల్లునేచు
నేచు రాజింతుకశిరం దిచిరులు॥ [illegible] తుటు [illegible]॥ పాండు

శూరా దాపురం [illegible] వెం [illegible] కాయ కవుర్భల తనగిరి [illegible]
త్రాకప్పింబుద్ధ [illegible] కిం చు వతల్ల [illegible]
గానపురాగ పు [illegible] వర్తిం [illegible]
బల [illegible] చిరు॥ నేను లను నెరి సమలుబుర [illegible]
వెంకలుదాం గిరి త్రిం దయతిని [illegible] ంసు దనని దయుక తెనదల్మేదాకే
మంగాదత్ నను చునృ॥ శీలాంగతీ [illegible] దు నె [illegible] నరేర [illegible]

చేసెలవంగమృంగనాగ్రకంగములకరవిందదత్తకుసుమాతుంగదాడిమప్రసవనాం
ములుఅనార్ధసుందరాంచితలతా[illegible]ర్మృనఫంబులునారసఘనతతశలసదశైలాశం
కవాచపదవికసురుచకవిదా[illegible]రశోకినవులంచరచారుగతిని మృదు[illegible]రయ్యు
రుగతంవు|విననూరాష్ట్రంతేవ[illegible]కివచ్చిదారగణకుగద్దా చూచితమంచురు
వేరరితమమూర్తులదారదిశల[illegible]కంపు|వదల్లులంచరిశ్రోరఘునవదలించి
చెలరాధ్యుమ[illegible]|పాతిబాష్పెతో[illegible]ంచి శతిభమృలకరింప్ర[illegible]ల్పతేగటు

కబూరంపచ్చిద్దస్యువరాంజనీవల్నధవ[illegible]గ్రాసనెపెల[illegible]ప్రకవములార
ములారశఘనతతరలసద[illegible]స్రురుచిరకారంచనలంబులారకర్ష
స్యుత్వెనందనందనుండరతావితుండు[illegible]పటికితరులారవల్లరంబు|వె
లారచూరాడరంవు|మారజనీవదనుతో|వారాకాలభులుప్పగింప్రచిమారథవిలత
కల్పించె|మారంధుదెచ్చికరుణామారపరంపముల కల్పనారిపరరవయులకుల(౨)రతు
గితియున్పొగడద మధువారిగాంచి ప్రగడల[illegible]|స్పురాడ అలంకని విధున్నబ్రూయారత్రు

సలలితారందాశవత్పత్రిలగారెసుందరాంశత్తలతాంత్రసు
రుచిరకారంచనకిబిమిరశార|గపన్నస వదవిశువ్రకంబులార
ఆచవతులకలికృలచెలవాలకదవసిరాలు[illegible]
లారవమూ[illegible]ప్రరంపు|బారతిపుత్తులవి[illegible]
ప్పె|పారితనంపుంకింప ధ్రు(ద్రు)తు[illegible]
దీధలారశ|వె[illegible]

వనిగారావకతతితింబు [illegible] తిత్తి [illegible] గున్న [illegible] ల పే [illegible] శంబులు
[illegible] కత్వంబున [illegible] ష్టుండ [illegible] గళనాధ [illegible] లబు
[illegible] గామండు [illegible] గవండ [illegible] తిలకంబు [illegible] పతిత
వనారత [illegible] రూపవిమందరదను [illegible] భూతా
[illegible] వాణి [illegible] యనంబులవాగిను [illegible] బు
మగం [illegible] నలె [illegible] రుప్ర [illegible] ంగబు [illegible]

[illegible] కాంత [illegible] పతిరుగ [illegible] విభ్ర [illegible] పరత [illegible] సరకాంసు
[illegible] పులకత [illegible] తలవులలిశవి [illegible] | [illegible] తలంత గుసత్తు [illegible] లుకాంలింధి
కవిలు | [illegible] ంరతాన [illegible] సాంశలాంభిత బంధుకాంసకబంధుబు [illegible] | సువ్వ
బుమరూపవిలయుండు [illegible] విభవు | కంపల [illegible] మరాకవితల [illegible] | [illegible] తపాదప
[illegible] | బుత్లె [illegible] వాంగ [illegible] | [illegible] వాం
[illegible] రూపరంపల [illegible] కింపు [illegible] | కంప [illegible] పుధరంబు

[illegible] తులు [illegible] లుపత [illegible]
తరవసాంతర [illegible] లు | [illegible] తిం [illegible] దకం [illegible]
ధరాంసవి [illegible] రాంకు [illegible] నవతాధ [illegible]
కాంసవి [illegible] రరు | సను [illegible] | [illegible]
వాంగ [illegible] కపు [illegible] లవు [illegible] పుధ్రుం [illegible]
గుణేగుర్ధంబు వాం [illegible] వుం | వంగబు [illegible] వాంగ [illegible]

స్రవము వలెంతయు రవ్వలు కెరవ్వులు| (పు) మదంబున నిడువలు
కరుణోలాదారాళ్యవళ్యత నియుబ్జిక్షు కుసుమ శరనికర పరగ్గను
నృపదాంచల కేరాళ్య కళ్యాంబుల స్తంభుల శ్రీకర చావ యస్త నత్ర
లారళ్య చెన్నయ్యకయ్యను తను వవికశితవదనబ్జ| చక్కనదనస్త్రీలు
తుచుల్ నిరుతనుంతకైకి లయంతి త్రోడ్ల| వనబులాచనుండను
తాం ఋతైమరుని ఖక్కలబూ న్నికత్రిచ రత్నులుండ తే[illegible]దాన్ని మన్త్ర

వయాంర్ష్యపాళ్ళుడ తలండత్రుళ్ళు కట కత్తాంపలు వము కొయికలుర్రై| దుట్టిపు విశవ చక్రి శిఖలు
ర్రై| వలికినఘ్ఘపిక్కలదీపోలంపంబుల్ల విరిసత్ప| ఠెలాంగీశ్వర కేశ్వరుంత్రైన నోర్షుండౌ
రళ్ళనంబులనఖాంకవాళ్యప్ప్రలన్న ర్శవా| క్రీరంభంబుల వంబులాధరసుధా
కవచ్చపచం(ద్రి)కత్తూండ| ప్రశికిలెబు ఆశెలనుగ్రిష్ణుగడు| చుక్కలగమినదిమిపుర్ర
వకభూంపుకుండదయ్యా| లయువతిఖన కతంబులాలిదాబుదయ్య అంతయ్యబయ్య
క్షకాంతికేంపుకుటకుపుంగనవేసి(త్రి)సంను దౌటన| ప్రకృనగావిఘ్నుండ్రు గుడకా

దరుకులు నేత్త్రి తెట్టుంబుబయుచవుచంద్రవు| కుడు వివిదాకుట
ఆర్రాంపుడత్తి పారల తోరవుంకైకపుడెయ్య వయ్య కరుణాతారో
పాంకులు వెన్సాంతలు| న్రరగిరచ(వ్రి)తి చేశిక్రిష్ణుడు క్రిపంకంద
సూంపుని ఫరిగిళ్ళ తివిశలదిగీ ఋషయ్య సుతులు దంసుబాడ సంద్రి
గిక్రకింబూంకళ్ళ్రా ఖారి బుష్ణు లకెట్టి తిపుంపద[illegible]
తితిభర్తి తూడ యుస్రీళ పృళ్ళ ధీరయ్య [illegible]

...ంచిత్తవత్తుల వత్త్యంబు కుక్షి కుత్యలగి [illegible] మనం [illegible] వితన్న
సల్లాపంబు । కర్తకం (శ్రీ) [illegible] గ్రహ్యవంత [illegible] (శ్రీ) తుంకు పా [illegible] ంబుచు
శుకొవాచ । వందకుంబరాశ [illegible] నివింతరాగా రాజు పరిత్తి సంపూర్ణ [illegible] లవేశ్రి
వయువింశ । క్షత్రి ప్రతిరోచ [illegible] నిబలలు । గరుగొని సుగంధ నిధుగ [illegible] వయువి
ష్టి నా వర్త్ర నిలువ దేశ । ధియా చిత్తము ద్భుంత వేలు [illegible] రుత్తు
లాగవు । శ్రీ రుగాశారయున్నో నదివుకు తేశ । వరుదుల నిర్తంరవంతు

[illegible] సంచ్చా ంత్రంబులు చినరబంధంబుల శత్రు [illegible] నిత్యశోత [illegible] తన శివవాంబు వెల్లన
[illegible] పాక్ష । వి దివవిన గరదంబు యూడా సుంత [illegible] లు వయ్యు ఉవదాలక్షన [illegible] సరిదిబు
భవచ్చిత్తులగ [illegible] వదం (శ్రీ) [illegible] దరు చిద్విచారం ది దశయనిపోదరం బులాం సెం (శ్రీ) రుకీయు
రశకియున్నియు [illegible] వంచ [illegible] స్త్రరవంటి తారాత్మ [illegible] నిసుంబు వాం గళ్లిలక్షి సెగరు
వయునివశపచం (శ్రీ) కనిగుడ వేశ । యూ వర్పు కమ్యు రవలి [illegible] నగ [illegible] వయునిన
మునవిచ్చునెందుయు శ్రీ । [illegible] తువు [illegible] రంతర్మ్య కత్తి శ్రైర్య చరిత్ర [illegible] రులగానాచన

నం బలు గంబులవి [illegible] గి శ్రీ నరపశుల [illegible] । శ్రీ నవి శవేల [illegible] తను
ముత్తి శాంసిల్ల వారావూ [illegible] భవరి [illegible] ధర [illegible]
వయ్యు తరవ వృత్తగ ఖగగి గరానుములు । కేరిము ప్రదంగ [illegible]
దేశి । ంలాం మం న్న దాం ంబోది ంచే (శ్రీ) గ [illegible]
పాంధర సుధ నింప వేశ । రంబ్లు నిర్వ వింతువేలాగ [illegible]
వారి (శ్రీ) యు । కవు తే ధూరి నే ధు నీ దుక కేరుంగ [illegible] రువ

బుకనెరాండుంచిప్రు। వంరామ శంఖులేల వురవి దాంగివితీ గప్రు। రెండుచే
తేము వుూంవు గలవుూగి అంరయు నెంట్లు వుఖ వద్మగంధవు। ల్వురగినతే
నీచాంద్ర। కవులఅకుకుగారెయు గాదె కృష్ణయు। అయు। అత్తలు వంరామయు
పుత్తుబునెంట్ల [illegible] ప్రురు ఖు భిరాంపుూవాంవృ చెయుశిన్ని। నెరావనే వయు
పుట్ల నెరాంబూరుక్తి చె। ప్రుగులంబూలవ్రుబు నెరాగరవింప్రుమ్ము ము ముష్ట్రు
న్నెంచయుంతెరామవు శ్రుమ ఖంయు గరియయుం [illegible] గరచ్యునావు [illegible] ద్వ్రుల

రతయువారవింకక్రుష్ణ। యుకితెకె ను దారచింవత్తి ముబుస్తే। యుద్ధుభి వచ్చురకౌరవింవకు
బులంకచ్చికుసుపుంబులచంత ఖంచింవనెరవ్వునే। అలవలగితెయు సత్తి వెక నీచి కాలవక్రుస్త్రుమి
క్షగులకారాతీకకోత్తకనాధులన్నుగా। రామత్తుల తెసియు భ్రరంనలారతిబొవగత
వగులవల్లిక్రకిత్తాల్లిపల్లఖులుకలంన్నంతిరచిత్తఫ్లిల్లి ఖంచ। లృగవంతంబు దలంవరెతగు
రన్నంబు ప్రుంర కృత్తుకాయు అయ్యుక్తుండల తీక్తిగంధ వుయునుకలంచితవంతల పొల
రెచిదంత తెమ్యుక్ర వారావులదాసులవుంచించి ధన్యుంవరలంపవే। సిల్యనీయుధరా

ప్రురవిజ్జితే (త్రి) సూంతవవయు బువదతెతీచిప్పుకెలతే। త్రు
తులుశితోడ గంంతి తో యుబూంక్షు। వువురువవునెచు చెనే సూా [illegible]
నీదువత్తులున్నత్తనిహూంగబలన్నరుధుత్తునుచిర్తిగనృత్తుకేలు
లవులన్నికెలనేపుత్తికనే। వుగవారాత్తతి వరాబుబతతగత్తు। కెవూూ
వుసల్లుధా। వుంతితపల్లవాధరవులవుల్లంబులవ [illegible] లనేలుంలు
(వ్వు) తనీక్రుష్ణ రంబులు నేతుచేరివాతె [illegible] ప్రిబిలుక [illegible] ంనె। విగిరా

౧౯౩

పదముల్ ప్రొవ్వులం బాస్యప శ్రవంప రాళ్లకులు భాసిల్లం నవర్ణుం బుల్లై। ంతలు
దా బ్రొలితవర రోద్దారులు ద్దై గాం నవిదా వ్యకాంతుం చవ్ పలభస్నమొం బిన్నమయు
తవుల తియు వుప్పుల లనాం రంతులకదిల్ల వారిరవిరితంలాందాగాచప్ర చ్ఛరాబె
గలుగాగునై కంబూంద్యుప సంభోగవులతో బుతాకుంప్పు కుప్రిదష్టగ్రం
భిరవకన్న రాంకినిగా। చెప్పుగదంవ బోగతిరివరుసేతలనుల్లముతప్పతి

విదాంశైంప్రుల సుం[illegible]దాఅుంగిపృగ[illegible]ంధులబుడుతుంరతా। భిల్లి[illegible]
రక్షిదాక్ష్యనంబు గచింపగగాం। [illegible] కన్నిం [illegible]ంప్రై [illegible]
శ్రీప్ర। కలకాలంబు నవరంబు [illegible] కనిగాం కల్పింపదాం [illegible] కలరిదుం
మవరాతియొప్పుండు [illegible]ప్పుల వేవితకన్యానాం। కెప్పు [illegible] తప్పకుంబుబు ప్రవిరాం
[illegible]యుబు చెలియరాం వృష్టుగాదుం వంనుబాం శివనవులుక్షై రంగ[illegible]ప్పైవ్రతగాం।

[illegible] భారతలు [illegible] దేవి [illegible] ంతులవా [illegible] రియు కరయు [illegible] కంబుదే
[illegible] రాంవవులు [illegible] రేవుతి [illegible] రుచు గాగ్రైతం
[illegible] కరవులు బుధు రాజ్యరంబు [illegible] దే। కల [illegible]
[illegible] వులుప్పనతందు వచ్చిరం। చెప్పు [illegible] కరరించు [illegible]
[illegible] కంటాలు నుండు నుండగడు [illegible]

కాగ చ[illegible] ప్ర సారంబు [illegible] తెంత్రె [illegible] గాచమ్ము [illegible] నైల త్రంచరుబ్బి మత్తె
యుల్లు కేలి బు దొంబులు గదవి । దిశాంతకమ రుం బుసం దేంట్య ఉయులు
మయ ప్రియయుం తేతెంచె రండంబు దా । భిందు రే తెంతురు కలాంగ ప్రశ్న
శ్రీని వయాంగ ప్రద వి [illegible] ర్త్రిం బోవేం ఘుంబుల [illegible] గంబు ని రతూ [illegible] ౮౦
రించు । రయుష్ట్రని కాంవయుల నైది రించి చిం మిశ ప్రుధవీధరం [illegible] గ ని

మ [illegible] రింతయు । వయత్రె నింతూ [illegible] వయ్య [illegible] వి ధం బుల విశ్వ
దిశానలంధ ప్రా [illegible] చెరె నది స [illegible] రుం కాలు వేంతెం చెన । ల్ల దె [illegible] ంద వరాంగ కవెప్పు
ష్టు నవనంయుచ్చిం తలబ్బి [illegible] ర్తె । వయ్యగ [illegible] దళ కెదురవ [illegible] లు లకలన న
వే । రయుష్ట్రిని రం కె కర్ణం [illegible] గంగ క్షీత్రులవు ।
ష్టి । నత్తుశ్శ్రు భాసురేం [illegible] కేతి [illegible] సాలల తంతుత్తిరంతెలుప్రైమ [illegible] । కాల [illegible]

[illegible] త్తాన్నే [illegible] రాంధు [illegible]
[illegible] దారం [illegible] యూర్ణంబు నం । [illegible] తెం [illegible]
[illegible] తుం తి చావర్తనంబుల గారవించెనం [illegible]
రయుష్ట్రని పదన [illegible] రయుపరాంగ [illegible] బులం [illegible]
[illegible] నా కిత [illegible] ంగ వయులు [illegible] ంద [illegible]

శ్రీ ౯౭

గతిరాం
దీతలు

యూం పుదరింటు తోరిందదానగకర్త శ్రుండను నాం తో [illegible] మం న్నా నవిన వజా
తాని౦తెం। నిపుష్పులతపె ంతేనిందదానగక్తి తుపాస్త్రు నపాతాంకియుంధరపా
శ్యూతంయులతినియుచ్చుంతిరెలతాంగులంకరునుభ్యందారంకావివుం ద్వీ
నక్షైనకతా(గు)మున శుస్తం తక్కి క్తగోపాచిప్పు హైద్యు శేతగాపితలుతాత్రి కలద్ది
దరుమూనపునీరుంకర [illegible] యుతేసకాంరచకవలలాదలఅ అటచి। చార
నలకగారిపానవలకపంవిరా। వలకసూనపాని నెల నుర త్రు [illegible] చ్చి। తపుసు

నాత్రి ఇర్తిలాంపుమదలుపోలినిందానగకవూరెలు ప్పుంతేయ [illegible] ంయుగాంనెం తాంగతెం
సంబుచెశిపిపుసూనసరిదిరందానగకరమునుంతూస్య [illegible] సుదాపుతింజ్యు తాష్పునిచెప్పి।
శవరుంత, వన మూన్యంబత్తెంచిరోనకవిభిం వల్లంప్రు[illegible]తుం పాతుచర్య మునము
రంచిరయుఖ్ఖినిరియు తయ్యగాపికానగతలుయుశ్లో - శ్లో - శ్లో - [illegible] నివుయనంచికశతమునే।
కతుగుచరా [illegible] పుష్పనసునంతేఅతింయు। నెస్తాతివలయుందిదాంపలు। దీరతనుప్పిం చితివి
శరలశవలరిగునల్లుదతునెయుతియ్యచ్రియంయుశ్లాంధచిక్తధవిశిరుయునె(త్రు)సుపుస్త్రుంతుచే।తి

చానేవునితెయువునేతనందానగకశలపోస్తుంతునుచియుత్యుసాంతత
నసుయుగాంధరక్షిపరించెయినర్పురుతంత। పాంప్పుచివదలగాచిప్పి
ల్తాయులు పోస్త్రులుం గ్రియలు నరపూనాంధుపైజాప్పు పి। చనిరంధ
సైనావల్లభులత్రి తుంధ సెప్పినభూస్తు। నిచెంతిసుత్రితుయులతి। శివారం
నభింయుతానగచేయు తివచెలతినిస్త్రుయుష్ణుయునుయలనరిగా [illegible]
నిదితాత్తు నిందుతప్రతోన్ని నిరించిదల్లు రచిలోనరత్నూ విధ

ష్ని షంనుతి శైలరుగాన సత్య [illegible] ంటలురబుపెరతు [illegible] ంగడెం
వ [illegible] ను [illegible] ననుని [illegible] రళయ [illegible] సు
ఖల్లవులు గాంధర్వ రాంతిం బృవలెం [illegible] యుబుధరం [illegible] సంతుష్టు [illegible]
జేని ఋషిస్త్రీ తితి దవులసుడ పకల్పాలు తగళ్ళు ఖవదల్లాసులవేసవల । నగగు
ఖంచారగమఖి । వనవెళ్లం [illegible] నీకధాం వల్లు తవులు (దా)గావంగల్గ
తిన్నర బ్రాహ్మణంబులుం । [illegible] నమునే రాంగవతి నేగ [illegible] వుగుప్త వుత్రే

వ [illegible] విరాదికీతి [illegible] శరగానేగవశల తప్పసంసారభయంవులల । పోవి
గొల్చి నవారలకు [illegible] పుడు । (శ్రీ) నగగణంరాం (శ్రీ) వనరిదు పుష్టదియింగపుణ్యాలత (గ)
త్రి రయు । పుధుర యమునదిమవాగ [illegible] శివుఆగింబెను శి । యుద్దరావర్త్రిత సంచేపక । విధి
వెయ్యగవుసుమంగపు రాలునలిన దళాంగ్రాయవులు పుంనలు [illegible] రయుతమెవిన స్మ్ర ధ
చేపురాంతిదాన నిరూధమైవర్ణు తేనివారలకు పురాణారాములసేవ్యాప్ర దవాయుకయ
[illegible] లాల్లవిపెలది నేతి [illegible] రపమురాంవిభవెడ్లిగోపులవెంపి [illegible] । నిరభూధపెట్లన నీపదము

(శ్రీ) సరంబుపట్టుగలగ్గి । [illegible] సరంయరప్పనసరస
[illegible] సగ్న భూవిషవెనీ చరణావత్రములు చంనులు [illegible] పితు [illegible]
[illegible] సంగళు తాపసులల్ల విధి పింపగ చెయ్య [illegible] పలరుల్ల [illegible]
దళి [illegible] సంపరాదివిప్రులం సహెనసవేరదిసల్లతప్ప నిరంతరత [illegible]
నీనగవులు నీ [illegible] లు । నీనారాం విపదరణాపయులు నీ [illegible]
లు । నవపుసిల్లలు [illegible] రాంగక్కడుసెలపల్లనేరం [illegible] లసేవ

వటులుకవులులకరతునకల్వుటయువరాజపఖిచెళ్ళకిప్రవేశముధీరులువెళ్ళికిశ్రీ
ఋూగప్రభుగారదె(గ)ము(త్రు)మో[illegible]నక్షయు(త్రి)విపలదిగితియుశక్త్రరాముదం
ఘురతవత్సరంఋశారాకోపవాటకోంబు। వృత్తితవంకారాంకకంగతంబు।
ఋూఢకలంనరివులుహుంచేలు [illegible] ంబులై [illegible]
[illegible] లకె [illegible] (శ్రీ) [illegible]
శీరాంగ్రేంపమ్మంతనములు। [illegible]

శంఖుత్రవెలయశ అయుచుంచ నభూగశ ఖ్రిషగాలభ్వర
ఋ।భ్యుత్రు తానమానిశ్చవుతువ క్షత్ర ఠిర శ్రీ బ్రాంశి।
శ్రీంబ్రిభూరవలుబ్రుర నిరాంయుకయుతం న్యతి గాంగివి
7 రిక్షిపారదీయుకయు తింయక్షిలియు రాం గతుర్ధి కాని। (శ్రీ) యయుబిలుగాంగా దూంగి
తను రాపేంయుని-దిరి రంతు మునశ ఋగత్రాయుంయు (శ్రీ) శబివాదు। పొంసు.
శ। విశ్వేశ్వరీ సనవించు సతులు వికసిత వదు ఖుస్త్రై। యెంచల్లుగంగ ప్రియ (పిత్రం)

గర్భపుర (ప్రా) ప్తితత్పఙ్ఞాశిధూపుతిత భాసితమంతల స్తోసరోరువేశి। క్షితిత వెల్లనకీ వెలు
బు (ద్ధిం) వ చస్త్రి [illegible] మంత్రతలంబు దుర్కిర్తి మఘ్జనం [illegible]। భ (వ) కళ [illegible] నభవ దం (శ్రి)
సంస్కరరాగ చంగలముక్తైన నీవు ధురంధరా। మృత్యువు వడాగపమారుణ్య వింశయ్యు
రా (త్రి) లైన నిను కంసులనాశ్రుపుడు బు [illegible] డ తుంఠల। శ్రీ వరశిష్ట ప్రద్ధుపునగచొసైనివేలవి
న్నపువెన్నన వచ్చి త్రిపి నేగగవెఱవెలాపారమునుండి నారవిరా। వెన్న దొంగ బొరియు తో తిరుగు
[illegible] లంబు। మోక్షంబులలొ గాశీలు ఉపే వెడ్ల యగ్రకుయు అరవి

గమలు ధీరభుసలోత్తనయోరాగనువేత్రతో। భూపాపివృష్ణికంబులం
యలుగవులు [illegible] రవులు లో [illegible] రమకొలరుప దగదెఱ్యు
ఆయ్యునీవతవింబిగళ్ళిరు గళీసు ఖిలాంగలంగకలాంలితరప్రి
ధాతృప్రారుడైయ్యు ఉయ్యు అక్కటు బంధుప్రాణులు నంద్వేలు [illegible] వయాలా
[illegible] తమి (3) యునిర్ధ వయు ద్రుపదు గళ్ళు నేయు [illegible] తిళ్ళు వందన
దంభులకంఠిరా [illegible] మ్మలవయనా [illegible] లై చిత్తు ర నక్ష్మీపరగాం

స్త్రీకృష్ణసైపుంజాకీశరత్కారణంబున ఘనాపదనంబు రంథ్రవయు కృష్ణనీ(శ్రీ) రాయలనుక (శ్రీ)గణపత్య ధంబిన్నా రయు ... తయుశల్ల నుల రత్నాల లలు | నాభ ...
కలుశాస్త్రకారకేతు కృష్ణవరావ స్త్రీదయువల్లు | శల్యడు తరపయుగ ఘనిశాస్త్ర వింకైలికడు నీ | శ్రీద రుద్ధు నరిన పుంచేసిన | మదిగాంతే స్త్రాఘా గర్భమిశ్రమి ... గతి
తెల్లరివయుల్పిరపనత్తవయు వల్లిరు లయింతువం దాలినియనంయిన వయుగ్రత్తంరరవింత నాథులల న స్వేవి నేడు రెండుమూలా | తం రవయులరార్పగమ కారాతగర్భ వనత్తను
అనేకవనితలమునవయు శ్రీరాయుక్తనరయుం కళ్ళై ననంత | తంరరారావిలింపం గదరయుగుగావిందవ రం లియువయు అరయుచ్చుంగనలంచి తత్పురవయు తెలాసం కిరచుచుం ...
త్రైవలంన్న ధమునంన్న ధుంత్తరయు మనారాజ్యా కారరాజ్య పరిరంతాగ్రహునషిరాం బరధా రిరయ్యవైద వెంతత్వాంబరాషిమాం పంబున్ననియ్యకయు విభునవ ...
వయు | వచ్చిననిలుచుంరదు సవరయువంబులభంగిన్నియుసియులఖలంరాలుకృతత్వత్తినంబులి గాం వింవి(శ్రీ) నె నుకెంగేలు చుట్టిత్తా నిరతు | రారం తరయుర్న తెబు ...

౨౬

నావమఖ్య తులుంగ ప్రసనిదేలు కానివలుధవములైనంది। వనిత యెుక్క క్షత్రియుసెనం
(శ్రీ) తులుతిబంధంబులుగా వించి। ప్రజాలరుభుంరి కొపఖ్యా పుజావలుస।
వింరుకంరులుండె। శ్రీం విపరకవతల వలు ఖ్యాంచుచు। మతిగిగి తనవి
(శ్రీ) శ్రుకవయ్యాంశ్చి వేన ఋతుకధలు గ్రంథఎగ నాంగ గళి ఫుసుదం।
మలభ్యాంత్రానసు బాంశిచనగ గళిపాండభులు వెట్టా ... దిదె
తె। శలంగభిప్రాం ... ష్టుతె ప్ప్రుచేసి। ... వింరుం

చు తాంబూలచ్చేపితహాంత్రు వాస్తఫలున వాంఛ్ఛె। పరతి రాయక్ష తెప్పి రిరయ...
దష్టదశనరతుగుచు ఫంతాంశుక్లైకతి। వాంగితి ఫాంతిగ మలు వరునిభ్యాగా చియుశ్య
తేనసులను నవాంభిస్తే నరేంద్ర యుబ్యా ప్రక్రలతారంగ్రి రూంఫ్రు నిందియుబ్బల రూపవయ
ఖ్యాతమత్తె నలో చుప్పలు ఖ్యాతుచుసుంత్ర్యన అరంగి క్షైవత్త కైయ్యసియు యరులయుంచె
సుకత్తె। గాంధశివత్రీగిన గతవేంగాముం శనిరేంత్రాయెసి యుద్ది యరుణికలందెనెంక
సుకత్తె యొంఖాసెంచయుగలవెయు వ్రాయుధుయెకశివెంధము। మరలగంటునసవులుమనే

వయులు శిర వెళ్ళ త్తకెత ... యులలతాంప్తిపి కాశింరె। భాంప్తు
శాంతివయుఖ్యకమల వలబియాంగచచుచె। శరు క్రింరాయు కతెర
ఘూంగత్తి తగతెల క్ష క్ర గతవట్టిత శ్రీధ్వ తమలు పోసి వెలింయు నర
(శ్రీ) శెకి రరుంధప్రాంయితివని తెలాంరుప్రులు కత్తాధూ
తె। తాశ్చరనను వివ్వను యుంధాగొ బాపపెనె పాంప్రదిధిం
తెశ్వకతాయుల్పయుపవికళ. ప్రతి వృకప్రీతి। సెలికించిన గా

కొంబులు| కలకంఠివాదశతకలితో| కుటజతులన కనకతయులం గులరింతులు
తమ్ము చెలుల వ్రతుపొదప్రాంచుల| సెలకరీణ నిక్కవమ్ముజయుం గాదు చూడ
లుగని విచుక్త విరహతాపమ్ము పూర్ణె| పదమోర్పునంబు సవిదీ|
ఘుండు నంబూరి వారలం క్రీర్తి| వందారకుందరసువపు ప
గాతరంగ సంగత శీతల వాలు పాచ్చురంబున| కైరవ మానసం త్రస
పావిదరయ విధిచి పరిపూర్ణపరమ శైలారకు ప్రైయ తమ్ము పొందిన నంతున శల్లనము|

పల్లవపులు ఖగికేకియు కమ్పుపప్పుటన గాని వనాంరావితంగ పట్టి గాగ ధారయందు నాసకృ చాలకి
తను పొందిన| దిని వంచించియుం డ బాలగ| వరంబలత్తిను వారుడు లాగరలదు
పరస్పరమ్ము గలిగిన వంక్తిర్నం గులకుండి కియుకమ్ముల శంకారా (శ్రీ) రాం తుండు నాంతాబు
రివుకళ చిలకితపవమానవన్తిత వంశుకర నిరవరక్షు కకారసుతు వారంబున|
పులినంబు (శ్రీ) వికించి వారుణుల విభ్యాసకాంతం బుల నిక్షేపకుంట (శ్రీ) తులు (శ్రీ) పలా
కాశింస్వరరాం చలములుగా తురకములు వఝై| క్షీరముల సందడింపగా| పీఠము

ఫలి క్షేత్ర పక్షి నాక చక్రప్రకాశు| పక్షులను వాదరు నిలిచి
త్రి [illegible]
శపరి (బ్రాం) తుంక్షిపనాంతరం బుల శక్తి నిరవరయు క్తయ
శరక్షాలకం (డి) కిరణసం దరివాసంక్షేత్రాం ద్రాగారంబుల
దంబున కావమ్ము నబంధంబులు విధిచినవిధంబున కవ
గళ్ళుంచిరంచ (ప్రి) రయునకు నధిపాం [illegible] వెలదిగ్గియు పరత

వస్త్రవంత్సుభ(ప్ర)పితంబులు। సుందరు తేలి(వ)బువధూత్తరియ్యౌ॥ పిత
ని(భు)ములం తెంరాంబింపు సుష్మౌలిత(భు)దళు గ్రంస్త తలంబుల నరచి
వుగాలుపకలంక కొందలుతురులు గాలి చినను గాలుపతుంనను॥
ల్లని యూర్పు లూల్పు కొంచినకొంబులు తురు కొందలుపుకుపులపుబున
నిరాదలగాలుతుంచి ప్రదుల। భర్త రావంబ్బులుపనరంగ గాంతను
గోజి। యేలుపుయ్యంచులంర యుష్మ వయిస్థిశయ రత్పలించె

మహాశక్తింగానిపెంపొంద(త్రి)భువనదేవలక్ష్మి మెన దమాం [illegible] యుప్పువేందనాంక్షిపనవంత్రీన
సుకుచంస్థ్య పుల్లుచు స్తారుచు। క్రేదులల్ల్యల్లు రుగుంతల్లి నీరి ధారాంయుత్రార
కొలుతురు మత్తగం చెలువుగొరుకుమారా రాయ్యపన్వ్యానితంను సుప్తేశించి రావం
పుభంగి ని ఫలపు కొరతుస్తా సఖిని భర్తృయులంచు పిష్టింపవు కొందలుతం(క్రా)ల
కొంటువనివారిని గాలుకు పారెత్తి గాలుచు తలగా ప్రపెల్లుచు గాలు వరాటాకారాము।
పృ [illegible] నసుగానంగలారపరము కొరుకొన్నంతే। స్వాసబంధుడ నిత్యౌ। ధన్యౌ

నారదా [illegible]
చిగావైన్యైత్రియ్యగరేఖ కాలాదిన కొలుతురు కొంకర
స్నేంబుగా బితికెన। సుందరులు పలు [illegible] లు
ఘనాముబాబ్బి। దంతులగలువారతును దళిదపుల
[illegible] రాము భుజ్జులభిదవినులు॥ వాత యుస్త
[illegible] తలగగిత్తెబుయింతశేగ వయ్యేన

ఈము శ్రేంరూంపవేయు నశ్లింపచేరా। ... వింబి భంబి ... పొందుమ
కేశుధర్మతుబూరాచ కెల్లి కత్తళి దండలు బంధువుల గ్రగల ... శ్రల ...ని
చెందు నకేవం(శ్రీ)ంఖకులి ... నిరంతరము శ్రీరఫ్యతము నిత్యపు
నులాంర కలిప కృతిచింపరంష్టి ... చతే గణితుపారంబిలిత్తని। చక్రశివా
చి(త్ర)ము గ్రదిష్ప్రా। చేసినసుమండల(ఫ)మణి ... లపరక్షరలక్ష చాపము
... యుష్ణులవ ... గకులం విరంగ నే శ్రుతియు గంపారి।

దానా వింపరింయ్యుంచెప్పా। ర్థని శుండా వర్తనసంయు వర్ణ నపురుమం తద్బురవే కళ్వంబుదశ
వర్ణిన శుంనిశూ తైల ఖింపు నే। తగదుపొంతితి దప్పుస్త్రీ ప్రసుత ద్బియోంగ భేరంబు
నుంనమింగను (ప్ర)తలకరింయుయుగంబులప్పైన సెరని। గ్పయుత శాల్లు ... నసు
శరవయుల నతనిసుగము పయునలూ। నిక్తిన విరయోంగ తాపము। వక్త్రదవిత్తి చిరిలతా
నాం। తాసు విలాసము ... విధప్పురిత ... సాంద ... సవయురాసవు
వర్ణించిత ... లంకృల నలంకృతునై। వక్క ... నవుం(శ్రీ)షదన విష్ణ

శ్రీకళ్యాం ... (శ్రీ)రయుతుదాం బింతింబు ...
తీ ... గల ... [illegible]
యు(ప)తుపకారతు గాందలంచి ... పొందు ...
నగుబుద్ధి ... [illegible]
నవిత విండ్ర ... నూవికాసము ...
రు। ... [illegible]

పెంపువరల్చి యొప్పుగా వాయింపుచు। నందులవారి గానసందడం
కామినీజనకళలకాంసాంగంధికగంధబంధురకరాంగుళికిసలయ
బునఢమ్మువనిచిచి। ముఖ్యంతుగోపసుందరులకెందరందరకు సంద
ఖులైనరాసమండలంబున ఝల్లించె। వెల్లిలుప్పరర్షంబు నంగనసమ
ర్షంబులకలుపుష్పకాననుచు। పల్లవితనవస్ఫురితలతానికరాలంబ్బు

బహుశాసనంబులు నారగు॥ విరళంబైతరళంబుగాని వేద...స్వరకళంబగు వృరళంబు
ంబులులంతెత్తిలయంబులుంగుండా। వివళంబు నవసిరితళ్ళి నవరంబుల్లు సాంఠిం
రసుందరులకవల యడలంబాసు సు। తనకవలంతుడాలసురిదరులుయనలు। ందఖ
వర్షంబులుంగరియునందు। (వ) సూంకమంబులిసవాంచరంబులైనవుచెంచం (బ)
త్రైనతమరాలంబుల సెంబగుసాగతింపుచు। వెంటుకుడిగెలయత్తే నాథ ఖతే గతేరు।

శీఘ్రంగెలనందుకాని। వంధుర్యంబగుసన్ధరంబున గ్రింయట్టాడి
విప్రాంతంబుచుచు పలాప్తనిథంగిం (బ్రి)షంగిద్రాలు। నవులకల్గి
రిల్లు। నవితవిద్యాపులవే ... నవెలాంవల యౌత్తరతౌ వెల్లి
శీలంబుల తెల్లంగు నెరప్రచు। కలుటవివరంబు రం
జల్లియుద్దిళ్ల పెళ్లు సూంఠుపుయుందరంగినాం సంగతం

నల(శ్రు)రణంబులం బొంగులచంచుచు [illegible]
రారాజీ(వ)వానసూధరణంబులం [illegible] వాననుండైరయు
చి(తి)పాద సంహారంబు సలుపుచు| వర్ణ [illegible] బిలుంగదియనితి|
సంధ్యాభవత్తు| తండలీవరణు| మురరి| బంధ(ప)ముఖంబున్నైన విశేషరాం
కనకకింకిణీమంజీరసింబునంబులుబుగబ్బి నక్షత్రరంబునం

ంతి| వక్త్రకమలారుణంబులునగు| బుం(ప)కళకలనిర్మలనఖరశుంపురణంబులునగు|
సముజ్జ్వలితనంబులిపుభుంబుల పుష్పంబులు చల్లిసజ్జలితకమల(ప)కరంబులకైవా
నంబుననతనంబునవర్తించి| కొండకోయు(డే)తెలుంగుదానునగు| కంబ్రి| పద్మ|
సబంధంబులనుంబాచ్చి| అనేకపాద| సమ్మపాద| వివర్తిత| గతాగత| ఫలితి|
ప్రైవేలంగ| ఘుట్టిత| మర్దిత [illegible] పార్శ్వగదా(ప)ముఖంబుల [illegible] పాదకర్మభేదంబులు

(శ్రు)తిని తంబ్రి [illegible] కొంపలంకరణ [illegible]
[illegible] బులు| పల్లవీ [illegible] కంఠంబులుప్పనితి| గీత [illegible]
న(శ్రు)| తందంత| చతుర్ముఖ| చ(తి)వాల్ల| చతు [illegible]
శైకాంఖముండలు(తి)ఖండి(ప)ముఖంబులైన తాళంబుల
కేయురుబుగనుపెంచ| శరవిహంగ [illegible] (ప)ముఖంబులు

చాది శిరీషంబులు నగు। అవక్రాంత। తోలాంతరపాదు। సూచి ప్రపుఖం
బులు నగు కరంబులం దిరంబులగు రత్నవతికంబుల వెలకుంగులు
లైన కరభాంపంబులా వరించుచు। కపి నిబద్ధ సువర్ణ చేలాంచల ప్రభా
౧౦౭ ఖులను। అలాత। దండపాత। లలిత్యువి చిత్రపుఖంబులైన ద్రివతవుం
భరువని। నందికత్రువుం దిరంభ్రసుందరంబులైన రయురంబులం దిరు
యుం బ్రభా బితచంద్రమండలంబుల [illegible] తుండలంబుల [illegible]గు

బులైన స్వాదవుచారి విశేషంబులును బంధు ప్రచుర। సంకేత ప్రకారణ కాంత్యాంపు నైలావ
నింగిచరంగులుం దరువు కౌశ। భద్రకుంద దపుఖ। శ్రీకర్ణపుఖ। కపిధ్వజ కాంపుఖ।
పరంబులును కరంబులై దికౌంగ నావపుఖంబులకు పాలిప్రాయేవశకుం లారం
భలంబులును ఎలనర్పుకు। కమనీయతరంబు కంబులు। కంరాంభి రాకుంబులు కలు। కలు
గుడుపతి గలంటుం బాణ। గాంధార బాణవైలక్షప్ర శ్రీవ్రే పుఖంబులైన శ్రీమరి
తెలుత్తరంబుల్ నృత్యంబులు నలంపం। గతి విరల ప్రాంతగండ దేశిక। లిలావతిలక నే

రంబులు నగు। అపవాచిత దిగ్దళి ద। కరంబులును। బ్ర
శుకతుండ। లాంగూలవద్మకోశ। పతాకంగ తాలపతా
గ। అర్ధచంద్ర। ముకుర। శరవాసన। ప్రపుఖంబులైన
స్వాపతెడు స్తావకంబులు ప్రౌఢ। లిలాకాంక్ష కమ్ర శ్రీవ దు
విశేషంబుల విలసించుచు। నిశ్చయంబులగు [illegible]
[illegible] కంబరంబు ప్రపుంఠ। నరసంబి [illegible]

బుశ్రైన క్షరగాంబు వెలిగించుచుం । వెలిదంబు విరులరేకులకరులు లెంకు బుగులు
లంబున కూంభులందే బులిబ్లు చుం । శకేశవలి మూంర్తు సాంబాంగవ్వ దర్శంబులగువద
వాంత వరవృత్త(ప్ర)వయుఖంబుల్లైన శిలో ప్రాంగంబుల్లునెరబుచు । వృగ్గాంభి తిలకం
కేబిశశర । కంఠ । కేవకంబులాం వలించుచు । సుప్రినభుడాంరాంసకంబు సంబు
సుంబారె । కుతలరాంసంబుదంబై । నందనవనంబులసాంబారె (శ్రీ) మరివిధాంతలి
వసుదేవనందన విశిష్టంబై । విశిష్టచరితంబు సుంబారె । ధరణిగగనపుండెబ

సంతలిపలక విపరిక ధృతపనంబులైతనరు । వబాంత్ర ఖాంతంబుల బాంలంబుల్లైన తాం
సంబుల(ప్రి)య రాంగగంబు (ప్ర)కటించుచు । సుదంచితపింఛ మూంతిరాంమదయూంఖంబుల
బులుంగలు । నిలుల పలకంబులు విరవరంబులు నకరంబులు తగనవరాంచితసూంచి
తపికలబున కులసాంళ్లాంసకంబై సుధాంశ్మవంబు సుంబా తెనుబ్బులరసాంభిరాంమంబై ।
తమూంనంబై । మూంనధసుని చరిత్రంబు సుంబారె । ప్రధాంనప్రే త్రస్తుపదంబై । సమకరత
సుందరంబై । సుందరితర్తు బుకుంబారె । సంగ్రవాంరవునెం పరిరంబై । వరపర్ధాంతిల

నయ్యుగ విబాసంబ్లులాం వరించు । లలితపుంబితవికరిత
కాంతా(ప్ర)వాంపబ్లుల సుంపుం పాం దింపులనికుంబి తాం
వాంవిద్ధపతిభింసవిష్టం భరించిత (ప్ర)మయుఖంబులగునగ
రాంపరాంబుశ్రీబు సుంబారె రాంగపుంపుంర్వ ప్రురర్గమం
విబిలసనంబు సుంబారె । బహు(ప్ర)బంధ ప్రాంసురంబై । సక
బరుంబు సుంబారె । సనేకవిపాంధిసుకుమాంరంబై సుకుమ

౧౦౫. కవులు

తాది సంది యలు రావ సేవం బారాయుం దూరులు కడ నే కవసు:
శాంఛ్చ్ర తిశల మార్గ విరాగ విత్ర్జలు యుల్లువు| వల్లి వది దాగ
బాణు శుండాలంబు శీల నాం శ్రీర నాది లీనే కరసము లిఘ
లయుసముంన్నక్తవల్లంబులన| సవా(ని) నంయుసురూరి
కవారి చందన సాంద్రవ్యంబులు నుండుచు| వల్లివి వాసరు
కృతుత్రై మంపికరేలు నిరయు గధవులు లడా(రి) లంచు చంద

పుల వ [illegible] యులు [illegible] లంటింబి లిని మరు కులయుతవే సవిలాం వగా పాన పర్యాంతు త్తై రత్ను
యుయూ ధారా [illegible] వనకరణ యువరింపు చున| వినారాదింపంగ కేయూర రవి క్రీర్ణ నీరధారా [illegible] విషిక్తంబగు
తమలారాచరణంబు [illegible] గాగసు చు| (సు) వధూమణిసే శారస్వ (పు) రత్న క్తె కలు [illegible] రక్షార వపరాగ
పుసు గాపుచున| [illegible] వితాంత్సుచ కలకర లంతువుపం శంబులవలన| (ప్ర) భాం తర్వాంసుని
కులవలన రత్నాలచం(ద్ర)చం(ద్రి)కా (ప్ర)భా భా సిత నీలశైలంబు (త్రి)ంర్యు నమరె నంతాయువ్వు
రంబున న్పలితలంపు [illegible] లంబులు యుక్తమయు తీలా శయ్యలందు మరిసుఖాంగమత్తై కృత్య [illegible] (శ్రీ)ర

లగుచు| యెయుత్తంబు లైన సరస [illegible] చులాండు చు| శలికలకు
ములాసాంరంబులం దగుచు| (తే) దే తాదిసంధి యల్ల [illegible] వసు
గరులంబుల వలన భూమి [illegible] వితాంపు చు| [illegible]
ఖంగి ఖాపిల్లువు| [illegible] వల [illegible]
సతులుం దాసును సిఖలా వె [illegible] చేల [illegible]
లందనిపె నానా తిలలా [illegible]

ంలంఖ్యశరత్వాలంబువెంసుం... వులయస్థలనలక్ష్యస్థలయం
ధర్మవర్ధంరయు ధర్మశుశ్రూషయు ధర్మవర్తింతయు నైన సుత్రర్మాధికుగ
చెప్పుచునేనాయుర్విశుకంరెంరాగింయుట్లని... ఆధ్రిపలదిగి
లభిషేకుఋశయు ఈశ్వరుడుగారనిపాండుశ। రే శ్వరపర
శచనపలు। నిత్యపంద ద్విజ సవిగధినిటుతుశలపెప్పు।
(శ్రీ) ప్రంరెం - । కనిరం - శ. భవలుచేపయునింద్య

శంగో శివలలిశోరమింప్పల... పవిశ।వయునిశరునరశుశ్రూవరుంధ్రుల్నరాయుఃవుస్థితి
శుకరనైశ్వంతయుధర్మరస్త్రైరయు బూంరయుగ... రవింగదబుద్ధి పరాంగరా
తియుసర్వధర్మశుశ్రుసర్వంబులుధర్మంచు। దిపిగా... పభిదిదర్భ... । శశిదో
రావంశదల... చిరయు... (బ్ర)తుత్తగా। శి శ్వరుడు దన్న సంపృ... ధయుద
బ్రహ్మవశవ... సశీవునుచుబునదు వారి... తవము... పొయు
లుపుప... బంబాసిబం। ధనితోద్ధంబుష్యెతవిచ్చులపి... బ్రిం।

...
బునశుంగవే। ధర్మవుంద్రధలంచి చెప్పనంద...
శపదము బుంద ఆతబుప్పు। లగుడుబుం (బు) ప్రా నశ...
విషమును (బ్రిం) గిశెలయుం గలలే...
వంట్యుఘునుధైర్యంబుపునిపాదపంకజంబుపరాగగ ద...
...

౧౦౩

శాకె సంఖ్యపిత్రవరసంఖ్యా ఉరుయుండె నంద్రుయ్య చయ్య శ్రీ శ్రీ శ్రీ
శ్రుతిశుభాం సుదాశంఘుత్తురవసన్నస్త్రీశ్రేష్ఠ | కుడతుకలాండు మ సంబులగి
సగరకర్మాండ్లవచ్చేయశయ్యశాంతిక్రియంతుసలితిపాండవులు | ౨౦౦౦
లు విరించివయుదితలు దారయు | స్వవరసం స్కంధర్మపతులు | పర్వసర్వం
లు పంచాంగ్రీక్షీపడిత రామవచిసౌరాబాయ్యశయ్యతారాంధిపవదసలు |

చయ్యనక్షత్రంలు లువే గగి చిరునక్షత్ర యునక్షత్రతిలంగ వాచరవయు | లక్ష్మీదివర్షప
పాండురివెంకటవరప్పలత శ్రీక్షేత్రయ్యశయ్యఅంతర్విశాతాం దువదనలు | పంచవాలులపనంరి
సత్రీడశ సలుపనంబులవేధి | న్నరసాధుయా ౧ం ర్యవత్తు | నాలుకది విపులానపచులుసం
వివాడిరపుత్తుపసుఖాంధికాయ్యశయ్య రామలక్ష్మణ తసురాసపయు | రావణాసుబులు
తారాంద్రిపవంశుగురాంతి తారుసబింపుగ్రాహలునిలిచిసుధాంశుగుడు | తారు

శంఖ్యపలక్ష్యదలచూర్తిచెయ్యుంగులు శ్ర్వ్యశ్ళక్ష్యవయ్య | ౦
సూరాతి వరగనబుబంప్పకైం కిరాయు సూరుపురంబుతో తంతర
ఇ చరాగణిదిశోద్ధ కేయ్యతయ్యసంతికేన్ని ప్రతిలవాసల్ల
చూరతబురాగాచి రాగదల్లె దుకులా | రావయుల విరుంగదవ
సంవిత్రిం సరేయుఘళ శ్రీశబుదగ దయ్య శయ్య తెయ నయునా కరంట

వనభుప్రహృష్టవిరాధసంచారియై|లేవుటకేక్షుల్మైనివారియై
అప్పుడుట్లుచెట్లు(ప్ర)మదనరాయలకర్తువంధప్రధుపాదవి
వేఱకారని|సురరణభాండతత్ర(ని)మణుడానసదారుణ
దిగబిబ్బఘనఘారావ|సంత్రితుశ్యపంచనలిప్తంబై
అయ్యుత్తచెక్కుచక్కనిమెంపినవిఘుడుతాం

వుదేవతీరాస(శ్రీ)ఘోరాత్తారిత్యై|(ప్ర)మదావదీంనసనవక్షవ్యసరిఘసంయత్తారిత్యై
పంచిధరించికేలసం|(శ్రీ)వమునతం(శ్రీ)విరాంగముచుతిరంబుగగానవుు
లంపురింపగనిఖ్యనవ్యత్రిదుచుచాడుచునందాక|చాగతిఅయవుంబరిర
యుర|వింవాదవెందవునసెహప్పులువిపులఘుబుఖవులుగ|బందుదావత్తరు
బాలచెప్పితమన్నెట్ట|నాడుచుచుంటియుపేలేతయులసిర(పొ)నేళ్లఘుంసతద్

చేతియరూ|రమ్మునాంధ్రుండుతీరంగగ్రాగలిపిదసరన్నలప్పిగాధాపంబున
చేగసియవెలకర్రాంగగవుదగనాకవిరచిశుభనప్పరభా
వుంబుదిసింపిలితవురవురి|నప్పాడివంరికరవునుశ్రు
శిరోరాగపు|దాండరింపిననదిపేవుత్రిప్రులకింపసరిపాయ
స్తంభవుఖాంతచేగ|చెరుతింపియాభుక్షణాలపేరినిశ

శుభమస్తు
శ్రీ వాంఛితార్థదాయి
కంకాప్రియాయై నమః
శ్రీలక్ష్మీపతాం సరస్వతి
నమః నారాయణ సర్వ
నే నమః శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ

శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ
శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ
శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ

[illegible]
[illegible]

ఖులు(శ్రీ)
కలు

౧౦౪

ధునుబవఘుత్తులు చుచా౧పె।నవుకున్నులు లాకయుంతి కరికరాంపం
సంసూర్ప్యత్తం ఖైనె। రాంతుతుశవుచేచ్చి। కైరా౧గతింపెయ్యకయ్యవాసం
ఖులు। పరపకున్త్తె(శ్రీ)౧ తతెల్లుభు రయువిదేవు వు రాం। బశవులు నైతు
దఅకును సందర్శైనిక్తు (పు) తివింబంబులతేద। (శ్రీ) తిం చుబాలు ప్రాం
తమప్రాంర్ధ్రులుం న్నప్రాంగాల(శ్రీ)గేనెయ్య [illegible] (శ్రీ) [illegible]

శకత్రి సంబంధిసే(ప్రి)ంపులు [illegible] రరులపుగెబ్బు పదత్తింతెయకతెపాంతి పాంతి [illegible]
ఖుల్ [illegible] తలవి। గాంవ్రి సంఖులదక్షనులులనాలాంరు పులల। (న్నాస)(శ్రా)ంతు రాంతాంతి।
గమిచాదశ్రిపెం। సురసుతుదిగర్ధ్వరాచికతుంగగెసుక్తిత్తి వింబుడియ్యువియ్యుయ్యబ్బు పుగ
శితి। రాంసకెవిసువిపినాంవు సెయ్యతశగుంతిరయుంకిపునలం। నగకఖుంగాచెంఖకికె
తుపాయిట్లుపాంరిరాంసకేవిస్వాంతింబి। కొరగాంం చితలశుతఖ్యర్ధతలచిలు ప్రన। పుత్తసవిల

సనధ। రాంప్రాకవుల్లనాంధుం తాంద రాంప। వాచిరచెలు
చేసెన్నంసలకరుసెశ్వెసెశరేంప్రాయకెమి చాంరితనుక్షసలక్షుంణ
పంతుంత్రైసకృష్ణంతాంతత్రారాంపుంతయుప్రసప। [illegible]
సందసంతనుత్త సుభంపం। న్నగుతలుపెస్రి లకవులు తాం। [illegible]
రణాం(శ్రా)ంతులెగుణతాంతలంగుంత్తి। ఖిల(శ్రీ)తా కతితు [illegible]

యముగానదిమిరసందు వలుందలసుంధచులు సున్నా|పద్మప్రమూకాం
బులచరావర్త కైవాలంబు చంచంబున|నందంబుగనించుకుబ్బినరసి తు
ళకు శరంబులుసాగ ప్రచు|వంశాళంబులంబోగ ప్రచు|చెంసుమిగి
నంబులగలవదనంబులకునాంతి|ప్రేగడంచాందికెలది చంద్రుండవ
స్ఫురితవారిశీకరపరంపరలవలన|మకరందపూనయుక్త మధుకరపఙ్క్తి
వలురుధుంమ్ములరసుతుంచులు తలవు వెలువడుచు|నరంబులనీలగయుం

బున|కాంసనపురకంబులు|కలుప్రశతంబులు|మధు[illegible] (త్రి)ంగులు|తవంబులలబంతియయుని
లని కళిందనందనకరంబులు సాగ చిలిరంధంబులతసారంబ్బిలచుక్తైవతి నదురు
లిచునుల తీరుత్తల వల్లు వననుచు|నాపంబులతపంబులు నీగతుగ్రావించు|సూగలు ని
లుకొనుతిగ బులంబు కంపించుచు రతిని|నాబు కరకంపిత బుల (ప్రీ)తిఫలితుంతై కదలు
గక్రేసగానంబులు [illegible] నసకుదూరాతనుచు దాగదిలతాంగక్రేపకులంబులం దొరు
బురుచెంచు|నిలనీరదపతితపరాగంబ్బిందుసం[illegible]వారంబులందతి యయు ప్రకృతిగ

పలుకుచు|కంచ[illegible]జ్జలిపక్ష[illegible]ంబులుబట్టి(తే)
చనుదెంచుచుదానీగికుతరంగంబులకు నలుకుచు|సూరసంబు
సంచరించు చి(త్ర)సంకంబులం దొగలుచు|విశాలంతవా[illegible]
చంద్రికింగనివెల్లిసెలాగలుచు|నలిలా వనవాకసముద్ర[illegible]
చుచు|వెలాముదంబుల కంపదనంబులకు [illegible]
దల బాగుల కృష్ణ కలిత్రయంబు [illegible] యలు చు [illegible]

శ్రీపితాంబరులు
రావణరాజునకు
శ్లోకము-
౧౦౮

బంధురబంధుర్వికశ్రీరాజుల ఆళివెలదిగీతియు గోపబాలులందుండు
అతెం|నంత(బ్రాం)వి న్నవయవ పుత్తంబులు నత్యప్పుడీగద్దాల|గోపి
ఖ్యాసలగోపకాంత(లా)పించిచి(గీ)తించినభంగులెల్ల (నున్నవి
...రెక్కి|బూతతననిపక్షష్కుల్ బులంబులనెన్నినంబులుకచే
...శ్రీవంటరాగంబులన ... యుంతఫటియున్న వుపెనర
అందరుపెల్లల ... కోపతప్పాని ... దేలు గానవుల ...

గోపికలం(దున్న) ... కర్బంతులందుపంపతింపు|నంపన్నరిత్తునసపుడ్గాంగనవెప్పి
నవిచ్చిలేక ... కత్తకేగినంగని|వృష్టులవలనంబున ... బట్టిగోపికలు
... నరుంతు ... పృత్తింతాపంబులంబారిరి ... నత(ఫ్ర)కర్త్రిక్కియు వయ
గని|యటుమూంపవెచ్చి ... రులనర్తించి|తానునతవిచ్చి(బ్రాం)వానియును గోవిందరంగ(పొ)
గణుతులాదురవైరింయినననందునింగటుగావి(మ్రిం)గనర్ధలింపనతంతుగలీష్టకృష్ణ
త్రిస్వాపముసెంబ ... వదలక|పాపవృషెన్నబాగనియుకేంచులబట్టితనకే ...

ఆట|సర్వమం ... దులీలసలిపెగారగకయువయ|అనచెప్పిరక్రేవ
వారలంగోపింపనేరక రిప్రింధంబుగనయునుం(బ్ర)ప్రె(బ్ర)యునగోపా
లంతనైనక్కాదుశరదారుపుత్తైనగోపకులంబు ... నంబు
... (స్త్రీం)నదానంబులాలుండి|బులంబులుపొంగ్రించి|నిండుగు
తివదనంబులతంస్తు ... పించుమని వెలుగ ... నవినెయుకృష్ణ
... వయు ... సరంబున ... రంగ్రవుగ దుల ద్రుంచిపదత్తురతన

స్కందపురాణ
సహ్యాద్రిఖండం
గౌరీఖం

చేసి త్రిశైవ సద్గుణులు। సత్పురుషరీతులు ... విశారదులు చెందు [illegible] రూపం
[illegible] వించేలప్పుడే। పుండరీకపురాణవులను యస్త్రదివిధంబులు నె కెల్లవిష్ణం
ధ విను చారురూపుండు తే త్రిరూపసంపద్గర్భంబులు లబ్బాక్షియల్లది
సర్వంబు [illegible] ముం తులమై। శ్రీపింఛిన పిదపవేగ తులసానిన నిల్లని
నీవు దంను పక్షి వంశగ దేవ చయుతుండు [illegible]। చెయు దలిలుల
[illegible] దంబు నావిహారిగ ధ [illegible] ను దప్పిం పాంక్షరాంప

యుదాప్పి। శౌరికిత్తులు శైన తడెకె వారియుల్లి నిలిచి యుబ్బు వుండె త్తవయార్తి తెప్పనని
స్తు నాకు నెం। అనంత రులును గబాప్పు వులు బుధోత్తముం రావప్పిచొదవ్వవు యొప్పి
స్త్రిలంబులరించు వు। నాస్త్ర రయడి నాం గిరసులైన బుల్సులు లుగ [illegible] రూపులైన వా
రిఘ్యు చేయు దుపుదంశులంబందు భక్తులఖండంబు శారించులవనప్ప నాప్త మల్లతు
వే నుదా [illegible] దవుయాద్ధు దప్పింపని కొదంతరాని ధ్యానయుల్లి నుని వెం [illegible] చివం
సంభూనితరావిత్రులంబు దానప్పు [illegible] వన బూంతేర్పుగాచెను పాక్షనురకట్టు చెల్లు

మూవిశతం శుభాల త్రిగుణంతత్త్వ। యముండు తులసీ సుప్త ప్రవల
దిశి యుపుల్లు అనన పాం [illegible] ఠ। దేవాంశసుల దర్పణం తనదిదా
రరింగణి వగ నిశ్రీ। శ్రీవత్స రూప దర్పంబు సందం వుడు నగి ...
దంరుపు బాంది యుబల ప్యాప్తి వికాశ్రది నంబులు నాక్షులం శ్రీ
న బొరాత్రి విన నిరత్నాలంబు ధై సిసా। వనరాంయుద్ధ పుత్రస్త
నె బొరింకుద కైలాసయు। అనవింనవించి వారి కె (శ్రీ) ద త్రిలం

౧౦౪

సుదర్శనుండును దివ్యములైన కుండలములును యుగ్మవస్త్రంబులు వలన
సమర్పించి। హృష్టకేశవుండు [illegible] శే యయుచు మరవిముందను
ప్రరసనిపుణ్యచిత్ర మధుపంక్తులగు [illegible] చేయుచుండు తద్భువ
[illegible] సాంప్రవవుడులు [illegible] పడి। రాచరాలుగంధువెల్లనవి
ప। కుబేరశ్శేఖుండు శంఖచక్రధరుండు [illegible] వాకగదు।
ప్రలికనగపత్రిక వెయదవ్వులు [illegible] రయుడిన్నవి నిల్చు

సంధుల [illegible] విష్ణుకు [illegible] (శ్రీ) కారంబు [illegible] గుపతి। [illegible]
లబునిరంతర [illegible] వంటింతుర్తు నా [illegible] (తీ) [illegible] మూంధప్రల్లు [illegible]
నాంతరమయున [illegible] నెల (వి) [illegible] నితంబినులు [illegible] బాణ [illegible] రించు [illegible]
[illegible] యుట్లు సకలము [illegible] సంబొంవచనంబుగా [illegible] చు [illegible]
రాంఛ కల్పకల్పతరుల [illegible] పికలం దన [illegible] బలంబున సత్తరపు [illegible]
[illegible] (గు) క్షేత్ర [illegible] (ప్ర)వృత్తములు [illegible] లంగదంపు లక్ష్మి। యుద్ధ రవ్

దేవతా వుప [illegible] వంబులు ౨౨౨
శిరోధరులును సుకేశనాభుర [illegible] ధారులు [illegible] పల్లికా
[illegible] వృత్తులు [illegible] కేల। [illegible] దేవ [illegible] నా [illegible]
వర్త నంబుల (బ్రి) [illegible] ల చందనంబున। రావ [illegible] లు [illegible]
సతుగా [illegible] ప్రాంచన [illegible] లు [illegible] లం
[illegible] లంతలు [illegible]

సుప్రశ్నలు
శంఖచూడు
సంఖుంప్పలు

వుద్ధియులాదయుండులవలవుత్తులివధయూ నికలంగెగువచ్చి
బలికెను కాయిస్త్రా కలిగువచ్చి వేణు సంగెకు ప్రాంకుమని తలొచ్చూరాత్రిం
వలుంగాని లబెలదండి తంగరావికల్లూరాత్రగకెయ్యువచ్చుటియుట్లుశంఖ్యు
చలనిండక కడలంధట్ట్రి కవరాశ ధనాంనలభరంబు సవిరంపకెగొ
చున్నగుళ్ళి (ప్రా)విం గాభింబు ఖిల్లంబడు చూంగపగగస (లవ్వ్రి) సే

కలగు| తొంద్మక తింపతిండు బరచెనుంతరమింత్తులుడింబికెతులగత్తెల్యువయ్యెయుట్లుగుంవకెవి
బతెరరాతవారగ| తెరరాపంబులకెండలుచెప్పినెకలుసైంతతెచెస్పేడ దాంకెగిగెలు| రావె
సెరాంతునింబుండి వాంవికరోలత్తుం బుదెప్పి| బలభ (దు) నకిచ్చి మెరించెం| వలతులయు
పికలుతవులారినిల్లునిలియ్యు కాయ్యు (క్షీ)ంగవిగ (త్రే) పుతులు తొడ ధాగాపలిభులుంబులు తెట్టి
కుల్లెరయుండి దిగ్గయు| నీ నీబుంధమ్ములూరాగడఖా క్కదెపకు … నంగిం ఖిలింపా

కలనిచాబతకతికతినగోపికలరత్తులుకుకాని యయువడుకు పతరిల
…రంబికవేయుపిపాంశిత లత్తి(ప్ర)వ్వంకట్టితత ప్రీరకొ| యతిరత్న
నలకె దినంబుకొలిప్తుండు వనంబునకుంటునినె నత్తినిలెల
తుగె వింబికెంతి కంలంవేగలు ప్రగుంత్రిసుస్వరవ్వులగా
ంగకన్నెర్పులపుల్లునవకుంధులరవ్వులగల్లుకలప్తులురత్నీరాండ

।రసుంసొాశ[illegible]వభుఖపుత్రంతో[illegible] ష్ప్రల్పుండ్ర ప్రైత్రిత్రవెంబ[illegible]గంత్ర సంంధకు
యూంశరగంబులెరయుం ఖనిచ[illegible] ఘనసత్కాధిముళిసెం[illegible]గగసవశి
బలిరంచుూంగలి[illegible]న్సు।శ్రీసుంధర[illegible]ష్ప్రతేయుంభీవసేత్స్ప
రసుభవకొంధఆబలల భ్రిత్రపుదేంగిన।(శ్రీ)సుమంగణంఱయ్యతత
గాంధాయుద్ధసుంగాల్గాధ్య సాంధుఢసువ్వ।గర్జించిరాంబూలరకమ
తేరవుకా।నిసుపరక్షు[illegible]తెల్ప్రుంబీదనలుప్రవేశసు।వగవర్ణంధరుం

ఢతెంగిన।థడంగుబింగదత్తరణజిరంతడడుగ్గలపురె।నభలనిరుగెలంకులంధు
నెంప్పు।యూంకొంధ్రతలవుయవెధులనాంగ(శ్రీ)తివధూంపివంతవీధులభాంసుబి
రవుక్తినరవైభవముభిలూంపొంవాంనవుయు।యూంఠుడుంగులరభిభు
శిగాలకౌరతియెబ్యపతులదైరణంబునవధూవులకాంత[illegible]ణముచుంగప్రసువిభ్ఛు
లంభేబవుమ్యాంగపుసఖినలజ్జిమనుడునయూంవిచిరుంఠంయు।వెఅంగికైం
స్ఞాంతిలువనితబూచి।వరుడువుంతింపగర్భిక్షిపసబునే(త్రి)।చిక్తైనేఢని

స్థాధి[illegible]గిన।ధిరరపద[illegible]
గులురయూంపదాల్లాబుఘ్ఱ[illegible]
యుంతి(వు)రవ్వాకరణ।చి[illegible]పరులుచిత్తరక్తి[illegible]
తార్కసుఢతిఖరంగఢ।వివాంతింపనదిఠులులనేలుచూభావర్త్రింబ
యునదాపపుల్నబూంధియుండానిపొప్ప[illegible]
నెఱంగుమ్మనచెంద్రరపుడ్డు।సుతు[illegible]

౨౮

తరుణులు గోపకులందఱు [illegible] వారి వారి [illegible] నారి నే
దనరించెను [illegible] తంబుల [illegible] రయున [illegible]
కులి కాంతుల [illegible] తంబుల [illegible] వ్వారంబు [illegible]
[illegible] గగనా [illegible] క్రదీ [illegible]
సుదతి తోడ [illegible] నాదిక్రద [illegible] తార [illegible] లమ
[illegible] వయు [illegible] నాదిక్రద [illegible]

[illegible] వెలుక [illegible]
[illegible] సుందర [illegible] బృందావనంబున గల [illegible]
[illegible] కాంతులు [illegible] తప్పక చెప్పి [illegible] కాంతుల
[illegible] పెట్టిత నాదిక్రద [illegible] కామురు [illegible]
[illegible] దనపి నాదిక్రద [illegible] నవగ [illegible] దవు [illegible]
[illegible] గుణ [illegible] నాదిక్రద [illegible]

గోపకు [illegible] వచ్చి [illegible]
[illegible]
[illegible] నాదిక్ర [illegible]
[illegible] నాదిక్ర [illegible]
[illegible]
[illegible]

౧౦౭

యుద్ధ వల్లభ కాంతరం [illegible] నరిత్వుండుప వాంతికి నరిత్వంబు కాంతుం
పేం(ద్ర)వులు గోపులు లేగలు విచ్చి తాగా | గోపవనుల వివిధుండు గాన
నపుండరీకాక్షుం డెట్లనియె యనులు వాలు రక్షింత్సులంబులుల
ములు నేడు శ్రీ కళ్ళము (ధృ)ష్ఠక నమంత కపురావనేర్చునేయ అటువలది
సిద్దేయు లిప్పుడు యగువత్సులరవయులవేల (ధృ)ష్ఠుపన తుండ్రిత

వలంబిపై కి నల తి క్షేప యు(శే)ప్రళి [illegible] (శ్రీ)ప్రయా [illegible] వులంగో వృక్షంబు లభ్య
గోవత్సద్ర తుండు వెంట నంబు [illegible] యుల్లు బంతు (ప్రాం)తక్షే కొంతలుక్క దారుస
బాలు ఆగాదలుల వీరత [illegible] (ద) బలసంపన్న [illegible] గనెల్లబో
నీతియులను బంధిః స్మరించివార్త తల్లంబున | బుద్ధు తించివగసుచు సల్లలబాంగది | పం
వాలసమిందర్శనంబులం | విరవిర బోయు పేంపువయులు విప్పి విపాకావులాడ్డి కొంచుదు |

(శ్రీ) [illegible] తన్నుడే [illegible] వృక్షంబులు గోవతులం దుసం [illegible]
తుల్క శలిష్క రక్షించుచు నిరాయె గోపతులకు నత్తంబు [illegible]
౧ బలిగో పాలుర కుండగావదు నను తెత్తతి తన(మ)వంద [illegible]
నగేం(ద్ర)ఖ యుద వాపుదండ ముగాగి | దండ [illegible]
క్ర రక్షరమూ త్రి [illegible] ప్రహభ ద్రై [illegible]

వృషభాసనరు నివర్గి

వ్యి తాంగెతిత్రిపురస్త్రధిశరాచిన్నపద్మలోచనాకుళ్య అభ్యుమాంధిసరసం
నుంచిచెవుల్ల కెళ్ళుగ్గి దు| ర్వారుడు ఖోద్ద-దిశాన (బ) వుష్టవిపుర్గను
కాంవసులవె ... వియత్తి శరాంబ్జైన ధిపయ్యశయ్యశ్చ్యస ధిః రాటి నెత్తు
నింబింపిన నివింపుయి విరులు వర్ణింప్ప గోప తలులు వార్ణింపు| గో
తులాండ ఠంతశౌరాంధి కరాగతులురుగ్య గసుఠంరయు చె (కి) ధి ద 33 గత్తకం

భురాండ తమ్మ ... గురల ... తదీపుళ్ళ కుళ్ళి ... రు| స్త్రా దశ పాదసం (తి) వులగ
రాళునాళ్ల నుకీయుల్లిది విలదిగె తాయుగ్లంత గోపసింవశ్రీలధ సురత కాంవయులు వృత్తి|
రు| వయుత్వ నవాతసుల (స) ర్షిం వ వయాం (త) శ (రు) త్తు| శ్రీకైవి విధువుచురుగసుర ప్రుర
పసతులుల్లత్తర్శ్యాంరు| బలభద్రాండుసుందారసుసు| గోవిందుండుమంద ఠతూనాళు
తారటుంరయుమిపుంసు రావి ... ననంతుడు రాపుడు ... రుసు దప్పిభుంలిప్త రు

బుంబుత బుంబు సుకాళ్ళుత్తువడి| ర్వి ... త్ర
ధరశ (తా) ష్టి (త) కిత్రైక్ష్యథయుధి| కాంవయువిత్తుగాగ సు
ర్గసుతుల సుసవలసై| (పు) బుకల రాగగవర్యులల రేశ్యియయుల
నవుంధరుంతి నింరెలనంతయుచయ్యఫలనుతొర్ష నాధుసారధ
వుంధనల్లంనవాం| రశిలరలనైలలలగ చెప్పిన వు వాడభ్యత్తి

౧౨౦ కంసునికి నారదు
డు రావుపుట్టుల
ప్రకారం జెప్పుటు.

గన్నలోకంబుల వ్యకాశ తపంబుల వుండలోన నతిగాంటు తనం
వుచంప బాలదనిరయు గ్రతవలాని పిప్రాంతుమింతుల కి
త్రిభటిగబూరలోవారకచాలు. రవవుప్లికస్వాల్యకరస
రాన్నికరల్రామగోవిందుపుట్టిబుచంపన వారలరకెూ
తలవార్తవయుల ఒ। జెప్పింపుడుతమకంబుటుప్ర
ఋన మొసపుప్పన్ని భక్తపగని భర్తిలో ప్రపుఁతి వాన్వివాదిభంచుపవీకరవాకృష్ణ
కెట్టువట్టువులతొలయునలవిదీరసక్కంపుండు దేవకీవసుదేవులలో దాంపొం కృబంధులం
ల(స)వయుఖులరావించి రాత్లనియుయ్యుకొల్యరియుండవ్వంకంపాదరించిపోంకొటితు
భోంతంపటువన్లిలతువుంచ్చలందర్బంభులుభల్లుచుండుకలంయూంచాదవ్వంబు
ప్టింపుడుపవీగలబహుజ్జనొరకపుతాంగా లతియ్యకాయ్యవింనాగంబుగపొరకత్తు
తాశసుపన్నంబు సలకువ్విష్ణుసత్వం సుణికూలబగతి నారదుం। ధూడుగు
డెకి। కెశిరయుసవానింవిలిబ్రిరాజుకెళవులంబుంపుట్టునివ్వంపి। కుం
దేవేంద్రాదులుబూంబలి। భృందారంకాన్నష్పుసనందు నిప్పుండమసుదాచి
బుంపింటలకేయుకల్యపత్రిశాఖుకవయులు చూండడగ। దక్షిణయుగ వుల్లిరతిగ
రుకువరివీకృప్రతాపొదిసం। వంతుప్లీరల్లునెసెటటిగుల్లతమయు (౨)

ఖాళితుల్లై షుపుత్రో। వుడ్రన్నా రెంబల శ్రీ ష్ముల౦ పెనుతేను వం
తేం [illegible] వుదధారాంక్రంధలాంచాంధగం। ధీరాంత (వ)
రంబుగరేయు। రఘు పకువిశ్వనేకులలుకే ంరయుడు। పకుపతికి
నరోత్కృష్టసుల ల్పవునింరయన్మించి ంరుదు (శ్రీ) ష్టుండగునరాక్ష
[illegible] నుం హౌరానా। వ (శ్రీ) ధుండశైపుని దులాశఖల శ్రేష్ట భీరుల

గుర్జిరాని [illegible] చి [illegible] సృష్టి తీరా। సంతుల్లండు పురిభుబుల్లా
బుప్పై నతత్తువల ంరయా పీత [illegible] ధబాబునుం। దాంరోదంబిత్రదేవ రక్ష్మీపరిసరస్తం
(పి) ంరుంబుగా ంగనవాచింరి చను। ద్రుశ కాం ముధను రాజ్యగము। విశదంబుగ
రఘునించిబిని। శేవల్లి కొన్నిరయిల్ని నిరాయు। కాయులి కొంరభ్రుపు తురాంగడ నీవు వు
లంపుద్రో। నాశత్రి దారతుత్తైచేరింతు రట రతాం [illegible] బుంద్విప్రం యి పిర్షతేటఅవి

గల [illegible] నారాయణా రతాంవయుక్తి కాయు। కరయురాం కాంవాన్ని వ
ఘంబుదారకుంగనా। భీరల (శ్రీ) వదలంచి ధీ కాలు పుస్త్రీరం బుత
తాం యువ [illegible] యుబిబి ంరుపు రాకళుశ్రైలుల్లు [illegible] బుతో
నణిశకన్యాకారశావుంబు నిశ్య (తే) శ్యంబునె ఖాస్త్రీ (తి) సల్లా పంచ్చీచు [illegible]
పెల విగితియు నాతురి అబిగాబి వురలు నా రా యుబుని దుర్గ కొని నన



[illegible]

శంకరవిజయ అక్షరాంశం
సౌగాముశృంగారం
గారకంతీసుకరంమని
పుడింపుటా

౧౧౧

తత్తువప్రియోపకులుపవు|సందుకల్పష్టవులయాక్షిత్రానంతకదుండుబి|
తెంపుతెత్ప్రిరాంఘ్నకాయ్యకాంక్ష్యల్యాంగలగత (శ్రి)ప్రితాంపృలతుల
లగిఖ్యం ఢింపండదవెంతదారిగధియరంగారాదేశ్రరరకర్రిర
తేఇవుద్రోళ్లురాంపుకలిష్టులబలుద్రేశంబుస్సైగరంతురితె|శ్రీరా
మద్రాకార్ష [illegible] లుదెశటరిష్ట్రిబురుకర్మరాంబుప్శ్వాపుకు

కుతితుడ [illegible] సనగిజరంతవితవింట్లత్యుపయ [illegible] శ్రీబ్రోపతవతి [illegible] తనలుకుల
దింగోపిందికిరాండుబరి|దం ఢంచం ఢినధి నరించుసెంకవేదండంబులాదయిం
కాంయిక్రాయ్యబాసాగాచద్రుండునుకయుష్టికుండున సఖ్యా: సఖ్యాకృతకులుష్టుజ్జగ|
(శ్రీ)కాంటలవోసి మచ్చప్రదురసూంసిద్ధంబు [illegible] బ్ధంబుగనంబుసియ్యత్రామకోశప్రలంత
డుఖబుగడు|నగును(గ)సేను [illegible] విగాదింబిపినత (త్త)దేవతపంచ

లుకొంకి [illegible] శగంబుసూండరండ్రేశివారల్లు [illegible]
తి(ధు)|పక్షిందరంపేనగదల్లుసొంప్రుబలకల్పకూ [illegible]
(శ్రీ)శ్రీయలంశ్రుర్జ్రరుసశ్రుసంపదలవాంపరచా [illegible] (గా)(ను)చో
రించినవను [illegible] వయుఖుబోలుబుంపితెగుపేపులులకి|శ్రీష్టిభా
పుగారగా [illegible]

వంశోద్ధరుల పేరుల నెల్ల వంశ్యుల [illegible] నందనరత [illegible] రసా [illegible]
[illegible] (శ్రీ) [illegible] రాయలు | బలదేవ పంపు దగ [illegible] జనులు [illegible]
గా [illegible] | పంపగ [illegible] తురది గాం [illegible] నాయి
[illegible] | నంత
[illegible] | [illegible]

గద్యపద్యములతో [illegible] తొండము | వేగగమ వసుదేవ సుతుల |
[illegible] పంపిన [illegible]
[illegible] పగరా [illegible]
నం [illegible] (శ్రీ) [illegible]
లసలిం [illegible] | విప్రుల రస్య గంధముల

ముఖ్య [illegible] పేరు
ము [illegible] పరు [illegible]
వెం [illegible] (శ్రీ) [illegible] నంతరంబు | సల
లకు [illegible]
ర విప్రుల దంతంబులు (శ్రీ) [illegible] పగిది వెలు [illegible]

శకునురుం
దునచునుబు
౧౫౨

క్షాలువెంకటేశులగలవారలవేంచెరట్నాపావరవెగుచుగంధవాసవమతులు| విజి
తులవారక్షితనక్షుతి| పైరాళువయవచలిచరండదైనవపైరాళుంబంటెమ్మికియబుఅయి
టంయంక్షుకార్| రాదనిచిగరెక్కారాలమ్మురెరాయుత్రుంయరానాధిరించెపెప్పృకుతనీ
బందుటయిజాలుతంనిణతంనునంబుతకదాణనవవారంతపమింతరంతవాయు|
చుక్కాకెంపృక్షైవకి నియుకారాయుచరంఖ్యెశి(ప్పు)తివలంనకర్తశవంపారవృద్దాను
శంబుకెక్కి పలుతతుత్రుంకరంద్ర(క్ష)పలాయుకటువారంరమ్ము [illegible]

తశలివారకవిరేపు [illegible] రాశి| కెశిన్మ్రుణంచ్ఛక్తైశపేష్ఠుతధ్యుపుతింరయునయుకయు [illegible]
పేదలపైరాష్టగోపకులబిట్టపరకె [illegible] రధకృష్ణ| కాదు(ప్రు)బుంబులాదివనుబుఘుర్ని
యుత్రివెలదిణిత్రియునిష్టురంగ్రు(డ్రు)నింవస్థానినెపంఖ్యత్రినింగి| (ప్రిం)గుఖంగిచెలారుబుగు
గంధులగెంపుపెంపెసగ(గ్రు)కృష్ణపైరాజునిశాతులుపాదముల్| (ప్రిం)నాకొడంగబత్తురిపడ
చోక్తంభముఙ్గక్షుంభజ్జీలనేపురాతివానిరదములుపూర్ణంబుల్లైరాలగాఁ| గం
ధారాంరుంబువ(ప్ర)(క్రి)కంధా [illegible] వితిహరకు| క్ష్మాయుధత్రితంమునూనువునం| గురం

పైరాఘపన్నదారకు| పెంపాండరెన్నె [illegible] పరంతలకశులకు| ంకురాన్న
రుతేవణితంనురగురయు(క్రి) [illegible] నకర్షాగావితోపనులక్షవుపత్రినికా
లచెలుఆ| కరవరాంతతనధురారాతులు దిక్కింబిని| తంనానైగతి తులయగధాన
ధైకిభకులశకితరరా(త్రు)దురారవము| పుంరగదెంభవులునిసరివారరగ
నీరవరత(ప్రు) తుక్రిలాను నిరికిగ(వ్రి)(ద్ది) ద్దిబొంధంధుయు| న్నుంభిరంనవ
రతుచురనకాళికురుంధునగంధాకెక్కతత్రియుక్రవిచెలతగిత్రియుసైరాభిరా

సకేంద్రవత్సత్త [illegible]

ని యనిశ్చయత్త సేవయురంబున బుష్పవర్షంబు గురియుచు గురులు వీను

సకల సంపూర్ణయాంక్షర వుపచారము | తా స్వగత బాలింతి శైవదినఖిల

వులవానికి బుట్టించి రక్షించి పెలిరియ భారము | థి(ప్ర)షం శేమె

నీ చాత | పాటూర | శుష్కిత | గభ | వంస్ర | శంఖ | యువనమయుర | నర

వ్యతకవుని సంగ్రహాంబు ను | వ్యాతృత్రాంపాణ పుత్ర దానంబు

తపసిగిరి తత్త్వసరంబున వసుపతి [illegible] రంతరమ్ము వధ్యనలి సాంత్ర్యగద్యతి [illegible]

తించిరంత | పాం భక్తి విశాలుంత్రైన నాదముంధు వచ్చి గర్వించు ని సందర్శించి | రా

భూతవలులందును నెరవతైత నరుదీగవు | సద్గాంభ్య దపుగుంపా శంరయుడవు

ల్లనిష్ఠున విప్రుడు | రాఖినమూర్తి వైన రాత్ర్రసులనగు | సంవర్త్యరంచి భూరవి వ(ప్రం)

నీ పాం(శ్రీ)కృశికసపాల | దంతక(స్త్రీ) | (ప్ర)వమ [illegible] బుదంబుల్ల దగి [illegible] రి

సిద్ధించబు | కక్షనపూరద్దిన్ని [illegible] బల్లంబులవ [illegible] దవు | వంటి రయునప్పు

గతి | పలుదేరవతౌ [illegible] వాటు వి రావౌ [illegible] లరాక్షి నిగళ [illegible]

పాస్యంబు [illegible] రయునిల్ల బగతీక రురెంగా గ్రి శసర్వ [illegible] ధా

నాంగ్రహి [illegible] యుం తవాగా త ప్ర [illegible] వల రయుగా ఊ రక్షించి [illegible]

బు రక్షించి | నవత రించి నాడ వ రయు శ్రీకృష్ణ యువ యదు దేవ రయుంక నేట

బారతం బ వ [illegible] త్రంబ [illegible] ప్ర గపాదప [illegible] పవి ధయు వేష్ణం దగు | [illegible]

కాయ్య కృష్ణ [illegible] రించు కంద [illegible] ప్పిం [illegible] సమర్థుం దెప్ప [illegible]

వైరాగ్యప్రకాశిక
[illegible]ప్పుదల

త్రైవిధాతి [illegible] గాండుగుణముల్లై పించుచు పించిరి। విష్ణుపుంబున సంతుల
భక్తప్రచారములఁ జేవించుని। పస్తులవేపురపు। సైన్యతెరాండ్ర దర్శనీల్లాంచుస
చేసిరి తమలోనఁ జేయు కాయు। ఆలోచిరాంగలల్లోకుంభంసుంగసులన సులుతుండా
కింగానివిన నాత్రీరత్నంబు వారవింబున నగ్నియు వయుతులట్లు కాండ ఉగుపా
నవ్వుకొని। నారదశిశ్వారవి దాంగతమ నమ్ము పద్యంనారదాండ వారడునా
పెలనిజ్జా సురనాశ్వతిన। బింతె తమ్ము [illegible] పింపుకాసంగి

శ్రీ [illegible] న్నపురంధు [illegible] గాపుని। ప్రభు [illegible] ననుమితము ప్రత్యక్షరుండాప్పు
(౩) శచేసి రంధుయు కన్యకారాదలుంగాఢింపులవు ంకునని। కౌరదలుంబా [illegible] లవుర్బ
ధర్మింపు పైత్రిపుయుండుగని। పాలుండెపెరి పైపుకెల్లున లత్తారిబ్బాసిల్లు (౪) శింపుత। వా
లారసం (౫) పు (౬) పులుంబు నగ్ని పుడు పుండ్రు లనుడు। అయ్యదపెనుండా తత దర్శిరంబున
జేరులవాళ్ల శైలగుహాంబుట్టితి చిక్కినవారి చెప్పిరా। రారణంబుటుం బుబట్టిరి స్ఫురదా
లంబుచేవిపులారా। శరంకవిచిట్టింద్రంగనుకోసన కట్టకనారణాచేయు నిరాభివము నిత్రస్సెర్యం

దశయయు నిరుపమశ్రుకాని నారదుం [illegible] నంత నాళక్ష నాడు కుష్టనవింతలైనరి
తుంటిలభూములం [illegible] ంద్రరు దాంగలవుంచు నయు [illegible] ంది కుపూరకులు శ్రీ ధ
ల (౭) శకుల నెల్ల నెల్లన చేతు కిపంచాతవసిష్టదళుగా। శైలాంతర్గవారలా
షి) ంరుప్పటిని వచ్చి నయు అయ్య విరుదుమాధ పుండ్ర ఖిలచేగదిని కారాశశిద
బియ (౮) కాఖివిపు బట్టుల శ్రైవశికి య్యె। అయ్య పంత్వములాచనుం ద్వా శిశి పట్టిన
నతగ [illegible] న్నక్షత్రపు తుత్రో ఉయునిమింపుసుపరశ్లెలా ర్యగనీయు అలపు వెలదినీ త్రయో

ప్రాంతవనంబు తెలగతే కల్పవృక్షతగుప [illegible]
కేశకళరథమెక్కి కదలి కంరగొప్పకులంబు [illegible] పురతరువున తన
నక్షు నాదివయునీంద్రులు రెరాగ (వి)ప్రిరింభక్తిగదలె నిరియోర్యక్షరుని
స్తైరవము త్రాశ్యస్తైన బిలువంననుబంచి క్షుదంబు చేగెనని। ప్వార
భూంతాంత క్షుబిం క్షధవ్రుసం। దతుడ్రే [illegible] బెలప్రొంక్షెసం నసుసుబు
చెల్గసుదాం శుని భవ్మైవ శేస (ప) బోడ్గా వేంప్రె। బలబూత్ర్యం బయి

దండ్రిగవ చరించ [illegible] ంబు। భల్లిదుండు గోప షష్ఠి [illegible]
లో నిల్లి నిరెంబుణబు రెంతమి తపంఖు [illegible] ంయ బడి నెల్లి చెరిత్రి కులబ్బ మయెన్నే। చెల్లి
(బ్రం)వ రామురతు స్వారి బుంగ దగల్లడి రెల్లు [illegible] రంబు త్రల్లి రుపు విధులికర
గామైన ప్రేవ వము నకంసు నిల్లోలసఖుం దనుగల్లునే [illegible] వయుతగ తాంకంసు నిచే
సుంగరాబెంచుసెరా రెంబ్ల [illegible] కరిగ్రా జే రయు నెలం కేల (త్రి) రయస్నలు
కర్ణ తుం డ్రల విరాబు ద్దండ ప్పెరయుం న రయ్యె। బులయా తాంద్ర్యవయుఖంబు

[illegible] (త్రి) [illegible] నగరంబు నల తప [illegible] రుం దశవనంబౌ నంచులు [illegible]
ధనతబ్ధి లరహ్వా [illegible] కు నీబిడ్డి నెల్చ తాలు [illegible] నందునా। యుల్లి [illegible]
భిత్తపాసఖు (ప్ర) భార్త్రిం। భిరభవాం ధరారవుల బిక్త్రి గదాంగబు దురత్నిదేవ సే।
త్రుబంప్పు వతిక [illegible] ంసింప నెతెంచినా। దత్తి దబస్తుండ దనిచురా మునూపసల
తపనేరా నాం భాంక్ష్య వెల్లిం నదేర్యు త్రినమత్తి రయు నబ్బు వయు (త్రి) లక (బు) [illegible]
చూండ గలు గు స్వ త్వ [illegible] బు చెల్లారాంక్ష సావలవి క్రైగ దంచు నుం నభిగ వనవలె

...రుడు
ప్రస్థులదత్తాం
...
౧౫౯

దర్శనంబులీ (త్రి)గవలనెయ్యు(తీర్థ)మ్మునటులిత్తెన్న ఛయ్నీసుఖునిమాధ
వి చేసించి నాకళ్ళ యు తపు స్న్యాప తోడు తనీకయుంకు నేయ్యవలెన
నచందన। తుందకలుఖిల తాంలనలుతనరుపవ నవలెప్పె శరీరదంనం
తిరిగంబడ్తి రాకచిక్కిన కళ (త్రి) కొండితండంబులంగానక (స్ప)ద।
గున్తత్వకంబులవచించిన వసురాలతి కెల్ల ... సులకు లవలనం

ప్రసాదసవిరాప మందుదంత తావతినుండి శైవకృత తొకంగదగ గాలఫుబుంది వేగద
వర్తించుయునకరారుంధ నేకవిధంబులగోవింద సంధర్భనంబుగో రుచునంతుందగవు
దితసురగోవిందంవిరచా రుణార వింద ంబిందక్రియను క్షతంబుండావనంబుదరి
చరుదరువయ్యు। మ (ఆశ్వ) పల్లంబులనక్షు ...గరిపొంగరి వెదకుగొప కులయూంచవు
దావువచ్చిస్తప్పసను। ... కింపుచు। మందయుయుర్గుదెబ్బకులంగల.

సంతతానిత విశ్వకళ్ళయుదా రెండు నాన్నెన రరాజ్య సౌనాదబలం। నర్తాపి
నలబునసుందరస్వందనారూఢుర్తచవిచపిత్య కయవయుందలగనె
చయంబుగా। చయుందుడుచయుంతరాలింబున నకవిచెరిగలచెలతవంబు
... నంబులారకల్పంపుచు। కొవిటల ... దసవిరాఖాంతంబుల
చకరరాతుల నకవిచి పైంగి। వేగ। వెల్ల వెలుతుంబుల। వ...

అష్ట(ప్ర)హరంబులు గోపల
ముగ్ధ(గ్ర)లుపరి వాదముల
ను కులు నర్మయునిత్తు
నులాస పకులుకు

శ్రీ(ప్ర)మత్పృథ్వీశురా|కుంతలశర|శరాసన|(ప్ర)... ప్రా... (ద్వి)...
డెబ్బిత్తల్లుల (గ్రా)మాలం బెల్లురెంగకె కెళ్లురు కుపోరిగ ... నుం(వ)దక్షిణ వెయుదుప్రపులు
ఋలంకృతాంగులై కుతూహలంబునంతరపిపాసాంగదల వర్తింపంబి|ప్రతినాపవే (గ్ర)ద్ధ
మురబి|శంకిలకసంకేతస్థలంబులు కృష్ణాగమన తత్పరలైనగోపకా
పరాంగపల్లంబుల వెలన నుల్లాసింపు ... దులనైన దైన్యదోషాంసపే

గోపకులును|వారలందరు ... నానావిధసరసభక్ష్యభోజ్యంబులు ... గరిష్ఠులై
చేకొనా|పరస్పరవిరుద్ధత్రైవిధా ... కొంచెయులలరుద్ధంబు సలుపు భ్రభంబులును
నంబడ్డలంబచరుగోపకుమారులును (గ్రొ)త్తకుసుమమాలలను ... మురంటిల
మినులునున్న|గోష్ఠ(ప్ర)దేశంబులు గోపులకు (గ్రే)పులవిశేషంబులను ... పురలం
లాలివికేళ్లు పయోబిందుస్వేదం పరంపరా ... దితపంచెంబులును|దోషా

భ్రుకులు (ప్ర)వేశింపవలంద ... ప్రాలును|బోంకులు
బ్రకుంబితబలంబులంగం ... ప్రాలు ... తిరాగతి
ఒవశింపంచి|పంచాంగయుధ ... ప్రాదయులైగ్రవాండవతంబులు
గళ్లుచు|నదుచుచుం(గ్రీ)డింపు గోపికలు ... గోపకరసమయ ... తరిగి
వనమునందు గోపకర ... గాస్తనని కృతంబు లైకలక్షంబులు ... దొ

౧౧౫

వడుపత్త్రిరవారరవస్తుక్ష[illegible]వుపెరశ్ర్వకంత్ర సంపుద్వనశ్రీద్గం
[illegible]రన్రాం బిశ్రీక ఘంగాన్నెసంత్మైక పైంరాఘంబు[illegible]వెశింబింర్ధుం
శాంబిరపద్ర్వపస్క్నశ్రీత్వులవలరంగద్గాం[illegible]ల[illegible]ధ్వెసదరి[illegible]రవాగఱతి
వెంరద్రావుబుకొయ్యవేయ్యవేర్వారలవిరదవుబుకుప। విశరురుంబున
[illegible]లశప్ప(౩)గఱింగారుధకేవత్త్రలు[illegible]త్రారుశ్రాం।గళిం

బుత్రైశశ్రుంద్విర[illegible]రవారస్తంభంబులకాంత[illegible]తశనిలాశ్వనబుశతుపిత్రంబుత్రై
దశయ్యకయ్యబిలబూరవేరరాదెశ్రేఖలు।గలవ[illegible]దవులబాప్పుగనిరాదవులుత్రా
గతులంశలంకలితులుపద్ధ్వదారసుబంవితనీలనవినార్వబిల్లులవాపుఖాయిరసుపంవుం
ప్రాబుక్తిధర్త్రివివరుందఘనాంశ్రసపనసులు[illegible]రంసురవుబు।పొయసరయిగాశరారంద
చెనబు।శత్రాంకితవార్వతలవుఘవాగాబిశరెంద్రాబ్బ।వయ్యత్రంతమలపుత్ర[illegible]శనవాశ్ర్తరుం
యు।వేలులత్రిరిగద్దిరయరయు[illegible](ప్ర)ప్త్రాశతంబువెళ।మధుపుత్రంబువినుభ్రాంబి

రారాతింవునారవే[illegible]రతుంబా[illegible]ంగలిగ।బలకేలష్ట్రబావెలదంద
ప్రులరింబిరధమునిశిరసు।త్రవిశంపంత్రాభ్రబ[illegible]వలవాలశ్రీప్తింత్రైయ్యదంయ్యరెనెన
లాదావరులుంధీరులుంవనితరావవుబులపృష్టరాంవుబులబుబ్జిరదవి(౫)
బావృవుబులబుడిగుతిరుయశియ్యస్తతదరంతరంబయ్యకయ్యఅశ్రీరరుత్రైనబు
దు(అ)వత్త్రాయుంత్రైనపంత[illegible]ప్పులశాత్రులకల్త్తసపొరతుంత్రైశ్ర్య[illegible]వావబు
[illegible]రాజరంబు।నసరసంవంబుశెట్టు[illegible]ఆ రాంబురాలుం ధపూం

౨౭౪ ... శ్రీరంగ[illegible]

౨౪౨

నెలదెవంనకిళకి తెచ్చున్న! కలప్రెమిల్లానేము మింట్రనేమిటి
కుశేంచి భయరణి ముఖనెల్ల గో(వు)లకాంత్ను నెంది
తానీక్షవద్దనెప్పెన నా! కెలుంగప్పు పుటంచు
వచ్చుమతింతయునే వెమిగా రణింబునచ్చితనివారి
గంబునేరు చెప్పి తంనుచుతెంచి! నారద్యంబును

ల్యంబులూసంగి! నయుగ్వెనర్తం[illegible]నంపదంత పూరాముని సత్కారింపయుట్లినిరాబుయువచ్చు
కదుగని[illegible]పవిత్రనత్వారుందాన్ని పర్యంకంబునను ఖీపవిష్టుండై రయుండే వారి
వేడుకా మెనుజ్ఞ[illegible]చెప్పనుదేవదేవనులు తత్పారాధ్యవంబుంకద్దు! (శ్రీ)శుకవద్ధ
చాప్పురుగదా యితువుందలి రాయార్తయే! తెజులగుంటెదని రసిరిపుగదిక[illegible]నత్పమిము
న్నినవతండును కంసునికెనారదుండుదువచ్చి చెప్పినప్రారాంబు బంధ(ము) కారంబునను! కంసు
నాజ్ఞంగించి! రాదేవ(కు)ష్ణులు నేగిత నులంచికుండు నవతంధువుగ్ర పదులు లంబులూనాయిలు

చెలిదరు వివెయరతిడు నిలు రఘులగా చెన్నుపుండ్లకాయింక రయుమలకంపనుడు(కృ)ష్ణుడుకర్త
రయుట్లిదరియుచువబ్బుడు[illegible]వెంనిరె(కు)వేల దమె గపులుత్తిడుంబుల్ల[illegible]
కుఖనిబద్ధులై(భు)త్తికిచెప్రారా రనిలో పితరపైయుమలాగారిని[illegible]రాలగకర్త
ంబాందరి! వెలుతో నాతవిదం[illegible]చెల్లువచ్చిరవిన్నపుమునపురకాయనదు
ంతు దేవకీవసు దేవులపదింపగవు కించివారాకికతెల్లింగి[illegible] ధనరాని
కాయిఖరానాదుం[illegible]కుఫుం[illegible]లువంబుత్తెంచినా[illegible]

౧౧౨

గానన్నుఖాశిశొకాలునెంయుపెరుగల్లతిల్లంబులుంగా(ళుశ(ల్రె నేర్పా)పృగగ
[illegible]వురవలవారిందిఅన్నెదిప్రొయుటిఅనిదెదెంతిందిగ(వే)తెలుగలిగెడుమువు
దలగబిపొందయల్లవల్లుపెుంయుంబలభినారియుంవలుపృత్తిలంతి
తేదువుంగనలబిరిపాలుశడెనరిబునేతృవి।ఖోలివశంపనీశేరయు
[illegible]రలబలునేకునుచేగనిపెరువగాగ।ముంవుతపృనతా
[illegible]త్రంగ్కెశతపానికాంధునలుబగన్నిక్కి(ంచ

గుంతిపెట్టెదుత్తేగన్నెముంనివానంబులు।నాన్నిరంతకుల్లానిరంతుపెంత్తవుధం
తయిపంరితప్పుల్లారిమంతలుల్లారితునైనుంవ్యాలభోకవయుల్లెలయిల్లారిగంతల్లం
రంతగవులైయేనెంతనేవంబులనేయిల్లినవుతుయుదవుతానిల్లినిలేయబుయావేం
కరోటుకినింధిరాపెంనచిత్రాంతులుశగనెనోగుల్లపులత్తలిచ్చాపతిక్కెన్నిషా)
పవునేయ్యుర్లుదురిందయనదతిబుబూంప్పుదా।యుంవులుగోవపృదులు(వ)
ఆరెంతెంబినానదక్కాంరుదంతెవిగ్గారుదితగదునిబుంబకారుగుల్లానేక్కి।ఫ(౫)

రాయంవు(త్రా)పియుయున్నెవొగ్గయ్యు[illegible]అనిబియబింబెనంతనేక్కారుందు
రివుంనసల్ల్యారిశెరరిన్నాలయిపాంధకాదముల్లారితిలోవనలందరుం
ఒంగృవాస్తు(బ)ంవారయునిబినెత్తినంమిత్తివులువుపియాఖ్ఖిదేశోనాశిలదిల్లు
శేయుటియరంవుబలిరినంతనేపురంబునకేగగుగానిశంపుని।కాంచుల్లుగనం
లయుంగావుపెల్లనకైరిపల్లశేయు।కాయుల్లిరహారుం[illegible]తి(బెత
త్యుంబుపక్కెపుఖబల్లురీ(శత్రు)గపంగారివాకెంపరమిహ్యాశయు

లచన్నులు పూర్ణసు వ్రాంకమున్ఖులన్యుచంగన। మృష్టిరంతుల్లిపుష్టికావలు
[illegible] తవములు సరసంబులనరృపసంభోగములు। ఫ్లరగివారిమన
శంభుమూర్పురాంతలపద్మకైలిమ్ఘవంటివారిశైలాంకొనిపైరాయదంచు
తరుణులాపుపులు శీఘ్రమ్ములంపఅగునిరంద్రృభిద్రరత్రాంత వైభవము
గోవిందమూ। ధవదాద్రేంధరరేయంచుశేఖ్రిరిసుబాతంబైనగీతం
బంభులనిర్భరత్రంబు। కర్ణములందు కర్ణటంబులందు కానుకలు సే। గో

వేంకలనపంతిసువర్ణబాంభువమ [illegible] గాంబియుంగ [illegible] యరతకశాంయ వలంచు
లనల్లడు। నరవరులవెంటుంకునరాంతనప్రియుబలుగదియ [illegible] నరుశాంతనైఅంగక
మునవరాంద్రశైరాంశుప్రాణ్జింతవరా। వారిబాళినీవుడు నిల్బరయచునేడ శ్రీంతవరా
యువిధ [illegible] లవరాని నవలనీరంధంధవర్ద్మించుచు। నివశత్వంబుల [illegible] ాలత
బులనిలువయ్యెంటవురునాండుపసూ [illegible] దంతుకాలంబున దవ [illegible] ంబరుదనం
రసంబులు [illegible] కొని నందాడు [illegible] నరులువెనుతగులన [illegible] తంత్రె

గాంగకేళి। పక్షివేళంచ [illegible] పికలపబడ [illegible] లతలంచునక్షి [illegible]
శిఖిత్త్వను [illegible] దరులనశౌశి [illegible] ద్రుపరవ [illegible]
నేత్రాలం। వారిపాదంబులరథ్రుకుల్లకులవమారవదదైపవరాయుచు [illegible]
పురంబ్రిననర [illegible] తలతారా [illegible] వేరాయ్యకుం బావిలించు
ఋనకులననులమింభినడచు [illegible] నవిశత్తునవరాచు [illegible] శాఖలు
శరదంశాక్రి। [illegible] యుంబులనగచు

అంతరకాండము భా(౦)
సటీకము ద్వైపదీ

౨౧౭

భరతను చుంశ వాగద్దు[illegible]యు ఉశల్లి చత్తిరది వెభుం తింయుల్ల దెరద్దస్సుం ఒ
కఱ్ఱవలక్కెల్లినను కల్పి[illegible] తం(పు)వివు లకెల్లెల లొల ఖాఝి తసుంగ్గం(త)
నరెశ విరాయుండుయిన రాఘ్గసవి చేటుం దెకల్పగ్గుం చేరథంబుం(పు)వెశించె|
ఒక్కెనీళును రాముప్త్రిళ్గుబు ఖవూరసు గభియూంగల్ల వారు రథ పుథ్వి పుప్పై
కాల్పుకొంటుం స్పృసుసు రథంళస్త్రెబుల పు[illegible]గంటుంచు తుం(గుం)చుర[illegible]
[illegible]యుండ్ర[illegible]వి[illegible]సప్ర్తాంగు త్రైయు| [illegible]ఖ ఖాంధ పుండు

కాం(పు)రముష్యుల్ల దివారర్న పయు చూండుపుం యులరి[illegible] శిడుపుక్కుపం పాతి రథాం స్మఖు
వసుం కవుం పస్త్రవుం| కవిబు సమాస్త్రవుం కళ్లిం దకం సవుంధం సవునియు [illegible]| తనితత్రాళింది
కంతసరాళ్ళరుండు నాంటల కుల త్రెయుక్రిపీగ త్రాని కాళ్లంది (ప్రా)దంబుసె[illegible]| నిధిపురాంఖ
వశిరుయుంచ[illegible]యుంశవాంతీశది నేటులొపరికినప్పు దుపచ్చిరటుం యులేగ[illegible]మె| ధాంనధి
వంటుం దొంటు| రథంబు విరాంచ నిబె[illegible] కరాణ్ణ్యాచారి త్రి[illegible]సంటుంగ్[illegible] గాబిత్ర రెండు
లరుసుపుంగపు దాళిజ్జుయుందప్త గాంచెప్స| దప్పిపుసప[illegible]త్ర[illegible]త పుయాపు

మైగపు(లె)(పు)యిాంకస్య ల్లదల క[illegible]చరా[illegible]వి తంనుల కెద్స్పత్తి[illegible]కరూరపుయసియ్యగు
యుండ పరిత్త్రుంశ[illegible]చిగరి[illegible]యుచిత్రిలంబిగు విలంబు లు (బా)గలి[illegible]
కంయుగా వెదపుం (త్రి)ంబులు దుపిరయుంచుచుప్త[illegible]క[illegible]కాత్రికవి
భయూగచెవాంరినిరథస్సుల భత్తపు నెరాంరథస్సులకె[illegible]
లిప్పలపు నెలాం విభ్రాం తియెటాంకేటుల[illegible]| సబుంటు[illegible]లన
పుపెరిశుభుగాం విచిత్రి| [illegible] కృతా [illegible] లిత్రిత్రి కె

శీలునసత్వసా తరోషునసంతోషునార్థ్యక్షితరోషులనైకవిశేషులశేషుల। శంఖ్యశేఖ
నలనెలకృతులశ్శాశివయుశనాత్రృతాలపసుంచుక్రశిరంనెమెలుగాసుపంచంచునె
రూగాపద్మనన్నాగ్రపురవయువాల్ను బులబిగద్వైరు(ద)ననకననంచనన
శ్రీఖాంనులుంనైరా [illegible] దరుండునను।(శ్రీవత్స)కాంం
కలుఖిపన్నా(ర)వరికరకలయుంరకతనకంకనా కిరణలకిలలా విభ్రాం
ననతననంద(వ)ముఖుసంభ్రావిష్ణుంతునను।(శ్రీపుష్టి)తుష్టికీర్తికాంం

వులక్షుంరయునీలాంరుక్తరిరిరయత్రితుమానేనను। సిద్ధార్థగాండ [illegible] వుల్లనైరాయు
నురవులకు(శ్రీ)దేవంరయుంనవాంగలుముననకుదేగలులువిప్పవయుక్తి [illegible] యుమోగలతన
విభూరావులరాం వంధవము [illegible] వానినాంచరవిభుడిరత్యక్షవాంరయు
స్తుత్యవనవుల [illegible] కాలవత్సుంరుమనపుండరీకాక్షుడునను। శంఖాచ
కులుండునను। కపిలంలఘాలనాంనావదనకరత్నుండునను। నీలనీరదవర్ణుండునను।
త విదార్య [illegible] మాంతరూకక్తి కైవితుండునను। త్రైంతయుప్పునపురవర్తుకురుకమలము

శ్రీనశిష్యపశి [illegible] దపృతకనలంకాణయుయుక్త [illegible] నపరభ్రి
గరుడాగమనుమాత్రుందంవెవారోత్రవలికలివా [illegible] (3) వ్రుమిగ
నక్షురంపవరుగారంపెయుమయువంతిరయుఖాం [illegible]
(3) గదాపద్మవాస్తుండునను। సర్వగుణా(వ) [illegible] (ర) [illegible]
కంబుకంధరుండునను। కరుణాకరుబంధుండునను। [illegible]
కైకం(బ)మం [illegible] లంబుగాంగద [illegible] తుండై [illegible] తకంబుమాచేయు

ఆకారాదత్నం
దశం
౧౧౧

కుట్టింపించియిట్లున విను తింపదేయు (శ్రీ) (శ్రీ) (శ్రీ) [illegible]
పాంబొ నభింపుటం వికేళీగతింపదేవి [illegible] యుద్ధాబ్ధిం బయుమి [illegible] తి
కారవుంపయుంను వశిమ్మరసగుంటు [illegible] కైరావటలుంలో
[illegible] రంపరిత్తె [illegible] మాయాపులా
[illegible] లుం పుంనసత్యావద్వైతం బులందుంపదాసం త్రిపై
రాజులుసర కత్మంబులందింపిసంసారవముంత్రింబి నస్పృస్తై

అకప్రారపండకకంబు (శ్రీ) పటంనినీవటంనచోరంతుభారకంరవీరంభుగద్వైతపవెలితు (శ్రీ)
కోళ్లు నీనాచికంళ్లురళ (శ్రీ) కప్రంబింబులంబింనువింనాణింత్రు షంనయూన
కముల్లోక్షత్రింబులంనిత్యసంధావాసందేవపమేశుచెదేహంమంచుల్లి
పటంచికుసానేద్రిశింపులరకానుసంధానతయెంనాచ్చెన నిర్వ్యతయెనా
యకుంచుచనాభుందధంతర్గతఋక్షి తినీశుంచపంచు (శ్రీ) యిట్టాపద్ధతింగా
[illegible] సింపినీజానసచేమ్మురవవంచెన్న [illegible] బంచరా (శ్రీ) నపహారంబులుస్కంధంస్థాయు

కాలానుపక్తె [illegible] గతంబెమువ [illegible] లకళ్లూపలమాలాకులాంజీల
[illegible] యుత్యంనుదేవయుగ్నంథచర్య పాంవకారకార్య [illegible] వ [illegible]
సింపుపశింపులంసింపున్న తత్వంబుకేరాత్మ [illegible] యుక్మనియుప్పదం
నికళారాశిపుంగాంచరంభూపుగరాజ్మదులకై [illegible]
ంతలిత (శ్రీ) దేవాంభిదానంబులంనిక్కవెయు [illegible]
త్వంబుతోగాంచలీనాత్మకంచు [illegible] దలినా [illegible]

[illegible] ప్రాకారంబులం [illegible] ప్రాకారంబులం [illegible] బుపంచవర్ణ
కలశంబులం [illegible] చెదంబులతో నొప్పు నానాకరాకృతుల బింబంబులు గలం
త్రికోణాదిక [illegible] | [illegible] సౌధంబులు [illegible] ముండుగం నేల
[illegible] శిలలా [illegible] కలశంబులు [illegible] గలుగు [illegible] గర్భ
[illegible] ప్రాకారశిఖరంబు సంపన్న [illegible] గలుగుచు [illegible] ముండు
[illegible] గుం బుద్ధిచెలు [illegible] నంద రాగంబులు రాగంబులు

[illegible] ఖుర్వింద [illegible] పంచరంగ [illegible] లవంకుల నాగ్గంధము [illegible] | [illegible]
[illegible] ంబులు [illegible] దేవరయుండు [illegible] కాశము
[illegible] లక్ష్మీ [illegible] పాదంబులం | [illegible] విధు [illegible] బులు [illegible] సార
[illegible] గుండం [illegible] బులు [illegible] కమలాక్షంబుగా నే చేప్పయుండ [illegible] వేని
రూపనేరూపమ [illegible] గలంబ [illegible] కింప | [illegible] రయుండు [illegible] సంభ్రమ [illegible]
[illegible] పూంత్రశిలాపంత్పండిపై | పండిపై [illegible] దికం [illegible] గాచరుం |

[illegible] రాంచరా [illegible] సుప్రైకరాచ [illegible] శం [illegible] పంబులెల్ల
[illegible] పంతంబులం [illegible] రాజుల [illegible] కా [illegible] దిత్త [illegible]
[illegible] కాణిబు | కావలుల [illegible] చులు [illegible]
దంత [illegible] గరాప్ప [illegible] ండు [illegible] రాజు
[illegible] వలు [illegible] దంపవే [illegible] చిం పింపవ [illegible]
గాంపుల [illegible] రవాలు [illegible] దత్తా | దండనే

దేవనసంబులు గాబింతరా బింపవే| మీరుపవే వేరు బ్రహ్మరాం ప్రవుస్తుండ
ష్టై శ్రైరి దాదాం తరంగంబుల సరితరు గంబుయం గాంగా రంగరం పవె|
వందారు కల్పవృ నమస్తే నమస్తే నమస్తే నమ్మక్కియ [illegible]
శ్రీ శ్రీ స్వాతత్త్వ [illegible] గాం కుశ| విలసు తత్త్వ దపదంబులు చెంపి వేరు
రుంత [illegible] రు [illegible] అ[illegible]తపస్సు బహుమళ్లు శ్రీదాశర పరాక్రాంబు చేసి
కుం[illegible] చిదనయాం| [illegible] రు| [illegible] తెలుపు [illegible] నీలో నే నే

వారుండ త్రైరాజ్య కలితంబైన పంచాంతవే| రాజ్య త్రైరాం బులబింపావృ త్రైదుర్గ దాశరిథి
పంప్పులదె పింప్పవె| కలి యుగ్మార్త్రం బ్రహ్మ ర్తల్పుని నెంనన నైవృగ్లత| వృంను వరాం రూవిపం
కలులంవారెడు పుత్రి త్రిపుత్రి వనితాంగారాభ్దివిసంరురెంగ్దగ వలు| ల్లులధారల్లవియుంత
రాంక్షత్రిఉప్పులత్రీపతీ యువ[illegible] విపతితంతు విపతింమ [illegible] రురు [illegible] నాబులం
నశ్వరిఉల్లరి రంతుయన్వల బలవయులు చేరువనుంనవి| తగలప్పి [illegible] గాతనీవు ప్రాం
చౌర్ద్రిము| తెలసి వ్రతులుందు బప్పు రాక్షసులం| తెలసు [illegible] నుంనవె| నీలచౌర్ద్రం

దాచరింతవె మెంప్ప తైరవ్వా గులల దాపపట దాచిరూపు చంపులల రు వృత్త చక్ర
శు(స్ప్రు)సం నుంతవే| ఖంసతలదా పివులం నింపవె| పంచాగ్ని కలబ్ధి [illegible]
కులావులకు నాసత్రై యుశంద వ్రుసునె| స్థలతుంబుకు [illegible] లందవ్వ [illegible]
బులసె మొదలి వే నవరాగపు దాతింది| నవిలి త్రైతశి తిరి [illegible]
యుతశవ యత్నినవి| బులయును నశ యున రత్రిశి| గలుగా [illegible]
బుతెల్ల నైగడె మవెత్రెలత్వైఙ్గ వేఘ| అదిపరితపం యతంత్రాలంబలు [illegible]

శంభుండా శగా శంబు చేరరాంబు గడచె పె। శంతతమునందును సనిశందా
దవుని శనత్రి బ్లిశిరొరెబుబ్బు శేయ్యరాయునటికి విచ్చేయుచున్ను। నీంరుం
లవివ్యేఘయెత్తి। వుదఘునవర్తించు శంఘుముర్తించి భవ। త్రుదశంబు
వాంబు నకేలంబు నింతె। శంతనపురా రంభ్రాంబు నబల ద్రుణపాల
వు। క్షరుకెబ్బాం కవిములుం ధనంబులు వవారే ద్వానంబు
సుగుణ కాంబుని వుంధిల వృణుం గపతాంచినెశి। భ్రుందవుపనెంా

దస్సుడు ప్రకోపవనంబున విదికేయయుంత్రా। వారలం గఱుడుకొని కృష్ణుం దతలారలదిం
ప్రిసకొంఘుకేలుచే కరవృష్ణు సూరా కరెన్ను యుల్లు పవిత్రుంబుగెన్ను। క్రీందలు [illegible] నీళ్లలు నాచ్చ
నూరద తప్పుద గ్రదలియెం స్వందనవలు గానపు పుప్రరవులు నకనెకొనె యుల్లవియు అశవలికిన నక్షా
సరివ్యారుముం త్రైచెప్పుండు యువుయపరిఘలు లోటలుకాంచులుచ బతికిలుం త్రాసి రదవుల్లీ
లట్రం చీఖుంక। ప్రకవుచ్చే। రభిరులు నృకదర్పుళు ధుంరంగాం రచె శిఖుండం తలచెయు
ముకుంట్నరిపెంల దరున్నారంబుధి రతెయాగిచ్చుందవులు। ద్లేందముల ంతు గొంతి

ఆరూగచి। శివ్రకథలబుగానుచెం। వగరంబు శరు రచున వలు। నేవు [illegible] నకవచ్చె
కాంరయంద గడెయుత్రనిపేంరయుప్రార్థించినవా తిరయుల్లిని [illegible] రచుత్తు
కుంచుపురంబు నవుం బునిరా మచెవృక్షలుత్సృరణి తరి [illegible] ఋతి। [illegible]
ధులు। వారరులుం దేరులు వీరలం గంగళులు వలులుం వ [illegible] బులుం [illegible]
కేరరుప్పురంబు (వ) చేశించుసుము రతుంబు నాగు [illegible] రవ రవె [illegible] బులు
రత్తింది విధా నవుమ్మారవచ్చె నెలా। సురదరు [illegible] రరం డు చేనిచెం

౧౧౭

తవులు తంసులు కర్రెదీరగ నిచ్చు వేయు శ్రీనవమోయురు గది విందు సందర్శన
రెరు। సభ్యుంబుశ వేదాన కర్రై ముల్లుంచులా శ్రీ కంరయు। గురుబు నన్నే
కంరయు। తల్లి సర్వకౌశల్య వ(స్రు) భరతావంలాల్య నుతెవనం
చరాంగా చిన్న పాలితాంబిని కాలవత్సం పే వృద్ధశాంత్స్సు శ్రీయ్యసియ
స్థులాగాడు। శ్రీగ ఉటత్రె వడ దాలి వెంనల మొంచ్రి వచ్చింది.

నుతువంలంబుల శారసౌందర్యులు పరస్వరావాయ దంయమునన్నై। శుభాసన్నిభో
కృష్ణనన్నై రెరింటి కంరయు। శ్రీపురాణరత్న(ము) వర్తమాననన్నై పర(భు) బంధకంరయు। రమణ
బిలిబు మీగ దక్షత్ర ధరియుంచి ంరయున అతిగే యుతయు మీగ బిగలచే శవెల్లనబు। వాచిబిక్రమతి
మీగ శరణరక్షణ నిగత ఉవచింసు బాలు (దేవు) గదిసవేటతిబాల్ల సుంద్దరు। మీగ శరణ
వెల్లక్రైన ధావళిగనుయు। మీగ ఉటదొనెలయుఖ్ చత్రైగతలమున నంబుచరాంరలా త్రిక

బునభాబునంబు త్యవలంగం (శ్రీ) గాబిరయు। కయరాష్ట్రనైవెబి
రంబుకౌరవాశౌరమింపకంరయు। శిశుబిష్ణనబి(శ్రీ)నాన్సీ
ఘుటితతుంగ శ్రేంగ్రావి (గి) మయులకా శరాంబవలుగాంగ [illegible]
ంద(ు)నివెలగదికబుగ విబల్లమయు ఖమురకు బియాం [illegible]
లోకసుందరుండు। మీగ తులెనుంకపురమువిస్తల [illegible]

లీలాకాంతరాజ ంప్పంబు భుజాక్షేత్ర తపఃపు వృయు। వీరబలయుతవరవీరంబు వివా ఆర
మునత్త్ముచరిత్రమునచనో కుబ్బిరుచలన్ప రత్నక్రా। విపులకవి(కి) త్రిపునిదబ్బ్ని
రాజవారధి రా రాప్తునే(త్రి)వలుపెంలి వివులురా। గాంధా(త్ర)లవ పృథు లతులు
లంబు చయుమ్ముల్యోగా నచిరాజి చ్చుచల వి(ప్ర)తా పునానుగబుం దలిం
లక్ష్మీ పని శ్వేతరుజని గా బురికి వచ్చి తతెలపయురా। మందపటిలలగద్భు

భుంతమ్మునే నిజభుజాక్షేత్రస్నాభ్యంతు పృథులుపృథులుయశయుసేవించివ్రాంగపకులీకులమంవ్రే.
ఫులులనర్చింపి న్నానంబులంబారాంగ ద క్షేత్రాలు మంత్రంబుల నేమి నిరా రాకరిపురక్త(ప)రే
తలలనత। బుధత(పు)వపుమచయన విరులు బుజ్జపుల నదిరాజు మత్తి రతలు నల్యకయ్యారా
రాజకులమారాధి తవయుల నియుశయుత సమంచయంబున రంగద్వారంబున నమంత్రి పచ్చు
కానమునంబిపటంబులు లోపునియు శ్రీ నృసింహదరధాతవేగాలవయులు శోభిలు చుంనవితె

శ్రీరత్నప్పిం తిరంపు పంచాంగ తుచలంగ్లలయం బలి చు
రంబులకియుక్తయుప్రవిఫుంతిరలు వాంరకాంతలు। పాలను
విధగంధపయుల(భ్రి)సు నఫలంబులుభుగ్నాలాళ్ళ సు ఫ
వాంనిసుక్తరబు వలంగ్వి వా ంది యుక్తిని రాజ యుయు వింద
రమునింపలమె। లబదెఫలనేము రా బురనర్లలరవాంరబు

[illegible] తెలుపుకాయ
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
రా (గ) తలంబుల | విరుగఁడు [illegible]
[illegible]
[illegible] | కాంచన [illegible]
[illegible] | గారి

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

సుకవి
సుధావ
హాలాహలరుంచె
మధుర

సాంఖ్యమ్మునిశిక్షాపక్షవరణిగతుడై। సారూప్యంబు నలక్షి
ఆసనాంబుజేంద్రాదిదేవంబులాదరించి। సానుచరులై వారా
శివుని దానవయూర్ధ్వులై। ఖరాంవల్లభతుంబుగాడ్పనిఖిలబు
వులకుపదసా। నావులకుచెప్పియున్నను। ద్రాక్షలుధు
రుంబాపమున్కాంతలై నతగాడుగని యుల్లినిరామనెయు

యుంచెను ... తత్వసంధానయు రెప్పియు। వయు। అంతరాంతరామకష్టములుసుధాంభులుంచె
శితాంబుజాలక్షుసుమగంధంబులాసంగరయిల్లినిరామ।యు। ఆయు। పావనము యోగ్యానాకులవు
ఖురవిరులరారుకళావిశేష। నవిధవరాంచరింతుభవనలెంరెయుబ్బిబంబినెలుంగ చెప్పుదేగ।
సుగనసురభిసుమమదావళులఖేఖాయుశయుగా రజువమాంతి తుదిప్పిన। ఖరాంతీను
నయుని...వరవులటివెంయు।శ్రీపాదాకర్ణుసుతతోనెంబడ్లవన్నుల...తాంభరాంతరభూరాతవ

సుమమాలాంకారుని శ్రీవాంబునకుంబుఁనేన తండ్రుగణేచిక్కుల్లె
సంకీర్తనంబు శ్రీవాంబులక్ష్మీరి। సేవితమురస్త్రీయుల్ల వృక్షులుచేసెర
అనిపలికియు। శేయు।దావొలాదరరామలకు। ద్రావంయూశాంతి సితకిరణా
సుమదామమములకు ఖరాహితులైనీ। సౌజనవరమిచ్చి చనెను। శా
యెంతయునులావణ్యమంగళాకారదయసాంధి యెదకెయ్య వర్తన

[illegible] కృష్ణవరాతిమునవళ్ళి
త్రిసవేదుకానవనాబ్ధిమంతుడంబరుంపుంతు [illegible] దెంచుదానిని| అనవరుతిని కర్తురు
పశికానుచును| సూచ్చివనుదెంచుదానిని [illegible] అనవంతర్పులనాంగదయుట్టినియెడు
కృనవ [illegible] అతిరమునే (శ్రీ) అతినవంతర్పులనాంగ
[illegible] నవంయ్యుక్తిరిరాంబ్లిపెంచ్చుదగువిర్చారువిశేషనవపుల్లరిం
[illegible] లలు ప్రియముబుచేసుబ్బియూర్చినలేపవయులంరిలర్చుడాంనసు

[illegible] కాంతికీర్తిసంపన్నులు [illegible] గవాంవిష్ణువంశాధీశ్వరాఖ్యాతిదిబుధవసయు
సనమి [illegible] ంబ్దంరంబ్ది రెండియుక్తవన్నియుక్తయ్యుయప్రోపాదానవలేపనము| వెన్నెలకు
ఆడుచక్రతిరాగశేశంబుసరసంబులనొప్పుగబొల్లబారతి| వక్షదనంబుత్వక్షవిచారుక
పశేయునయ్యనిపలికి [illegible] పూరంబులు| తనువులునగగవులునవిక్షితవయుభ్యునవాంటు|
దేవరవములనల [illegible] (వ) సంవతకాని తుల్బ్యములుప్పంకలదిబలుదలుచక్రగదనొత్తియుడు

నయుత్రిసలినాంతృ్యుడుగంధిచెను| నానాలేపనవములువాయిసము
నుచునిత్యుశేగాదిదునిపిరిక్కత్తికిం కింపునిరమ్ము| శివ్వప్రభితాదుచ
శికత్రిశర (3) యుం (దా) సేనక్షవములంసుదానిస్వనినిర్మలశిష్పనవిదవి
త్రినచిత్రవయు నచింగరించిన| నవలేపనమిచ్చి వారిభక్తులకునిచ్చు
పదలుగాచి| తప్పదంబులనింగదతనపదంబులు (వి) కె నారాయణం

గుణకీర్తుద్యరుపలబలగణవరించదవిప్పుగనితివేక్షుండదువింగాదికొత్తిన
వంద్రుత్రికుఘటమ్నెంచెంద్రుపుష్కానారుల్లంటుగ్గానచేసెరాం తారక
నానేనముత్రాంమితపను దీక్షిపిదపం॥ శివుండిరవమునేపవళ్ల
శ్రీనెరాం కెమినల॥ బారలభ్యసంబరణ్ణివింగారుచు॥ ధనః
మిట్టుబంధుశ్రైలనవాడుపంస్తపచ్చున చాపంబొత్తివరాంద్రైలత్తాంరాసం

చ(శ్రీ)త్తవెల్లవగా [illegible] స్తేనచిత్తుసుంమ్యచాంటేశేతుభింగ॥ గాపురుమిగిదివితురుతురుచవేరరుగపము
యురుచరుచక్రై తా [illegible] గాం కుల్ధించివాం రిదిగిరి తాంవిబని॥ సంచాం శులగచాం భాషాంలభస్వచరిదము
నేదలునగకులవిణాయసుభ్రతుగివిగేదుకాంలపి కలిప్సుండదుదాంపుసవింతుంతౄచీఘకశవూం
శర్వలనేఆంగినిరుంటపుయ్ కమ్మసుబరాంఖువింతుత్రైవతి॥ గురుతురవ్వుభీరాంతివీరగుస్తం
దానంబునరింబి [illegible] త్రిపుదగతెశ్వజ్జింయుచుంశ్ఫ్రరతా॥ సింధుండొవారిదాసిఖ్యం

ప్రజ॥ సెంపుసకాలముదరుతిసాండపరవులాక్తంత్రి॥ నెవచలసంరబసుఖాగవి
శత్రు॥ కటురాంమిశేదగిబనకలిప్సుగదు॥ రాజపుశివిఘ్రించనగచురా
క్షంబునఖునిచశ్రీతాంబాలవాలిరాగధుబులునా॥ బవాలవిదం
శాదణ్ణుస్తురచ్చెనవిల్లుమొతేగనినరులువలదనంగపెట్టినగగివిత్తసిత్తుత్రియ
తితవుగాంఖాసెన్నెనలబ్బాలతిగాన్నగంచేభీంబురతూంలదండపు

తుగ్రీవ్వం ఠిరంబు చెందంబునే[illegible]యు శయ[illegible]దతి గన్నిల్లితాం ద
శంక్షగాక్షా। తుద్ధవిడిం పచి౦ం పదగదు(గ)త బట్టి చక్కు ం
వుఫలష్టులు వుధురా౦ప్రురంబు నవరా౦ఠి౦బి। వెత్తలిచు
చుం దత౦౦౦తంర(త్రి)తి చే। ౩౦ఠిగ ల్లిం౦తినవం దుంతంబు నగఠ
తం నంవు౦న్నాని వుబుగ్రుకడు। క్షే రక రంధు౦ తెశ(క్ష్యా)ఖ్యాన। రర
వువిగనులన[illegible]బ౦ంబ్రిందరు౦రా। రిపా౦తరవయులు నిందురు చి[illegible]౦ంబనుబోధువిళ్లుని
చుడుంగ్రైౖ। (గ)ప్రద్ర౦ంచి తష్ట నం[illegible]వా రకుదేర[illegible]రిని। యుల్లిస్టురుగ౦ంగతి
దలిచి ధలశుందు౦నిరం తా౦యుమయు గగనా౦రంబ్రుచెర౦ంధరా౦రగఖవులు న్గా
సు౦రం౦తింథ౦తవిత్రి౦ష౦గా౦। దగవంతద(వ)భత్తకృష్ణ వంశ రధాం(త్రి)ధరే౦
తింరవిష్ణు వంగ(వి)నేక్షం నేశ౦౦యత్రివాలదిగేత్తియుగళ్లలు గలుగ్గుగా౦గకవులత్రి
చింతవయు నధివా౦యు౦యుభిల్లిరర[illegible]ప్పి రచె నక్ష కుదొ౦ంతంయు
పత్తిని వంతి౦యుం౦బితి రా౦రస్త్ర వఖిం౦త వా౦ప్పు శ్రీ రు దె౦తంయు
రా౦ంవప్రీ౦రు వాక్యశుధి। చూ[illegible]బత్తిం౦గవు[illegible]పుబ్బుత్ర్రె యు యు౦లు ట్లురా
(ద)౦బు న ర్యు యు రు యు తరు ను౦ం దేగు శ్రీతల నరవ। రుతిగ నిగా౦రు
దగ్గుగా౦గనే। శివ్వ దివి తాళ్లవి[illegible]గానికిరు గా౦ంకు౦త౦ సత్కెలు

వపనపడె నకుపృతింత [illegible] నాసౌ [illegible] భగవమఖఖాంత్రె వెలుగిడెయు
అతిపెలప్రసో [illegible] ఖరావిమ్మిరంక మింపులి [illegible] పైకర్గతి|ప్ఫనరమిరాన
[illegible] బింవరావ వడెంచవికె|చల్ల [illegible] మనగగజా [illegible] ల్లివిఖిశె
నివిచివిలఖుగగగకంర్డు [illegible] విలా తునసుపైరియుపుద్దా
భంగిఖాత్రిరాగా [illegible] వకింపెతుంమెదలురాంతి|వరవా తుట్ల

నయుప్రసందరసరంరంతసంద్వాంప్ఫి|వజద [illegible] లోంరవమ్మ [illegible] తనివైన్య ప్రందె
రాకెళువింతపృశ|వారింతు [illegible] స్సుధాంభ్రింరంరంబులఖంపురయ్యుకాగమియుకతా
దవువయుగగళపిధులసెల్లకియుకయుఅచిగకరుఅవెనులతగలిన|త్రాంగచిదిశనుంతిగంతు
నలిమ్మకిభిమ [illegible] సుపైరిరాఖియుదొ|గాంకరుతింకవచ్చుఖులఖింతవయులాంరనుదీ
లంఖులకియుసియు [illegible] గాచెదిరాంధన [illegible] లతలంఖునదీ [illegible] నమ్మింధరాంరతిలగకుపా

[illegible] రక్తంగ|న [illegible] రంతయు [illegible] పుపెంపెసగాగనృధిశళ్లి
పైనాకవవయుభర్య [illegible] వినరలునింతిగ [illegible] భుగులావలగుం
వరంపునరవిళ|ర్త్రాచలవులవంత [illegible] వెనల|వెచతి [illegible]
లయుబాలురంగ|శాకానుదంరంబాలకులజిగ [illegible] దిరాంగాలె
గ|దర్శింవిరవాంవులప్రై [illegible] వల్లిమ్మెలు చెంపదర్భుకుండె త్తినదాత్రి

మునగాగ। ధలాగికాలకిరాచాపి ధంధర ంరవృష్ణగంబు ఖండించి [illegible]
వేడలుఛేంను మ్రుమ్మిని వేడలు [illegible] నగా॥ శార్ద వెకీత వరుడు [illegible]
విభుంగగణు పుట్టిన నలవి [illegible] యుగాగపయుతు ప్రై। శ్రీరాం
[illegible] బికుంను చరులబుం ప్రతిశప [illegible] గ [illegible]
[illegible] చరాచుచునుం [illegible] తలగాన రా [illegible] వ్రత నంబ్రు విరాగాది।
[illegible] డ ప్రక్షి [illegible] లి శే [illegible] సప్తుతరు ప్రవెల్లు వెచేవు

యించు కత్తి ంయునగా॥ గగన తవ [illegible] లక్ష్మీ ప్రవు తారావృ [illegible] వేను లలితవెం ంయె
శరకా। ప్రాతికమ ధుభారభీతి కరుడు ధుయ కయుదర్శి [illegible] రాధిపకర। సర్వితకిరణా
నముగున్నాచి రావు కర్ణ్ణులు బుదివం। సూరంభ వెంతిగాగి ంయష్టవి వారంబు
యునను। వినికిరపుగడుని ధ్రోంగకవింత లాలుతింపృయుసియు కర్ణరం ధ్రుపయి చేతగప్తి
కరశాఖానికేం గ్రంబుపై నికి [illegible] ద గ్రపరాతారకబు రెంప్టిగానఖ [illegible] చెలు
త [illegible] ముగుచం [illegible] మిరంత్తులు [illegible] ంతె [illegible] వ్రప్త్రువుడ దగ్గర। బు [illegible] తుల్ల గబుగాది

ప్రుపల్లవవుశంగ। తోరగా [illegible] గగవులు విత్తుసిత్తొ గబు [illegible]
ఘుమిశ్రితసకలవికం బ్రై। రవప్రతి శ్రమలభవాండ [illegible] వు। రరి [illegible]
లన ప్రవు త్తులైంతయుంతి రలక్షియుకయుతశ్రవురికిరాంవుకల
నలోవతిప్రౌ గాష్టి [illegible] విన [illegible] చయుంతె। [illegible]
గకలనలిబు చుం [illegible] గాంవె [illegible]
భోబిల్ప తికియు [illegible] కవు

కుడి ంచయున న్నృఖా వృధ వ్రుటంనయు| శ్రీ రవయున్ త్రైలవయువ ధుటంతరు|
గాంబివుర [illegible] చితుకళితత్రిత్త్రాం [illegible] తుంద్రనిద్రుబించకవేగగిం
కుకలు [illegible] ఆకరిన్ యుసియు శాలలవుద (వాలు పొం [illegible]) [illegible] నుపట్టిపం
వెరమనం భవునగా| పద్మవుధిక్రాంచ పనిగద్ర కెంయుసుచవవునిద
నగాగ| మిరాంత్రవుండ ఈలవును దంయుం (డి) మింద నెప్పి యుకయు
కితోవంరచలుచలు| పంక్తిబు సఖి కిరణ్యాంగగపరిపుంర్ధుం

ఖరపతికింశ్వత్ర రయునకాగతుకలలోక్ష [illegible] వయువంతింపయురత్త్వ తుస్సుతుకాంబి
చుచుంనసమయుంయునయువయు అంయు [illegible] త్రినఖరవిదళితా| గురుతింబుకే శ్రైం (ది) కుంభ
నినలబవక్షంప్రు బంతియునగా| అంరయురక్షవుల (వ)ంచుంబులాత్రిశిచాటుకాలభూంభి
వినిభుకాంనకియుశుంకభునగా| క్షాన్తశాస్త్రాంపకవునేయుఘుటులకయునగా| పవ్విళి
వచ్చెన్లిగింగాభ్రులు| నెచ్చెన్నవులయులు తవుముపిణిశిబంగుబు| ల్లొచ్చి ప్రుప్రవుకం
ప్రైకుంకెరువాంగరష్ఠింపవున్నుకుంశుచుసవిలంబు (కౄ)గ [illegible] కొవురునవెలసెకియు

కళుభురుంత్రైధుంక్రత్రుంత్రుల [illegible]
కుంబిబేని స్త్రృత్రర [illegible] త్రికశు [illegible] సురపత్రి
కుకోగతిభుంబిరుకగాగా| భునభి [illegible] నిబల కాలరాపుల [illegible]
కాంంత నెూవయులకులవుంనంగా| వియుందువయు [illegible]
దవయుగారుప్రస్తుంచ్చిదలు (గ్రి)బిబవింరుధుప్రెవకియు [illegible]
తదనంతరంబుయుభియు [illegible] నవ్విక్రతపంక్రాం దిరకు [illegible] తెరబు వర [illegible]

౧౨౮

తరకాంచనకశిపుశ్రేణులుం బు| కమనీయరత్నస్తూలికాంబులసిద్ధంబు [illegible]
పకరశాలాపలకుక్రాంతకర్పూరవీటికాంబితంబు| నిద్ధలంబు సక
ఘుమఘుమింపకుమనువునుండు ఘాటుగాం [illegible] గాథలఘు| నానావిధాంతఃపుర
గనుప్తుంచుచకళాప్రకరికి వారాయూంగవుప్పి [illegible] తోడసఖులు గురువ
పు| కలుం దత్కిం చిందనసుమతి| మొం [illegible] వలంచవయు [illegible] ంచితి
దంబు [illegible] సొరసు దృశులలం తేరూం| పేర్చంబున [illegible] ంనపరాత్రి

చందనదారుపరివృతంబు| మహా [illegible] వరణ్యమునకు దావప్పు [illegible]
వటు సహ్యముకంబున్నై| పురంధ్రపురుషుమచ్చపుబాలికం [illegible] తుంగపుగుపుసుంత
రయువ్రతుంత్ర| భీమాధింగలులుగాలువనుండు బాహ్యముకధి [illegible] సకలాంధారి
ఖురె [illegible] ంప్రచుర [illegible] గధా| [illegible] కనేతెంచికతూరవ్యఘూనములనుద్రేకంచుకేకంచుకరి
శరుసరియ్యవేయ్యిం తనారాజు వలక్ష్ములలంకవతుల్లైపల్లదుంకంభినికదంబువిరి
తంబునుపమదకంలకితచరా [illegible] యునేయ్యివేయు కనితత్తరపాలకక్రేంద్రుంత్రైన

కుంచమేథవివుంబు| ప్రాం [illegible] రాత్రి [illegible] ది
షలారిరాంతరంధవిప్రతపల్లరంగవెయ్య| కయ్యలకపల్లరంగపరిసర|
ధిపేఘులాంతలయుంవు [illegible] రాయింబిరవితంబునాధ్యగకులాంగంబులభం
యుకప్పనంబాదుల్లైకగోపకులందరుబుని కాసు [illegible] ంచినటి
సందర్శనకుతూహలంబు [illegible] కయ్యపైనాడకరంగదా [illegible]
రయుంబుర్భువి [illegible] వెనిషు నాద [illegible] ంబులరి ప్రభుగుంతగు

వాంఛలుజ్ఞ సంతోషయ్యశాంతిపూర్ణత్వంబు రవికళవాదెసతనేయదప్పుడే
భిపపుత్రాసిత్వంబు యదుకృష్ణంబు కీర్తియజ్ఞాని కీర్తియజ్ఞాయుపించచుగగా
శాప్తురీ। చరింపునపు ఆపద్ధర్మ రంతంవాస్తి భక్తానగపయుగాధనాగ
పనుండిపుర్వ్రాగదీక్షయుపు శంభుగతులంతుపశపరంబునే। నంయ్యు
శాఖాకాపాలిత।శమునునిగపుడిశే। నదిరి। మదసలిలపరివెంశలంభని
భోగభంతురంతరంబుగలు కరంబున శాంతించేరి ఖేరి తొంగ్రాక్ష

శేం(త్రి)పయు(స్త్రే)దేవంబునివేదన(త్రి)ప్తురపడపం(చి)రేవపుంసంపుగ। భోగ(త్తి)శతు
ప్రుసక్షేతితెల్లనైపపుని చీర రాక్షఖు।ద్దింబలలాంపుకుంతల్లతతీన్వరలిం పుచు
పుస్రియుగమ్యతింబుశఖాలకుడే నింయుసు। కాంబుశపయుపురాలిరాబుకుం
శేకనపంబులనేవపట బలప్రితంత్రపుశరావాంరయుసంపురాత సకుధ్వాతంబ
(ఖ)పు(శ)పురశాంరుకేరుయుకోతులవారంవృతులుసంపాదింప। కులకుంచి
పక్షిశ। నక్షత్రశ్రుబిక్షుమిబ్బంపతి। విధుంతపదనగంపప్రరంబుపలనశేతి

లక్ష్మీపుయుప్రిశాంతులంశేదింపనేశతంతకుం।యూరంబుదూరవరారిళర
సంగరత్రింరరూ। ఖంచతవెల్లగాలకుడుపూరగసుబుశంబులుదేంసు
బురుదంతం।కుంబురపయుప్రపటిశొరిపెపు।కుంబురపేటలకుదులగారి।
గు।విలంతుశాలకేతిని రత్నిమిట్టిపతివృతుపదేవతరంతయతత్నపు।
నిధరగుపారకుంఢగుంఛనంబుగనేంకరింగి।రాగాశిమంగాశిగి
పతిను రుతుతరణి కర్ణిరించనిపుష్పించిపాద

౧౨౫

మెధవంబు నరున నచధువుంద్రె దురాగలిరి। శరాగబుపతి న త్రిధబుం ధురర
కెంగర చంగవత్రిశెంగుదంతిదంత ప్రకస్తంబుగువాస్తంబువంచిచుట్టిపట్టి
వాటంబు లొబ్బగాలనెంతి శ పట్టిరుఖుళిపించి వంచి వింశతిఖాంగ్రాసన ప్రి
వర్తి వంబులదప్పించి రొప్పి। పుంపులుగ నెదుర్కొని। వెర్రి శంఖ్యా। ము
చిప్రాచి ప్రోత్సి। తప్రెశ క్షరక్తసిక్త తెత్రాత్రి కంబులు వసుంధరవసం
రసవలరుసనవలు దృగాత సుపుల్లితసవలు ల్పోరగ భేంగసంఘసంఘు

ంఖ్యేనసింధురంబునవవ్రక్తనవముభవింధాంతుమానవుం దెరవువీరధరంబులై వర్తి।
పద ప్రెంచుగబు కించినబు క్రింపనతెంప్పునవాంతికరిపిరిందినుతెత్తి। మువ [illegible]
మూంగాధూరంబులు బీరంబులు నం ద్రిప్పు నచ్చిరగాంబులు దుర్భాదరగంధై। రణంబున త్రి
రతాంచలతుంగ శృంగ శృంగంబులగు కుంభికుంభంబులు చనియె ప్రస్నైతైనక్రెగయు।
ధ్యాత్రాంగగ రక్త ధారకచంపంబగు మింనుచెంగలవరింప। బలువరింపక ప్రెయ్గి।
టింతంబగు కలాచలంబు త్రింతుల త్రింవరనంవునవరి ఘబాబుని ఘబూరం

ఖడ్గంబశిరబిరం దిరిగి। కాన్రె [illegible] రుశ కంఠ్యశ గావివర [illegible]
లవల్లికాతర్ల। కొరాంచిర్చు తగు। సువర్ణుతెలంగున। నగశక్త [illegible]
వారయంపర। సవావిపసప్తి। మతి త్రి కుంచులవవ ప్రింప్రర [illegible]
దురంతకల్పాంత బీమురాంత దీపాంత నిరాపుత శిష్టు రం [illegible]
సొంకరిలి మృగ్గక దిగ్గనసగబు [illegible] నిగ్రుగాబిచరాగచి
దంబుగ వలనస్తుం [illegible] దం మ్రెత్కర్లలతన। వయిట్టు నెట్టు దీక

బహువరంబులు క్రొమ్ములం బూంచిన శరం బేతలుదూంగ బిమెలుక్తి। శా
బహుకలంకంబు క్రొవ్వెత్తి। నంపుద కలభంబులు బల్లకలు దక్తి శలంబు బెడి చిత్రీ స్త్రీ
నతిఖ ర్వరరంధ్ర ఖర కరోదరంబులు నుం బనెల। శేం నపుష్పరంధ్ర త్రైలవిల
గంబుక వెలుక్తి గని పాలు (గ్రా)[illegible] కరవితాళ్లి వుంకి బెళ్లుప్రా గంబులుంబా
నాసియువుల్ల కత్తిదంతంబులు వుగాంగుల్లంబు బెరయన్నను త్రాంబు
వుత్రావిడిబు కెంబరంగవును సంప్లుల్లా వలీరంగవుకె యుక్తియు

స్త్రావంక్తి సంగరంబు నగరంబాప్తి। దష్టింబత్రి సుప్తింబి శ। నకలంబిత కలంతర కరం
నై పత్తిలోక్త త్రీశరంబు నుంబోత్రె। దానసవిలధారా విరవిరత్నం బ్రెవ్లరవి రత్నంబు నుంబోత్రె।
సనంబు నుంబోత్రె। నభి సిత పద్మాకరంబ్రెయం కసవు ఖులుబు నాయు కొయుకాలం
పినా। క్రొల్లు (ద్రా) ధకు (బ్రా) ంలో ధివయు సు చంకత్త్రా) రగ నదె ధవుకొయు వయివుయోయు వం
వుల్లక్కి వుయుల నేరంబ్లుంగ్రోవ కుల తసంత వులయల న్లతావ్వుం వశసల్లాకులా।
తవింతరాం (బ్రం) బున ఖుల్లుల కశని ద్యారరులక దుత్త వయుగాం నాధుడె గుచు। (శ్రీ)

తకరో కథల్లు కె గుంబు నల్లప్తు రంగ। వహిది। బుబులబులద్
విరంతరచిత్ర బూంతబులది (శ్రీ) వ న్నే (శ్రీ) బాశాలు
(కా) కి సతిలుగ ల్లెనగ కళి తాకంంరవేం (దా) వలతిం కెలంభిక [illegible]
క్తి రంతలాక నంబుల దంత్రావళ్ల పాలు కరుల వారింభి [illegible] దకంబు
వారంరావయుల్లు నపధంబి క్రాంబిరివుచారి (గ్రా) ధరాబ [illegible] పూర్ణిరా [illegible]
గారవయునవు ఈ (శ్రీ) లకు కావల్లుక్తి నిబువుత్రి తుళి వైకంపు కి [illegible] వులుగ

౧౨౮

వలుంధులు లుభీభత్సవుసై సౌందరవంతి రుస్త్రేతం(శ్రీ)కి తంరు
ంతెరాంగగిబ్బునుల నెల్లు ఋతువంతత్త్వ వుగుచు వ్రాసిన బలు త్రోంగ్రే।
వ్రాశ్రీబిసింవళ్ళుంఢ్ర ధిపాంయ్యుద్యుభిరులవ(స్త్ర)వురాంలవి వుస్త్రిదే
ంవురాంగిగచితనవింధుంధనివుబ్బిరత్నసులంద రఫ్ఫినియ్యుఱ్యుసంవు
చరిశంఫ్రవుల్లశి యస్సుభంగసతుర్యంత్రతిష్టూంగవుచుం దగివిరాయు
దైవతవయుతీశ్ఘ సయ్యుచంపరక్షసిబట్టి శరవద్రితుర్యవిశంత్రపాశ

గాంగతత్త్వంరయుత్రీ గుచతాఖులులనువిరసంబుగాంచిరుద్రకోపక్తులరువాంఛ్నంబుగాం
వూంధవుండు రంగవుర్విపుయుండుర్యుత్సుడుయ్యుకయ్యుచల్లిశనంధి(భ్రం)బుకన్ము వల్లిస్తలల
స్త్రవిభ్రూపుణాధారలుంశతాం। రంరులసర్వులోకశుభోరంరులవూంనితవూంనిత్రివునైరాం।
తరాచమంనల్లకవులుభచం(దా)వుంతుంఖసుధారసంబులుం। శంనుల(దా)ప్రనందవులునె
ంతొరుత్తొడరవుంస్వభాపులనియ్యుకయ్యుపసుదేవ్రశివాంసంబుశ।వుసుధ(ని)త్రంవు శి
(దా)క్ష్మి మన్మలులుబకుంనిబిగరా।నఖిత్రితుర్యబాంతిగాసైనశరంపత్ర్యవు(దు)ంచాగితిన్నాయెత్తె

కులబియిడధగునత్రివాంధప్రిలకుస్త్రీవు ఖాంసిక్షునేలు
పూంధవులం సువరుసుంగక్షితాం నైపక్త్రిశరిత్తవుల్లతొడా
వారలలరంగభూంజలనివపిరులలగోపక్షుపూంరులక్ష్మి
గాంచుచుబింపవ్రాలనంతులచూంచుశ్రీ।లంనలశ్రీరయులచ
రశైక్షవత్తేబూరి। ల్లసనంబుశక్షుశ్రీవ్రాశల।పసిబిక్షలనగుంద
నింక్షునిగ్రింధుసరజ్జాంశియ్యుపవుల్లించగనాంరాం తలకుల

ప్రాగావళేశిఖరతత్క్షణపురశ్రీవశనిచె । నంతరం ప్రతిబలిమాత్రోను
నిర్భేద్యమనుబిమాబల్యాంద్రైతలప్రాంతమునాథప్రుండ్రులు ॥
లిసెల్బ్రినారనుబలిని క్ష్మాభృన్మెళ్ళపునా । మను ఖేంద్రుండిటుల
ప్రశరుంబాహావిలింపునంగవలెనెవాశీలభిష్టుంబహో । వవిప్రా
నికొరకుగౌదిబునగాథుడుని । బునవమలుబయిచ్చెగంటలు
దులుభ్రులిశతర్కశడ్దేవాలలు వినాశములంకడ । స్వెహాకరి

ఉంటయుదానవవీరభటులవారించిగోపతులదాగవెగొపకాంతలవునవమల
వట్టుఅనిపలుకంబులనలుచలాచుచుంత రామకృష్ణులకుబాణారుంత్రినియుటు
మింపుజీరబిని చెన్నల్లావాపత్రిద కల్పనదెకాంతవరామింపు మనకుంపఫర్బుల్లి
నింపుకవితాంతదండకపుప్రాంభాలాంర్బుతెత్రాగ్ర్బిబాణనవనీతంబులుబలుప్తగాం
ద్దంబునవనవయున్నాంత ప్రద్యుమ్న శ్రీవెంకటవిష్ణు ॥ అనిలవారియుల్లనియెట్టుటు ॥
ంశుటప్లుభరణీపతివెట్టుకుజంటయువారవయు । నానవు వినోదవేలు ప్రలుపగా

కొండకెదిగిన సరస్వతి లాల చనుత్తీకుబాంగుల్లీను వతవాసా
మయ్య వశవరాజ్యంబులగోపబాలకులతోనత్యంబులంతటన
లాతెంవనగాఁగెయ్యు మయ్య బహుపత్యంబులమెలెజపలాకులదా
దుమెలుగాగన్నామముష్టిగోపాలరాజ । కేళుబునుముంబునం
సాముబాలు వక్షుకుంభలము సత్యామమునగల్లసరాదుక
దశదశప్పుతెయెబుకర్మమారుటోకి శ్రీ౦౧౧ కంటంబు

గదు(ప్రి)త వృత్తికి నతా[illegible] తెగడుచుచు దు[illegible] త త
[illegible] తత్రుత రతం[illegible] । బా[illegible]ంతుం డంగులబుంద శ్రీ
[illegible] కృష్ణ విశ్వ[illegible] సత్య పుష్ప గ(తే) లుంతంపున శ్రీ
(ప్ర)ల్లదవంతుతికి[illegible]క। బల్లి కుడనులారకవుండదు (ప్ర)ఖ్యా
[illegible] తం చితుం[illegible] । ంతికె బారాదు వుతులు నింపాల్లి
దు। (ప్ర)చలవంలాత్తి ననుచు వానిల్లగారం

పుల్లాతాంవవతులనే। తాంతలనాంధున నతు పెంచ్చు పుట్టింతుప శ్రీ కొల్లు అతినవితి రా
కతుడ సత్కృష్ణ వధా[illegible] త్రాంధ్ర క్రోధ వంబు నెల్లి గలదెరయుంచి గుజరాం దుట।
డుగాండ నికుతరి చారారి చలుపు[illegible] డిర। శ్రీ కొలుండ్రా బతి నెల్లి నేడనుడు పైన (త్రి)ంక్ష్య
కుగాడ్రాం। చల్ల డవుంత్రుంద దరాం తరిశి వుల్లులు తెరుండు దరక్రితు రండ లవండదు
ండ త్రైనులలురుండాదు। చెరికరుడత్రుతు చేగనాంగపు గాంరాండు తెరసినాతుంద
దు। ధర (ప్ర)బుద్ధుడ తని దరవరాందు। కరికె తన వుచుచూంరిగ ర్త్రిపాగాండ్రాందు।

[illegible] రుండ్లు [illegible]
(శ్రీ)తలాప్రాదగ గవంప్రిగా తతివిద్యు [illegible] రిగద్బ్రిందు [illegible]
నెరాం దించుపనే। చ్చా[illegible] రుంతిరాకత [illegible] దల్ల కతు [illegible]
కొల్లు నిల్లు చలవుల నననుడ్రాంకబులరాంకి [illegible] రాందు నికిత గా
డకితగారాందు। [illegible] తుంవరతు [illegible] దుం
కరవుగారాదు [illegible] తలగాంగుతలు [illegible] ఆలిరాండు

రవమునకైలంగను ధుళం శపురమున గాంతన్నపులు చెంద
...సమురులాంతన్నాగవుల్లు మిన (గ) త్రరమునగాంచి
... రమ్రాలశిఖిః సుచనిరుతెందితెంతయ్య అనవలికియ్య సెలు
గాంతచెళ్లసితదళప్రసల భుతిదభాగగిత తెరియి రానసమలు
రవల్లుండను క్ష సెల్లుశికవ శ్రీదంతు శెల్లుదగుబలయ్య
గాంచినై। విరాంగసరుల్లైనవుల్లు మరువిద్దరు తెలక్షైవ

వైతులంతపురవయు గాశదు।గర్వుంబు తెరాంసుంఠ తంసునిశ్ఛుగాంతన్నసంసారరవాంతన
రవుతిశి(హ)దాయయబి(గ)వాంరవయుగాంగాదు।వెలశితియు కంగవిదారతపవిగాధిగాంధుర్భ
రమహాంత్ర ధరాంవల(పు)రశ్రాంలు నైవదిశిరవయునసంనంపురిత్తులుంతగా।గాంఢాంచూచి
వెలరంగు।నల్లనితెగగలనడిగాంచణ చాంతప్పుడ నాచేలనెల దేవరాంబుదినర।శరగావం
అయ్యతంసుగారు చల్లష్మ (శ్రో)ధవయు సంనులపియుయురాలయుగాంగాత్తు ఖ్యంసనవత్తన
గల్లి చరంగలనెయ్యఖేంచుగీయుసే... ప్రతరాంగబిలనుగాంత(ద్రు)తతగల్లిత।బంధువులత్తరాం

సభుంతయ్యగాదవు।(వ)త్వత్తుం చివితగగజాంవాంవయ్యనాద
వెయురవిప్రైకవయుసీమునవల్లులవయులయుగాదవు।చాంగినడ
శ్రీ(రణ) వాక్షసంనిభవయు వాంవరుదండదలు లుఖ రుడ
తులధరణిసంచలింపగాక్షశ్రీమందలంటను నిండ వుల్ల
ంయికతవాంరరాగాంచ విష్ణు ఖాంసుతర్త్రంసుయు రాము
దగాంతపగవంతితిలతిఖి।గ్రాందవును రాంతిందిబ

౧-౨౪

కినెయ్యి నెరయుంతంరయు గర్త గెనె బిచియుశ్రావ్ వ్రాన ఏకాశకు బాంచ
పూ దుర్న్యవ లక్ష్మివితను బిలు నయయు తుల్యాయెఫ్రౌ తిరయుశ్రీ
బంటుబిచి శ్రీ కాంటంటి బ్బూగరీకృ రాజు వుకు నసం౦రా౦రిం
శ్రీ బ యడరు గా గెళ్ళి వెరాంవు పేదు పృతత్త నిపుకృ ఘు
పిశ కిబి భాడి వెక్కనిధ రన తత్వారు గ యుకేష పత్తి తయపను
అబ నెల బిత్తి ॥ పెట్టిరి వచ్చి రబుట్టుం బిట్టి తుల్యం౦రాయుండే।

అంబి కుడుబుంచి ఇకృ యూధూ శిరయు। తన్నవ తి రెపుపునే పుదెం శ్రీ యులుబగానంత్రి
ష్రరుకెంట్లు అప్పి యడ్రియు కణయు బాన్గాంరుండును యడుళ్ళలు తుళ్ళు పెలసం౦రా
బాకె తిత్తి। తాబ్బాశెంబి టబిరిదెశబ్బి క్ష్మి విలుదుళ్ళి నృం దవ్వుం బాగ్గంగరియు
ఛ్రినవుయున।విం౦దబారక్రంగి మెఆళ్ళ నిబి బియ్య తయ్య నిబి బినచారు బాంరయిగ ధుకే।
దనకతా దాండ్లున్నయు।పతియు బాంరుండు దంతా వనరువక్క నాంచేం౦। డాడి కిరయు
నింవనరు వాంచన బిత్తుబి బెద్దల విగిబి। కాలు లరింబు వుండె కృ కెరయుం౦బుదానబ్బ

చెంగంటితి శ్రీగ్ర
సూర్రెయుమ
ఆదిబలరికీ తియు శాస్త్ర కెండు
ఫ్లిలుకంబియు ఘూంతనదితప్పుగదెప్పు। వలపృనకల్ల
ఖెకలంజ్ఞ కెంశ। పిదుగులువదుపదుప్పు దాం
వుట్టిబదిబిగిరయు ఆదుళ్ళులగాబియు। బియ్య కేలా

వ్రాయుగా చర్లను తన్నుదవ [illegible] వినంగ (౧) ప్రద్వదనవరతంబు । నమరాంబా
లంగుతన్నుటు బాధ్యులు [illegible] ఫలబునత్రినపలక్షుణరా । వియునశితశులనాంత
తరంబుయ్యు [illegible] వెలరినీతియుపత్తరాంబు బొంచ్చి (౨) దీలంతుడ్రగనాశ । వ
నాంగాంబు తోక్ష రేరయుదిర్దు [illegible] శ్రీతవదళ్ళి మింబికవిశిమింబా
[illegible] రాకునుక్కం [illegible] తరగనుచువాంబిబాంని
పాదవంబు । ల్లరమలుబు చప్పుడు [illegible] (౩) [illegible] పాతడుద (౪)

ంబితననవసంబునకుడ శరశంతి వేవెంచుననప్పు చుగత [illegible] లుంరుతువు నవ । విష్ణుము లాంంబు
నివెయగప్పులవగలల । దాగనచ్ఛాయులరు తాం యయువనవీరగతరాగా । ప్రద్యుతల (౧) ంపత
ల్లి రతుడెవేలనుబట్టి (౨) ష్ప । తాంకదలంబి శకాశకనావేలులసాంక్షారా । ట్ల అవు (౩)
వరబలంబాస్పున (ప్రి) దుంగులక్షిస్థి [illegible] గతెలుగిద [illegible] సుప్రలభ్రిష్
తనతెంప్పున దప్పున (౪) శుష్ణ [illegible] వరమయులుపాంనిపాంశ [illegible] రంతవయునవె
వాంవప్పు [illegible] నును । శ్రీ [illegible] గతి సేల [illegible]

నెవెంకవులు [illegible] ంపతశ్రేంకయుతర్ణు విలువల్లా [illegible]
నతులరిలు శొల్లి । [illegible] లుచ్చులు [illegible]
[illegible]
తప్పుక వయు [illegible] ంధన చె [illegible]
[illegible] రెప్పి [illegible] గాండన దర బడ
దం । [illegible]

మనసకయత్నాలగెలిగీతియునిచిచి(ర)| పరదాంశెపునృత్య రంభయొప్పె| అనంబు
నముల్లునిగనిసుల్ల నవనుల్లంబగు [illegible] | [illegible] వవల్లభుండు
నెయునను| [illegible] గెలిపించియున్నుందాంగకుబిగకంద
నవతుంగతరంగ[illegible]తితంబులగుకెంపులుంతర్వాలసవబు(ధ)ంబుల
దిరిచి| [illegible]బులు చెరంభించి| సముల్లాసంబున క్షీసుత్కంబునకు
వల్లిజిన్నక్షాంగపేజుల్లైన [illegible]తి| భూరిసుచు చెంతబుచు| సురవతి

సౌరారు నూరారు కరవడులొప్పునక్షితియందున్న| అప్పుడు దేవమునకు [illegible] నిచనంబున్
ళ్ళసింబి బాంవ మోనాదంబులున సరోగోచితరాజ్యంబు నిండ ఫ్రాదిగంబింబి| కదిశి
లఘడి| యుత్తరోత్తరవ చిత్రవిరంసితంబులగు దివాధనలంబులొయ్యెను| ఖరస్థ
రాధ్రింబులనెంతారులశ్యుష్టిం బునంబులు ఫలటుబిత శతీరుస్త్రై క్షద్ధతిలర|
వచ్చి నెంచ్చి యచ్చుపలుం దుపెంచ్చిన| అతచ్చుపలుమిూరి వేరుసారించి తెరలక
గరవడంబున నుంన సాధ్వుల్లక్ష్యులుం దుగ| పాలపేలు పేలలనిచేతలయిబూడి

డుబట్టు కొలి(క్రీ)రంతో విచారితుకని యవయుంబట్టి [illegible] లంలు
రబుధిరు నుద్దివిశ్ర నుంచ విష్టుపుంబులగు చా[illegible] బురిరు
రతిశ్రుని నాభి తసుట్టుతరబులగు తువ [illegible]
(గి)ద్ద కంచిబుగునెడవారి నెమ్మిగోల్పియుగల్లితులొట్టింబట్టి
పెళ్ల(శ్రీ)బ్బి నవశ్చులొంచు బుబుం డుల్ళి| [illegible]
యబిలేలంగాలు సెలకనిచ్చి| (శ్రీ)గాబంబు

షే చరుల గించి నతుష్ట [illegible] కువరాశివం తువ [illegible] వం బులొనూరటం
దిత్తోగ్రీత ప్పించిన దివ్య దవ్పుశం రుమ్మ పూలరాచే సుం తులక్షేశ్రీ [illegible] షసవుత
త్రింప। త్రుం వం చ వ వశ గాల క్షేదించి। రక్షించు కొ నిన నారత్నో రైరి వైరి
నప్పసు దేవ్రపుల్లు పల్లవసంబుల నిచి। ధ ల్పించిన నవుభులితచేశ్రీ చా
క్షలిన నుం త్రి అరయగ్ద్రీ ర్జే। దుర్గా రలబలంబు [illegible] రించి। లేగాచి
చౌ రాంశి [illegible] ధనంబు నందిలునాగ [illegible] నుంబు స్పొరాలకె। నేలంబిలిలిరంది

బుకచుంబు ని। వెంన్నక్కి న [illegible] సభయుం తు వం దగిబు రేఖ పదంబు పదంబు నం బాపి।
లంబున తేగా చి త్రుచం దంబు గు పొని పిచం తంబు వాగించి। కాంబుద్ది కైరించి తాన్వరం
కటుబిలెలంబు వల్లుం। యిబుక్తి యుత్తైన దు వల్లరా గిల్లు త్రి। సం దు [illegible] ప్రి। యుప్పి
తూరటందు వారిక రంబు వల్లు వ [illegible] నియొగంబు నం గాలి త్రి। నిరాదనం గె
(శ్రీ) వారి తపరి పెంధి చరణుం [illegible] పట్టు నివ ప్రుంబు త్రేర్తె। వ (బి) న (బి) సంద్ధ [illegible]
తుంగిరతం నిత్రి। వెంనుండు కపుల్లు బియు ప్పరం బెగళి। ను [illegible] లితన [illegible] పొదసం.

కరంబు కరంబు నం। (గ్రా) చిరంచి [illegible] రాంబు [illegible]
బుక్తెని [illegible] న యుద్ధ [illegible] కలు సభుం వ్రిబు [illegible]
[illegible] కాచలం। నికి వేదించి [illegible] ధంబు నం [illegible]
రలి వాల కుం తు। కాంబు కాంబు నం [illegible] వి [illegible] గ [illegible]
పిడికెబం బా త్రీని న। వాగ దు వాగ దు [illegible]
త్రిపిత పత్తి [illegible] రాదు [illegible] గయుం [illegible] తుంద [illegible]

కయిన్వాలవ(రు)తువలుప్పి [illegible] బలశులుమెరదరంగభేరి
కలులతొండవిడనదిగధ [illegible] పల్లుటిత్రిదా। వుల్లుకిత్రోరిపుహుచనసు।
వంచినమూరుదిజంగు సుమనుంబు శరీరుల దెబ్బ చల్లరే।దలు
౧౩౦. దిబ్బదుహాత్ముని [illegible] సవింబి వేయుక్తయ్యచం [illegible] దరుగాంగ
లప్ప వెలుకిన పొందపుం [illegible] వుత్తముప్పివిరులాదక్షించెను।
చు। నైబు ఖ్ముం [illegible] లిక్షైనము [illegible] త్రముతకితులా

వానలవపి౦।(స)శరీర్యాగన్నుల(ర)దరుకోరిరి।వెలంరుగ [illegible] విధవ [illegible] ర్తనవిం
ళ్లులతోఛీతగ్గ్ౌపవల్లులతో [illegible] వయుఅసవురచెంలునకొరస [illegible] తుల్లువటారిగ
ంచితవ(ఖ)సారులుసుతరి(ద)నకొరులుతైనవుల్లులం(గ)ంచులబిప్పిరాజా
కసఖికల్లయ।నీరింనికులవరరకులకెనీవులుల్లకుం।పైరాచల్లయూరాతుగాదని।
పింఛదామువులవెల్లపెరటిన శెంసుండుమేస్త కంఖునదాల్లిపెల్ల(తి)నరప్ప।వి
వాలమునసరుతస్వనుచు।తనరుల్లింవానశంబునతరులపెల్లన।కృష్ణుదా

నాంకావులవిదిబ [illegible] ప్పిధరంబునారుకేళ్యలప్రెలుపెనగక్రిరు
కలుగట్టి।వెచ్చనూరప్పిచ [illegible] లుచ్చులిలకుంబ [illegible]
పెనగింపుచుచూరాగచుచునలంనవారగ [illegible]।వింకలెదువటానుమున
నూరించిపరుపతికిదపుకుకెలాకవయుగందెయ్యుటు వేగబు నాదవు
దాంబిలిపలుమైతెరపినగోవింధు దంపవార్గమునవా [illegible] తరిం
నందమ్ముగ్నజారి కేళిసలుప్పు।వెట్టు నెరావులక్షైనముల [illegible]

వేలకావ్యమ్ములతి వెర్చ [illegible] ంచనెత్తిపులు యుఅయ్యపాంపప్రభ్రంశ వాగోశవ
వలూంతల [illegible] ంధమునవ గోవృత్తి [illegible] తికేతిబ్రినెరా చిరిల్యుకయ్యగో పాలవల్లవ
శవులదక్ష [illegible] యమునివధనశవము [illegible] మునెంజర్శక్తర్లా [illegible] వారాలము
గాఅలంగాక వమం [illegible] అగారతయుంతింరెయెనరంయ్యల్లిట్టుంబటిశిశ। ప్రా
తికివాతితతిప్రప్రతిశం। బిత కటిశింధ్రుతగతిశిం। తతవాం రెవభ
ధంగ బరరాంక్రపుంంగి శేలువరోక్షనులధ్యాయవా। శ్రాంతికవులసెంఛ్చి

లపక్షిలలోన సృష్టింపరాదేవుయు యనివృతిలోపలం సృజలనే లసృష్టించి యెనత్తిపైన నిచ్చలుంయ
శ్రీగిరసు। గోపాలునకేక్షలందు కూగ తిత్రియుగ గునా। గోపాలురెంత ధంసవులా।
శాంమునులుకధాశిక్షతెంచె। తమలోంతరుంబకు మసృష్టంత తవులవలుభంగి యుత్రిచాలది
బిడ్డవైనపొందుపొంచపరుపు యుఅనిపిక్షం శ్రీపెకృతిధంబ్బల్లల్లలునతభక్తిపవ
తితశివుతితితికేవాంతికికియు నుపాంతికంబులత కగతకృష్ణతితియురపువచత (శ్రీ)
కరమునులు। కృపారవుతిం పొట్టు (శ్రీ) ప్రకటంభిణిశ్రీబ। సర్వపంక్షలవాంద్రవేరు। శ్రీరంగనాచాలా

శౌరుగారదెలయాశుభగుతెందె యుతాత్ర్యములు సకిసంబులు। గో
గోపాలురక్షిత ఱియట్టుగులుగుసంగ బిగలధియయ్య (శ్రీ) పురిబుల తజ శింతి
గిత్తియుసభక్తిబలిపిలుసదుసభవా తిదోషంబు। వెజుగగంరయు [illegible] కేంచ
అయుద్ధతలు నాయ్యవయ్య (శ్రీ) తిచెకిలల బత్తివల్లుం। తతుంవితభవ్వబులద్ధిత
పయ్యక్షిసవింతులఘుపుత [illegible] తిరుపుమవ్వాల [illegible] తి
రుధీరువితతాంకారు చెయ్యరయ్య కోనితవలు నెలావ్య [illegible]

శ్రీ ౧౩౧

...రమాయణం
...

...ఘంటికట్టిన పల్లకుల [illegible] మందారసం(శ్రీ)గాంత్రిష్టి
పతులు బాంధవులు పౌత్రులు ఫేదివెన్నుదిప్పితులు బలవత్తుపి
[illegible] కుప్పుగంగగలి నట్టుగ ముత్తెరండు నలుగ్గు
న [illegible] సు తిరువంత తుండ [illegible] సుచరణ (వ) [illegible] రేణువులు భించవు
[illegible] లాడెడ తైలపైచందర [illegible] మల్లెకేయు [illegible] వల్లిలు బింపి
[illegible] బేలు [illegible] నేసు [illegible] తుంబి (బి) యుంబు నత్తంసుడు

[illegible] ంబడి ప్రాణాలబులబట్టి బెకంసు ప్రాణాలవులునల్లు [illegible] పట్టులు [illegible] కాండ సలతి
కుసికంసు బలములు బెగడ్డ [illegible] ఖిలవెలదిగిలి (శ్రీ) ప్పినేల [illegible] చరత్తంబు వద
వ్యుపౌరబితవయుణబలుపత్తి కి [illegible] సుంగట [illegible] బడ్డ [illegible] బిలు [illegible] సవాదరి
స్త్ర కలునింద్రాదిసి రోషు [illegible] యుండ్ర అంతవప్పు రంబులనకుంబనిబి [illegible] వల్లభ చాలముల
గొపకసవరాబిమ [illegible] వమ [illegible] బియిరేఖలో బిల్లగపాదపద్మములు [illegible] గనంబేలు
దక్కసంచరు [illegible] వ్యు అంతస భాబినంబు లత్తల కలంబు నివారించి యుంతృలంబియా

వలు బలభద్ర [illegible] శంగ [illegible]
నగంపాబ్చి రవయుల వరదవ [illegible] రయుక్తి కలం [illegible] రవయుట్లి
టునిక్షతకీలిబు నృటు స్పచాలు నది తేపెం [illegible] రలలంబి
[illegible] వల్లభరులు [illegible] ర్ము తుముత్తి [illegible] రొల్లి దులు నల
ప్రాం [illegible] పక్షు [illegible] పల్లభ రాబినంద [illegible] వారకబూ [illegible]
చిత్తం సుందెల్లిని [illegible] వల్లభ [illegible] లు రంగనగరి

శ్రీకృష్ణులు
తంగ్రాం తస్త్రీ
బుంపు

హాకిటుకింటెవెలంగ(త్రి)ళ్ళుడెగొళ్లువుష్టికిళ్లానుభవకార్యరునిశంధుని
సమంచికుంభుత॥ కాళ్యు [illegible] చళ్ళవమశంతె-గనుత చరతాన్నరంగ
ఖంసించిన్న వలకంభుమొ [illegible] రంరశెంరంలూనంబుభు నిస్సుగళ్లి
ధరశేపతింయుకేయుశరా [illegible] త్రిండుభరుగంభ [illegible] ఇట్టువిధవియుష్మనేర
చదద్(త్రి)గాకిత్తున్నగుభూచిసంకంటుంనభవ్రుంఖ్యను [illegible] కాయ్యవం
దియ్యుంనవివంతుట్టిదాత్రుళుశీగన్నిసవడ్కా। న్నీవంత్రంఖంగఖ

గళ్లు భుర్తికింళ్లక్కీవంఠగాగాగనెభువభుధ్వేవ్రుళిఖంపుభుతం(త్రి)గాంతుపీ। తెల్లునుడ్డంనేత్తుః
విరంనేధనుళ్లింషింపంగమకంచుసింవిరావయుత్రింరుంలత్ర్యింబికారం(వి)ఖం।
వేటుతవుకవట్టునకేత్తరుంరుంచుసుత్రవుళయువినిఖులం౧గ బిఖక్షధరుద్రెఖందిం
ఖంధరంబులరుకత్రైఖంబుగబట్టువిరాళివుకులాంవల్లాల్లుంతవిశ్వరపతం।సత్ర్య(త్రి)
హాం(గ)ంబునవుండెరంగధరణివుధర్మంబునంగంరావిరుం। సంచారంబునుసత్రిక్ర్ఛి
ంబునిథ్ధువడవిన్నెవరబెలశిల్లారు। యుళ్ళుతుయుకోస్త(వి)వెరాంధవి(దా)। బాహారసవాం

ఖల్లంబురులకప్పుతుళ్ళుకావళభడ్డువ(త్రి)నేనుడికియుత్రుణివఙ్ఞుశరు
సంధుహంటంబుజుతట్లితెల్లివారతికంయుత్రాకావరంభుహత్రిరుత్రీ
ర।త్రవుగణువారఖవీరా।త్రమగుఖవిధుడనిగ్గక
బలభర్గిహాలరుశసంహారవంబుతింధించిరం। గత్రా
త్రిబునులాత్రైరణబునంభాంధగదా। సంచవత్రంబంజ్ఞా
నగేతులబాంగరుకచ(౩)

౧౩౨

స్త్రీ పర[illegible]తుపిల్లు [illegible] రిచిత్తునన [illegible] శ్రేపురంబు [illegible] గంసుడత్తని
దర్పవృత్తతులైయ్య కాయ్యనవ్వి [illegible] ధరించి తుడుగు [illegible] యుండు [illegible] వెలుద
బుం డాండకరా| లాం (గ) [illegible] శిశిభంచి రావియు [illegible] లింయుస్త్రా
గీతవరు నారదుగ [illegible] వా [illegible] దేవతపాపాదరు [illegible] చుంకియ్యవ
కర్ణసాదసల వారితల్లు వ (త్తు) మురళ్ల దుదిఖ్యా (త్రా)ంతపలె
[illegible] లించుకొని సుప్వరద

ఖాండవనరేంద్రాగ్రజు ప్రసవులంబునయ్య కయ్య గోపాలుడాత్ర శ్రద్ధిర| [illegible] నిభుంపె
లుగాం గానాంతరు ధాంచేకసా| వరాం (గి)ంగంసుని సొంచరుల్లది ంరుడు ద్దారపద్ద
వరుదేవారలకొయ్యత్రింతు వసరంబు నయ్య కెయ్యచేగతుల తాకవు వట్టిల్లచు| చేగతిరా
వారిఖిభీవరు (ద్రా) దులు| భరాతికసుసువు (వృ)ష్టిగుతికి పైగతిరికై [illegible] రులు (వెరా)
కరంబుల కిరంబులు వెరాదుతానుచున (శ్రు) సవిలదారాపతి పిత్త పదనత్రపద
బుల విలపించి ధంమగంసపు ఛాత్రవిడ్డిని వియ్యనియ్య గోపాలసింపర్యాంతు కొరపెం

వీనిబాధ్రుపచుంతేత (పూ[illegible]లెస్త్ర) వచ్చెలివి| తావులు
ఖాం (దా) భుత్త| రతులు గ్రంధ్రపరిఘురాయ [illegible] ల్ల
వెంబరంబు తెరాగడ్డ కిళ్లువయ్యతివిగ (ర్ర) (గా) తులకొత్తె
కెసునికర| నారులు దివిసాత్తిరధికనయి నపులపే
సంభులు తెల్లువతివచ్చి| వీరకరంగాంబి ని (గ్రి) తులకెచవి
బివెలువతి శిరుగభ (వి) వంలుబంధగ్రాదుగరాత్తి|

ంగుణాదిరం(భ్రా)నిల
...(త్రి) సకృతునిశ్చాతులు హైకప్రశిఖునా శ్రీధ్రవాసిర
గుచేసిన। భూరాతంబులు రంటెధ్ధు నిత్యుబుత్తిం దెప్పే ధ్రో। భూరాత
ా। కోపాలసృభరులు విడిచి కొలాల వందగ దేయు వ్యు లవిరి తెం
ద్రెవారికిం(బు)గాందుంబుదిరి నాయు సుయుకనిలోక్కేనలు గాని
నాంరింబింబులన్నికంటెం నా (న) బుద్దెసురాచిన తప్పే

భూశిలభువవయుకనిద్దరవంకువయు పుూదృశ్యం (వి) వాసిదేవాంబుద్ధి వారింపుమీ
వశివుంవాంత్ర। వశనంపశారాబుభ్లిల్లవశతుశ్చశ్రైన। మునుసుంవంకారకవద్దివుంను
హుగులయు శిక్షల్లున। భూంతశ్రీవిందిని శుభకుట్రాంద దలిశాయు కట్టుగోపాల కల్పన్యు
చుంనరాయుభ్లల భ్లలనురాణ్యబుగధ్యల్లుమరశ్త్రినదాంరి। కంసాందులకుంత్రి శికసం
నిరులకాదులల్లాశంచు చిత్తంబులంగబునయు (త్రి) బునన్యు వారరురుప్పైశంకంపవృ
రయూనంకసంధారయి లెస్స్య యునియుకుంనుగంలనిరాని భూంగాల్యసాగండ

శ్రీలప్రతిభాలంబగవక్కె దిక్కే ధ్రువమరం। దేవక్కు సుత వహ
సారెలు। కలినవృ దింతలయ బుగతిపగలకంతుం దుయ
తారకయునారంచపాలనపుంను దాండరప్పలశిక్షనారి। శ్రీసా
స్వారంభులుశేయుం బుద్ధిదేవకిచపుడేవలవిబుధింగా।
స్తునుం డుదారబునసంపెరాంపానిరెప్పక...
క్రేకోరవంతుసులు నశేకిరాంరప్పు రెత్తుకువబిల...

మిషలంచింపువును నుండును [illegible] భాష్యంబు నెంచరత్నత్రయా తాం
వారాతునింనాక్షువేద [illegible] వంత్రింయను [illegible] నుమ|నిఖిలపురు
షార్థములు తల్లికి దేవ [illegible] కిని దేశాచననము తు (ప్ర) త్తు ప్రల్లింపవ
యుల్లి శౌనక నరయు జీవంపన్న త్రతు తదు [illegible] దశ్వధి
[illegible] దూ రాత్నశ్రీ హరు రుంగా నాత్తు లపెల్లకే [illegible] తరయ
లకలవెం [illegible] నారల్లనంతక్షీరంబులు ఇడుకాని

శ్రీగవిధిందరుకసది దైవంతెరాగంబులు తప్లి దంలి (శ్రీ) లక్ష్మిసద్దివనందరుబులుంతి|యేయరు
పూర్ణవారతుప్రతెగడుచుంవ|నెసితెవ ద్రిరలా తృప్తులు విరారెకారె|రయారరగా
షితత్వభుడు (ప్ర) ల్లుదుదా మిరాంగదనావ్రపలలా సింయుగసిం యునెబ్రుభునవేబునవలు (ప్ర)
(తి) కిం యు ఆదియస్య నుంగార్ప్రాయణాదుగ్రారాదక్షేలు వరా చిమితవ్రము మిపయు
వుచరసంచారులం బాలుర (గ్ర) రాతిత్రగమూరరవంవయుగారతప్లుదించిరత్నుం
తె|గవడించుకొనికం శ్రీవించశపుచు|(శ్రీ) మపార్శ్వబద్ధలైదేవకీ [illegible] దేవకులు

వపరరవుల నత్త్రం గిరి [illegible] తలబగుచవత్రింబు [illegible]
వయుదీర్ఘనరా ర్ల ధ్రు మెయి యరబిన [illegible] కే
ధులి తనయులగురు (ప్ర) వాధు దారా రారు [illegible] బినల [illegible]
గంత్రారిత్తుల కారికింపగదా [illegible] దరింపంగన్ను మరతల్లి [illegible]
వరేయిపయల (ప్ర) నిం యుల్లు వర్గా యరా వను నురుద్య్ర రతే వా [illegible] పలి [illegible]
రకుంటి రంతా|వరాతావుక్షలంరదైర [illegible] (గ్ర) నుని బుమాని

శ్వా రింపుఖివి ...సంపుత్రణాలత్రనాశపుంఠటంలు ఆతిశరవ్వవుసేరులాచ
ఋచెంతరం చుఖనవాచలన శిఖిగంచు వేగ. శ్రీతాత్రి ...అవిపశిశిగ్
రంభ తాళ్లకంపళ్లి తుల్తైనదేశ ఖ్ఖులగృసింప్రరూం తంతచ్చుక్తి
నిరుమించె. సువ్విధంల్లు నయ్యకప్పుము ధులహూం ననన్భరుచనా
నాగధుసంకర్భ్యారవినిధుం ధ్రనకండుని చుఁబెగాచిగంవిం
శృం ఖులందొష్ణి లాలు। తం(శ్రీ) వృద్దులఛిమ్మి పెరవా. ధవ

శలుల ఖుంనరేశవరా। సనమునసుంధోరాధునలపసత్తవురాఖిశృగంపయుశతార్యవి।
కల్యఖుంవించిరాంఖుచేసెను। వెంసుతుసతాంచధారాను వి(శృ)తధానుం। స్తంనుతమాం
వుధుదాకార్యం మతివురాంధర(ప్ర)ముఖులగా ప్రజలవిఖ్యాతిసంబంధులలంరాం
వుధురాంలుకిరణ విశతుత్తవూరసుభం తుల్యా। విధులవచనములదారునగు।
దుంఠల్లి నయిబయ్యలా. తం(శ్రీ) బిూం ధవులుత్త్మిబయ్. ధవులు ఆతశురాచాండే
త్వారుంగ్రైభాఘవంబులం। తం(శ్రీ)యుంతలు వారవెత్తివినగదాతత్తు ధ్రరాం

శం। ఇధుల్లాయుకంగ విష్ణు రులుసిరతాళ్లుడదుకరం నరాఖులు। (భావిరా...
సుంతదృశ। చింరావాం తసేనునలు(శ్రీ) నే నశి సుశింయు వద్దు తదన
బించి। విత్తంఖులల విత్తంఖులచ్చి। నారి వారకి వాంసంఖుల
వుధురాంనగిశరంఖు శేలాలులు వునితీనశేం (శ్రీ)యగ్నవయశెంతి
వీరులుంశీప్రవ్యా। తిల్లింధం (శ్రీ) ంతయు...
శీలలీరంయ్యఖయ్యురుత కదసుత్తురాం సుసేవులతెలను

చేసివత్సరే సౌ। శుక్ల శికన్నది [illegible] ందలచింవేసుపింపుమంచు
[illegible] దులూసంతి సూదిం బుననాగగలించుకొన్ని గావిందుం
కొత్తవ। వర్ణవుంచేసి వసంతుసేవువసుదేవుడప్పసం। గ్రుక్కం బునక్షే
మెంద్రిరి। ద్విబురాబ్బూదితవశ [illegible] ఘిగపింపంగరేయు [illegible]
౨౮ స్తుతిబువసురాదత్తం [illegible] ఫలసుప్పరోంచిరియుచి। [illegible] త్యం
[illegible] చుచేం [illegible] లల్లు చ్వవల్లం తోబునే [illegible] రుచు వ్రలై

నీరుం నవడవుంశవరాతుమతినిం నదుపాంతువు మింపు బింబులో। ముకువేత్త
త్రివిన। నందుండుపు నాంరు వింద్యాలుండెం। చాపున్నలపురాణితలరొచనం
లుంచెను। నిర్లజ్జచరిత్రులకునలనిబుప్రత్తుల కేటిరెయ్యి। కయ్యద్విబురాబువంశవరుల్
లరూక్షంతరపుంబున వసుదేవుండు బ్రాంపాంగుల్లకుల ప్రదత్వ్యగాభిబులుదా
బులక్ష్యంబులు సుం [illegible] నిర్పుప్రవరాయంచారు [illegible] శరయ్యి [illegible] ంగ్యానవులై వ్రైన
సపరిచర్లు తైంచయుండి యాస్వర్గ్యంగె నరంబు శేయబునిరాగావిందు।

డ విరాంతు [illegible] కొనకిచుల్ప్రాలను [illegible] మాయు వటు
డగుచుంతలుల్లప్రలు [illegible] రావు। శ్రేపల్లెకుం [illegible]
లవిద్విబురాబువుయుఖ్యాంబు బూ [illegible] తుల్లె। ద్విబురా [illegible]
నశేవర [illegible] రంగావ్విదానంబులాసంతి। తాల్లిరా [illegible]
గురు నా [illegible] దుష్టుత్తలైరాముతల తూవ్విరాల్విరం భయంకు [illegible]
డుంరావుడుసేయ్యి [illegible] శరాశిలియ్యన రాక చేరి। [illegible]

[illegible]

[illegible] వచనము [illegible] | [illegible]

[illegible] | [illegible]

[illegible] | [illegible]

తీపనియనుబుదవత [illegible] | [illegible] కుష్ఠ [illegible]

[illegible] నుదర్పం [illegible] | [illegible]

గుడినంబులింతరవారి | [illegible] రతమున | [illegible] నేర్పిరి

[illegible] వారలవలు

దంభోగావచామికేందయు [illegible] | [illegible]

బలాధృష్ప [illegible] చుల్లుబడి [illegible]

లభక్తి [illegible]

[illegible] | [illegible]

[illegible] నెల్ల [illegible]

[illegible]

[illegible]

[illegible] సేయగ [illegible]

౧౩౮

వంశవతు॥ శ్రీరఘుపాంరపలత్రారశైలాచభిక్షారాతవమెసృష్ణాయరురంఃశ్రీవలు
వంశ్మధుంవతు। ంచేసులబింతింభుమవుశృంఖలత్లుభృప్రు ప్రుధిశినధిప్రలు
వంబులనరారారఘృచేంవిల్లినిరరెయువరయుబిపద్దారశ వ్రుతచారివంశ
రఋ। శ్రీ పబుద్రే శ్రీవయువిళ్లునిళ్లుబ్రిభవచ్చారి త్ర వబుబ్రి త్రి దయిల్లు
శనంబులుదారిల్లిరతెుగసిగరెవల్లతారఘవయుళ్ళతునేను శ్రీధ
లైశేశవర్ణ శ్రీ రాబుధ్రిసుస్తేం ద్రిరె ... ర్రిశ ... ధర॥ సాత్రుపరుంచా ... త్రూతే

శ్రీరంత్రవిద్య సౌశీలంబు [illegible] నెరపంగ [illegible] ప్రస్తుత్రిరాగరసా [illegible] నెల [illegible] ప్రత్తి
ప్రపంచపతులై భాస [illegible] వశముఁజెందు। [illegible] రనె [illegible] ధూళి యందన్న
నదులలో దగినలినసంయమనులాడ్యుచ్చుకచెలువల్లభులనుఁనవల్లె [illegible]
దలకంబరలమునంసుగుణాడిదిర్ఘీతీర్థ ధారలవెండిలుల్లెయ్యవయ్యఅది
మూ। యయుంపులిరంబునాకృనె పి [illegible] నైగమురే।
యయవులనాతలించ్చునమువగందివ్యనారచెలత [illegible] శ్రీ [illegible] వశేషుల్లనే

గాదులరాఘవరధారాధులైరంయుంబునందుఁ ఖాదికాం(త్రి)ంబునసవయ(త్రి)ంబు
త్రిసెకాళ్లలకృష్ణులవారికిరుమల్లి ఇరవిలయ్యఅర్యులంతవిసె అయింతవేదుంరుదువ
మిసుంచదుమిగిసెనకివా సుదక్షయుగివి(ప్ర)వా యుగిపియ్యఅగివాగా రూపసియు
భూం(త్రి)ంబునగలవాల్లివాంవిడు రరంబు(స్వ)(శ్రీ)గోవింపుదు। (శ్రీ) రాశ్రేష్ఠదు
౧౩౯ గదుంధ్ధధరుప్రతికర్ణదాయ వయుచనరంరుప్రశుచినాంరుసగగయంబుచేత।
ర్థా।పస్వాశంబుక తార్కగగపర(త్రి)ంతంబుసంభవినా।విశ్రీరావ

చేతంధుల్లినరియుకయుశాంగగరవంబుఖ్యిత్ పెషసు। వుగాంగురుప్రత్యేకింపయువురాంరాతిక్షశ్రీ।
ల్లఘులారరప్రవాసుత్రీక్షవుం।దరంచిత్తవయుచక్తి విప్రసుతుధాం ధర్మ్యిదుతాలియుకయులాంఘు
ంచుచాతియరెంటతింగిచివసయుకాయుశంబారావచుతేత్తి పంచభుసుధారాకంకరంచిచిత్తం
రాయిగాంనకగురు(ప్ర)మాందిరిదిక్కిగుశ్రేగకయువాంశవునిచేవారుంబగు। మాంనితశం
శబచ్చిరంబున(ప్ర)కరుతాలక్ష్మీసుగంథిరనివచతేపురాంబగు శంబ్రురబుపురాంతించిన
వారామిచారవకరునిచేవిద్యస్తు ద్రైవాగతుతాం(వ్రస్త)ంత్రైచిత్తునంచుకృంతకంధు కారీ(ప)

వాంగక్షత వెతాంధుప్రదుసువా।వేగగరత్రాంభిలనికితక సా
సుంరసు। (ధ్రు)ంచకత్రైలరియు (శ్రీ)త(ప్ర) చంతత్రింగ వానిక్యలత
బులారి।సుంఖ్రింసుంధుగవాంబ్లుబాఖ్యాధకచానబాల్యిగ చర్యాసా
త్యుంబుబాసుకుమసలవయుగా థు। స్వేచ్ఛత్రేయగా గఢిత్రమ్మా। దాయ
వారగుపడియుకాయుఅన్నదాస్యిపాబలంబుద్రికానకకంయ్యారావచునం
మ్మిలస్మృత్రిధ్యైయయుపచ్చిరావుకృష్ణులంగరి

వారల [illegible] ద్విషు [illegible] రెండింగ శత్రు [illegible] హరిశి|
దష్టు [illegible] శిఖం శిరషేవులనవంగత్రిపుంబనాథ వాతశ|నిపొంప్పు
నువేవికొలనవులనుంశేమనికింబువయ్యుర్బుల్లుబువలునరిగి తప్పిరావువృష్ట
షునులాచరభవ|ష్టురునమురణకిచిత్రుగా|తప్పియుగచ్చిత్తిని నారదిశివ
రతుశముల్లికీకమునకియ్యవయ్యుప [illegible] రంతనునత్తితారరు
వెంచబునర్వింబు ప్ర రించుకే వినిశష్టుదత్తంబులుయగనివారిజ్ఞంది

సర్వభూతవేదంరయుంతరగయ్యవస్తునవనవస్తుండని|దేవ [illegible] తత్తేమిశ్రేంరయ్యదురాసతిం
వ్యుహాంను(ప్రి)యమునుత్తవచరితాయ్యశద్యుత్తినవివి [illegible] నిరి|గానికాంతానిశక్తి తోడ
ల్లాంబిపనికిస్ప్ర(త్రు)షముల్బంచి|యింక నీవిశ్రేంతలుపలంకొంనద్దుగుమునానశంతక
[illegible] రయశత్తెయ్యకయ్యనాలున్నవిగాబుకిఖునివృత్తి|వారలునిధేనురులవశమునీవడియ
ంతత్యాతినవిచిగావించినస్సంబిపనిగి [illegible] నలతత్యతుల్లైరాంచుత్త్యప్పులుర
(వ)ఖిలువెంచిచంపించతనుక్కెరాంత్తేరాంతంబునాలు [illegible] ప్రకిత్తవ్యువే

వృనివనంశువరిత్తురిత్తిన్నినింపెయ్యకెయ్యచెప్పిదవూగురుతంరత్న
గంరుశంరదనుని|చ్చినవ్రష్టుభువిగతునరాబిపెను|ఖునరుత్తనను
ల్లినింతెంట్టకయ్యగురునకుగ్గ్రారినదత్తాగాకరునా [illegible]
తన్నన|తైలుదాబుకానిరుంరంరా తువి|రాంలతుగుండ [illegible]
ధారిరివ ధరాంబుచేసి|దుగుత్తవుధురక [illegible]
ష్రుడువె [illegible] ప్రురుంరాంరా తరా త్రంప [illegible]

యుక్తి గాదు తో
(వి) పత్తి
ల్లు --

౭౩౬

తిలకావతి యంపు చుక గంగా నాం ప్రకారంబులు లత్పన్న పొలుగంగన వెంత బాలి బుద్ధి రోపింపి రాజరంతరం ప్రేషమై ప్రభు చేత్ర నివారవులు లలా విద్యాంత్ర చే తంసర్ర్తై అనితలం బీయు కయు కుద్ధగతి రవి బాందాని క్తి
ప్రేష్ప ప్రముఖ్యన్నలింగి దిన వరగ్లుకు నవను ప్రస్తా పంత్రిరయు ఋగ్గాంచి శ్రీష్ప డా లత్యను బలి కేర్యు కాయు రంపుచు రయు ష్పశ గోప కామినులు నారాయ (శ్రీ) భుక్తి త్రింపు చుగ్గ సంబోవాంబు నసంధి రయు స్వర చి
రాజ రంబు రనం పునవ రాజ్ఞి విద్య ంప్ర ధ్వంబు గారిదం ప్ర చేశం మా (ప్ర) కాము శే (శి) రయం కవి (శ్రీ) ధృవి వెం దా గన్గులి కెయుశయు లా కకవెయుల్లు వన రనాలు రిం చు (ప్ర) పం నులకు సులలు చి శ్రీ శరు ... ల...
సు కా నాతి (తి) రత్న రాయులు ... కము తెయు కగ్గ సంచేవి రవి తానలం ఈ వింద రాజన నారరవి లింవు విద్యు వను వత్స్ప ప్పు విందా చూవయు కనిపా రి సంచే వరాయు పంపెన సువుయు సంకేతవు నేయునయు అనివు ంద...
కర్ణ కు కరంచు నకలబ యరింవాని శివచనంబుల రత్ను చు విగ్గను కాలిపి సానుడ్డ పుండు నసు రచా రాంద్ర పుడ్డైసా రత్నత్త మంరయున పత్తేష్మం ద్రపు బింబు చేరె వనంబులనుం తివచ్చు గోపుల పరకా రేయుపులం (బహ్మ) ంకరచుం శ్రా చా చినంచుని

మంది దండ్లు (పు) వేశిం [illegible] గ్రాసాకారాంభ్యుక [illegible]
[illegible] పావులు వెం [illegible] వరి జేసు [illegible]
[illegible] వెం ద్వారు పుప్పు [illegible] తెంగ్రహుకే। తేగుం బొందగ
సద్ది [illegible] లంకి [illegible] కరుంపు [illegible] దు శ్రీపతి దిగాంత
[illegible] లలి చను [illegible] త్రిరాతా [illegible] యుం [illegible]

దాంభోధర్ముతా వందిత్య్రై పుర వాలింపు [illegible] ద్రింపు
వర్ణనామి తత్వ సభవ పసూదేవ్రు [illegible] సేవ మంబున సుంద వ [illegible] గలు త్వ। శ్రీ వసుం
[illegible] ని గోపకుల బు (త) [illegible] తమయు సర్గ ధగాం। బుంన్దిత్వంబు దలంచు సేవన సదివ్యూం
లలితంబు గద। త్వంతకులు వరియను [illegible] ంపెయుగ। మింక విలోకింప గలదె యుం
వీరుం డెలమి కెంబ్లు [illegible] బిబిత్త [illegible] ములు। విను తింప [illegible] ద

వాంభ్యాం ప్రా [illegible] బు। పరి [illegible] నమిత్తి [illegible] సమ్మ ంబాపె
బురే సేవింపము। వరిమం తుం త్రైనతం సు [illegible] పిద [illegible] యుగాఖ్య [illegible]
పద్మ (ప్రి) సుంధించు నే। పెంసుం [illegible] వచ్చున [illegible] యు [illegible]
[illegible] వయునే [illegible] అ [illegible] వలు ంసుల [illegible]
శ్రీమ [illegible] రాత్రై। చన [illegible] లు గు [illegible]

[illegible]

[illegible]

[illegible]

... [illegible] ...ంభృవు ... రా ... వసు ...
... [illegible] ... రుడు నచేవ్రాల చలంత్ర్యతుండా
... [illegible] ... లు వు ... విలు ... ఖాలు ... సరవిప్పని లియు వ్రు
తృప్తి వచ్చిత్రీవి రాంరల నైనవునంబిలులుపలంగకురుళ ఘవేలులు శ్రా
బివి। పనివెంగలలులలు. విరులవి ... నెల్లకేద దేయు ... ంలు

(శు)భా ... ప్రా నింత్రైంద్రుడున్ను ... ంధా న్త్రరవ ంస్య (ప) దేశంలు ... ంయుంబునాయు
జ్ఞన ... సత్కృభిద్రలు ధా న్త్రవిరుది చవ (రా) ... వసు ... ఘుమా। రాజీవాద్రుని
యెలయుగ గుడువలిసింవున్నుమేమువనజా ... శ్రీగవు వరా రవిమ్మి ... రంయు
రివుడేవు ... ంసుఖిల్లు ... లనునకెవ్వ ... ప్రుదినియుకృ। వులునవరుల్తైనబంధులు।
బుగో సిత్యల్లులు కేనందాశర ... విశ్వ ... దరింశనవయునబిక్కి భేరువనద్రైవవశ్వం

కాయుపాంక్షివా ... తృగావా సుందరాన్ని, తమవేర సుందెంతఖీతాం
ఖంగినంచుగని రా రాజా న్వరుడు న్నెపికలీయువు ... ప్రాపతి
మతత్తిదం తృఖిలకుచేలె అగింప (బి) ... [illegible]
ఘలసమ్మూవిజయు విధువేరు గాగకవిధువర్తిన
బునదాన ... ముఖిల్లు ... కితసద్ధ్వకేవయు (శ్రీ) ...

శ్రీమదగీతయా

౧౩

మయిన్నిలనన్నియమునాదకం [illegible] తెలిసినమయిరించిలేక మయి
[illegible] (భ)గవద్గీతలయి౹౹ మయి [illegible] దుర్లభమి(త్ర)మయి [illegible]
మిగా౹ కమ [illegible] పురుష [illegible] శరత్కాంతల్మసభాగారంబులందు [illegible]
లరిత్యున [illegible] నిండన [illegible] నానా [illegible] ఉదయింపజేయు [illegible]
[illegible] లయండ్లి తోరణములు గాదుమాం [illegible]
[illegible] రామ [illegible]

[illegible] నిక్కించునా నిలయుద్ద [illegible]
మముమారపారాబ్లి వలుల్లాగర౹ (ప) [illegible] మతాంకితలస [illegible]
[illegible] కమప్పందులలతే [illegible] మధువాం [illegible] నీమవే౹ రా(వ)
యూతని [illegible] కాయ్యి [illegible] కృష్ణుల
[illegible] దేశంబులు [illegible]
నంబులు [illegible] యూతని పదాంబ్జాంతంబు [illegible]

నంనార్భిపదేక్షణ [illegible] రుకపిడ్డ కంఠ [illegible]
కదాంమ(ప్ర)పూర్ణనమరందా [illegible]
[illegible] మన్మధరపిందయుం [illegible]
[illegible] సం(ప్రీతి) [illegible] శంసించె [illegible]
[illegible]
[illegible]

శేషవరశేషుడు [illegible]
శ్రీ [illegible] కేయు [illegible] రావలె
గ్రంథ [illegible] శ్రీయుకోలేయు యుసం నను మించలిస్తు నొగలి సారు విని రంగ ఘుట్లె
సైగాచు బె రరొంలకు దు (వ) యిలిక్తి చేరుంయు వసియుక వసినింతుం యిల చేలి
భూమ్యులం భాంతితో వుంగ భాందు [illegible] త్తిరి [illegible] లంతికిరిదెంతిరా
పెంపుల ంత్ర [illegible] దుష్ట్రు భింధరిరు వి [illegible] యు దీకుడ కష్ట పాదములంటి

[illegible] త్తుడు పుష్పమంతా [illegible] [illegible] ఉదయే [illegible] చింత్రిత శృంగి చెత్రు
ఋణం [illegible] బిత్తి చిత్ర సప్పక్షానులను [illegible] చక్రములను [illegible] చెంబు తెలు అందరిప్ర
నవీనపలంధ్రదంనుకీపలంగురు వింశక్రపదార్థసుతాంధుంబారి విత్తసంపుంలంశతిం చిన
రాజసరు రాకర్తింబి చిత్ర ంయుగరి చపుబిత్తం చులయుంగాని చేరి పరితెయుత్త దార్భరాని ద్దీం
బయుబంధుల చిక్కలక్కగల (శ్రీ)ంతల దళ్ళుల రం తలంన్న నారం। ఖాంధర దోలడింబి
తి రంతుక్తి పర్పురేయు సియుకాం చక్రరత్నసం ఘలంబితసం ధూబులెమ్మ [illegible] కుటిరలు బలప్రవం

వియి కిశారాం దుమరంగు వేలలారావారశికి [illegible] ంతు ధా [illegible] రులు వయ్యంచి చెందపులు
చ్చుకొనియు [illegible] [illegible] డెకతాం ధపుంగ దెలాంకుప్పిదేరసంలగ్ను వరావలన [illegible]
ంస్త్రరణాపద్ధతి పారాపదయు వారాగరు నితవిరా। క్రోంనెపిసుంశ [illegible] (బ్ర)తుకల
నంత్రి। యతుమిత్రో (గ్రు)ప్ర్యధ మెందు ఖంగివారివరాం యుయ [illegible]
తనుసంబ్బునరుంపు విరాంగద క్షురాఁ బిందు ప్రాణ [illegible]
ధర్మశస్త్ర। వివిధర్క కే [illegible] గినిరరాంబు ధారింతుం నంత్రప్తె

౧౮౧

సం(ప్ర)వమయు తౄిగాత్రసముద్భూతశరంబుచే। శతాంతెయుష్మ(ప్ర)వివాతతోడనార
తిలలనవిచవారైదిత। వరాలరావుగనాభిపంకవుటశిమయుభూరాపార్శ్వచేల
లాంతయుగమునను చెంబలచేరి స్వల్పక్షుణ్ణయువములు కరరాలోకన ప్రేక్షిప్రైగురిం
వురుసంభావించుచు చేవిదు శకల్యుయ్యాబాంతి రతులగాలవమన్న శరంరుస
తసుఖంబులన్న నాపి శారివదూర్వాప్యదయాంతవశరిత్తెవ్రయకేయశరవద్ధం
నవిభుంవర్ణ(వ)మునస్వల్పభుం। వములుదా నిచ్చినరయంగరాగి గనుశేలితా

వులుంవాచేంయుంచిస్నావన్నసుం। దరతళ్లుస్థితుశే శింయుక్షపుని నుదవి(త్రి)తి చలారబింతి
వృత్తయగుచునను। వెతలావత్తిశ్రీరివనరువెచ్ఛన్ద్రభుగవంతయునింయుశయుశిలావతి కలిత్తోళ్ల
చన్నవుచిష్టుచాశైఖరిం। గతయిగంబోసినువర్ణకంకరరాసవు(గ)ంభైన్నెరం(వ)శ। ల్లరపద్మ
యివయుదేశవయుభావచేష్టుడు। న్యాతవ(ప్రా)ంతంవుంన్నరావుతప్తశయయునేత్రాదయురంబు
బులవుంధవు। గతవెయుప్తుగగదాంగన్ల్విం చితావుధనలతయు। న్యరభోరుపుపల్లవబైనపు। కత
నెత్రాదళ్లులుల్లగంబాంతిరయుల్లుస్మునవిరాజ్యేగ విరాంతింయుంవ్నశకతత్తబూర్ప్రుధ్యుబా

శా। సంతుష్టితరాజనసుంభువుంచలవుది నారత్తుక్షునయులప్రాంగ గరింయు। శయు
షం। ఎరాంశరుద్భురచిఖితవిాతమధురమువచే... ...
ంబున బట్టిత ల్లవయునకారశల్గ్రంబిగరణిరత్తంయపరివర్ణపాదులసారన(ప్రు)
సిరాక్షిరయు। (స్రు)తివికేకులయుందెలక పెక్తృవిధంబులధారయుచెర్ణంప్రునెరాబ్బా
మరుదువిత్రిక్తతకరవయుఖులలరతయువయుసశకుయుల్లలప్రాంతి
ంత్తుబ్బుయుల నసుద్బుంవిదిశంబులంగభువశలందళ్లువేశాచుదుళ్లి

వనితగ్రరిక్తాన [illegible] లచ్ఛివంతని ఖ్యాతి లబ్ధ్రంతల్లిదా [illegible] యుపినమొనయుట్టు|
ధ్రువారతిరయతిగ [illegible]| ధ్యానింపదగియుకర్మ ఫలపెట్టిదయిరాజ్యకర్యకారణం
రావుపవింతుస్త్రీ వాస్త్రినాపురంబునకు నకార్యరునింబఘుపందలంచితన్రై
రిపాదంబులు తనతొపల ముగ్గుదనిధు తొనిలుఖ్యనిలరు ఋఙ్యుతినుచరతులు
రు నిశ్చదిపురుషులను| విశ్వకారణంబులు| విశ్వమయులరగు నిరాకవం
రూపప్రపంచాకారంబునదీపింపుదువు| కార్యరూపచరాచర దేవా

ఖైదిత్రనిరాజీంతుచిలు [illegible] త్తుపూర్వపేగ రెడుట్టివెడలితెలగునెచటు [illegible]|
బుద్ధింబునర్కృష్ణుగదు| తారం [illegible] తువెలశివపదనతం(త్రి)బులు| [illegible]
స్థానంబునకుంబునినవతండును| వారలంగకురిరాచురవ్ఘులకునపుటించి|రతు
దారకుగందుడు| చక్రి [illegible] వాతబుధునిపదనముననుం| ఘుటారమింబులంబున|
గార్యకారణంబులులేవిద [illegible] ంపుము| పరమేశ్వరా| శిశునిగుణంబుననభిలంబు
ంబులకుగారణంబులవైన| ఘురాత్రుపులుఖంబులునగతంబున్తై కార్యరూపు

[illegible] నుని శిక్షాబులు [illegible] దేవచత్రువుగొంతిమలుక్షితరంవ్రధుచున
నమస్తేరం(ద్రి) నివచవవనెత్త(ర)పురం(ద్రి) ఇవ్వువ్యు తపసందరస్నువర్ణుం
ద్భవుణింగొంగనించుకౌని| మారికంద రనుందరుదో అతతఋగ్య్ణాండింటి [illegible]
సౌనరగయానందపులకంకితము స్వర్ణనుయునిరె ఇవ్వస్య్నపవాకృవులా [illegible]
నుపరిబించియించును| తారణారంపంబునదప [illegible]
దేవా అన్నాప్తై(ప్ర)స్తాళించుచుండనెన్గంధవు| [illegible]

గాంత్రతంత్రుండు ప్రస్నైయయుండి రయు వివిధ(ప్ర)కారంబున సంబోక్షులగోదు
బంధవిరతుత్త్వ [illegible] సిద్ధింపడుయ్యనియ్యుపరగబిప్రనిత్రైనబంధవెలాంత్ర్యగాములు
ధవెలాంత్ర్యములు [illegible] గ్రకుతించి వింనవలాంగ్గాలల [illegible] దనయ్యురయు
౧౮౨ నిలుపు దంభుబిగాత్ర్యయ్యక్తయ్యురయాంశిప్రధరణి చారము। వంగాని చిరక్తసు
ద్విబిములు ఖాంవ్రి [illegible] లితిక్షైన శివ్రకరుణంతవిష్ణ్వంత్తయుత్తుంతోశి యయాం। నిబ
వ్యవంబనసాంతుబయన్న వుంద్విస్తక్ష। శ్రీ [illegible] దంగ్రుబుబు [illegible] నింపలె [illegible] గతిం

ప్రసృష్టిసిత్తిలయయంబులంకితేరయుచుండిరయు। విజ్ఞానమూర్తి వగలిగు। పంచబ్రాంతుం
నంబిప్రపరతత్త్వప్రాణనింనలు నేంటిలినే యయాంశ దేవరదయ్యపాదులకీపుపర్ణ నిరయములు
నవింషుమ్ము క్ష్మ నుటి అయ్య [illegible] నస్తదిరయు। బాలబుద్ధిగాదిపాపాంతవయుఖరమాం। నము
ఖానిజ్ఞవుర్తి ంచుటకై। రయానవదిపుంచుబిరయుంటినప। మానసుగబుంత్రించితిగాప్రసవు
నేవాంబులుధంనశ్వితంబన రెడిశిష్నార్ధరుశ్రీలభ్బింపగగాం। నబుతత్త్వంబులువాంతికి
[illegible] రథప్రా। సాంప్రైనక్షిభిశిబేశి వ్యాంనుపగబేనాం నాంతనాంగాంరకాం। త్యాంకు

త్రైనబిప్రనిథంగితిగంగానత్పబంధురండవుగాంత్రసిద్ధంభు [illegible] ంనమిత్తంబంన
గాంతరుసగిరమ్యు। బుంన్నంబుబుంన్నసం(శ్రీ)రయుత్తదిమ [illegible]
లచేగతనిబగద్ధిబాధ్ర। స్త్రైనవేదశీలాంర్ధ వంవిాగిగిపు [illegible] నతత్వంం
ధ్రిబిశత్తకిరయంశయ(శ్రీ)బుగతత్వుపవసాంద(శ్రీ)రయవంబులచే దేవింవిచేదాంతర
త్తునసుతంపాంయుత్తవిత్తుంచశ్రైయ్య శ్వాయు రవేంశ్రు ంగాంచితిశరయ(ప్ర)భా
(శ్రీ)దుల త్వాల్లిబంధక్తవయు భత్ర(స్వ) తబిత్తాంవుస్వయ్య [illegible]

అనిపలికి నె[illegible]గతచుం నె[illegible]రత్నికి వు[illegible]ంబులపలసన [illegible] ధ[illegible]గు వెలం
నందులం దశపుణ్యాపు(శ్రీ)గవనేరప్పలు వచ్చుటనే రయ్యి చ్చ్యుకాల్లు తలరప్పి
లక్ష్మీనవింప్రత్యురులం [illegible] పకదేవతీర్థ వయులు చూచినయెంతనె
కుంతీసవితూతె పాండవులు (ధృతరాష్ట్రు) కాపనంబునసేతెంచి
రలఘ్నను వేలూన్నత్ర [illegible] శరరుకల। స్నానంబుగావలయును।
అంరయగవ కలుప్రకంబుననరతింగరి।(ధృతరా(ష్ట్రు)।భీష్మ।విదుర।పాం

డవులు [illegible] లంకాలుల ప్రధు [illegible] ప్రాంతులిత్యజ్ఞనేంరెబు [illegible] ప్రసతార్యపిత సంధ్య
స్నానవిష్టములుగా [illegible] లావులయదేవసంఘములిళ్ల వంరయతీర్థసంగవులతునం
కారులమృన్యేమ్యవచ్ఛా [illegible] వచేత్నాయిష్టిపరలుధారాగవతుందశైననప్రమాంవభిష్టంబు
తరిష్టరంబునసుం [illegible] రమ। నిబు(త్త)వెంచివెంతుంఠగనంరయవృద్ధసవతివారి
[illegible]త్తిశవప్రవెంశవెంప్ర [illegible] రెంబుంనకొంయ। వయుఆతిరలికిపంచకృష్ణా [illegible] ద్ధవసవింతుం
[illegible]క। ఘ[illegible]రదాని। ద[illegible]తవు। దుర్యోధన। కర్ణ। అశ్వత్థామలను। కుంతీనవింతు

ంధప్రవావిబూరగధ బునకరతప్రకల్పవం। [illegible]
తతవుంనకువారలకూల్పిగాన్యవలదనరాదు [illegible]
ంనరింపనర్షుంధప్ర। వినువేయుపాంధురాలు [illegible] పరలోకగతుంధై [illegible]
పాశగంబుకంబూంకింపదలుకాంప్రసాయకయువారలు [illegible]
త్రైవారిరుప్రవాంబునకరుగుటయుట। [illegible] రవరాజు [illegible]
త్రైనసొంధప్రులం। దక్షిణబంధువులంగణియడు [illegible] లువెం। తి

తత్త్వభృత్తనంబులెత్తింగిత్రాసుభగాంచనిదిశంబులుబుంత నెలరత్నాంతరి
మాన్యవృత్తిపరంతరే। రఘుంనారాసుఖధృతువృత్తై పలిభక్తి
చిత్రాప్తికాంచవెలుఁగొంద భూధరతుంబొంది యుత్పవల్లశిఖరయుండ
రవంశకేశవనూభావిహించి పునశ్చబిద్ధులకుంబులువిలసంతర
(శ్రీ)కారంబులబ్బి॥ నిత్యమతిక్రష్ట నిచిత్రంబుననిదివి। నవిన
(శ్రీ)రుపత్సాంబులఃదు॥ వశకాంతంబుచాశి। వీగత్పావబంధు

వరచుండువినవేరధరభుజాగ్రశ్చరుణికిగాంతిరియుల్లజరంటయశాయులంగాతల్లులవండులు
వ్రూరవంబులోనుంతరే। ఖుంజనిరఢ సుంవదాగను వుశఃకారవాబధ్యంబులవరెం॥
నప్పిరిపంచెనారంచయుధవయులవంకృ (శ్రీ)అంచబెవింతయుంనైరగాంచి (శ్రీ)తరా(శ్రీ)
వగవులరధ [illegible] యుస్వనా। బులభూరన్వ్యుంచుసభక్తవల్లులు శిలాంచ
ంచి। నంకీర్తనంబులు బసి। సదావిత్రనో। సర్వపాలక। వరదాగత వృత్తసంపరత్రింప్రా
విభ(శ్రీ)పుధర్మంబున సుఖపవిష్టుండై రఘునంద (శ్రీ)తరాష్ట్రవర్తలైవరెం॥ ఆయాని

న్వగిఖలుమల్లుండలంపు(దాసు)తలు। శ్రీంస్తుంబుధీరవ [illegible]
వటయుకత్తిపిరాననృత్తితిరుచిచగలశిరలం గళ్ళుంచి గంరద [illegible]
సూరసుథుపసవారాందుధు(శ్రీ)రవంబునరెం॥ వయనిబలు
(శ్రీ)ంబుభాగరారిరబుం। మునలనిష్టింబునానారుపవారా
రత్నింపవనివగభుయుంతరలంత్రిశ్రీకంఠారుంధువిదుం
రఘుసుబుండుపాండుధరణీవిభుడిల్లినీవు

బుద్ధి నేరక [illegible] చపలి గాంచక [illegible] ంధ్రం [illegible] క్రమంతం
సుతుల [illegible] బు [illegible] చున్ వినిరలరంగ విలింది వెన్నినికి సత్త్వమం గనా
నొందుదుర్యోధన [illegible] విరితబలులు ॥ తనతనవారలు వెల్లు
వలు [illegible] త్రాణ [illegible] నివారింపి చినధనంబులు సేప [illegible] లు దుకి ॥ [illegible]
దేవాం బుద్ధింబు నిల్వదు సుమి బాత్రుం ధతం బాందిరయు ॥
యోగ [illegible] నివారింపి చినిశ్చయం బు మగుచైశ్వర్యం బు [illegible] యుంత్ర

[illegible] వేగ సితి [illegible] క్తి [illegible] దుర్గతి గల్గు
కారపుత్రా దివచులి ॥ వలననలరు వెదయు మిషమోహతి నంత బింతు [illegible] దలుంప
[illegible] రక్షి వయు ॥ ధాంత్రు చిత్త మెల్లన పవారింతు ॥ దెపారకు లైన కొడుకుల
వారలు పుచ్చు ॥ కానగ [illegible] భూవర నిందితు దవగుదు భూనా [illegible] క వములరింయ
[illegible] తలేలనేని దవుసు వృద్ధ [illegible] చరంబుండవు ॥ ఖండే వింపకయుంవు
రంగ ॥ మందు నిల్వరు సుధారామా చలస్ఫటిక శిలాంతల దుర్గతి తలక్షితి క ఖంగ ॥ న్నపృతంబు

ఘోరావరాయు [illegible] వనిశిక [illegible] పులంబు నిష్ఠత
సైరబుంతు దుక్కరింగు ॥ నెలకదు ప్రుంగ [illegible] ముకా
ప్రభూ దవు నిరాపెనశ ॥ చెప్పి యెప్పైన ధం [illegible] బారబునదుయు
కాయు నిందవెల్పించదమవు యుక్తి యు [illegible] దా [illegible] తశా [illegible]
పాండవులతు స్వర్గంపవ [illegible] వయుని యు [illegible] నధుతరా [illegible]
నొందింరయు నానందితు గదు గాంధి వరు మ [illegible]

నీకేరాజ్యాపద వెంక్షనెగాడు దప్పింప నెరాంప్రు విజ్ఞానిరి రెడ్డి యుం తి లద్దైని|
కెదు దసె చిత్తంబున సంగలతెల్లుంగ| నెగగన నిచిత్రా త్రిలి పిసనకొళ్ళరు ని
రిదతల్లి దుబ్బుచింప్రు చూత వు తం (త్రి) రెల్లె నఖరా సంధుని తిం
(త) ం వెష్లులు బంధులు బంధగచగ నూరిం సతృ శూరా నాధు
బుగా [illegible] ల్లి| యొంటు కాంగ చెంచ్చిరాం తల్లోడు తంసుని
వాంత [illegible] రితె బు [illegible] [illegible] [illegible] కిన్న సోవె [illegible] బురి

విశేవెల్ల వేలివిధ భిబిక్షుణాములు| నెవ్వరిత నుమ్మరింప నెవ్వత్రైన| ఖాగరపిల్లలతోఖాంచరు|
దుఅక్షనితలంపెయింగి| మురరిపు ధురశంబు నుదెంచి| తదియుచు వృత్తాంతంబు రా
విసెంబు నిళ| రాయుచా (వృ) ష్ణి (దా) సురాంబులెంచరు నుచు దద కృష్ణప్రా తి తొలంతూచ
అం|తం (త్రి) చంపి తిక్కి చుంచెంత నిబు వై దవ్వంబు వచ్చి చెలువిరాఘా| వయి అతిశవిత్ర (ప్ర)
చిరకాములలో వింసింప్పెనా చెల్లెనా| సేవరా కృష్ణంబు దలంపడి చెంచరులు వచ్చ
రాకిలా బూస్చి నదిలో యున్నచురాళ దవవిరవిం తపియుగాబో| వేండి నినా చేరత కేదువిం

(వ) భవించ దేవకి| తెచ్చిరా తృతం (త్రి) తేవ్య రుంచడు యు [illegible]
మకల్లక్షులకు నెత్తింగించి| సంతతం గంసభార్యలు| [illegible]
బు| త్రైం (త్రి) ంచ్చెన బలంబు తరి వుధులకుంప్పె దచ్చి [illegible]
కంచు కాలాసలంబు తెలి నగనవరం తపత్రి కరి [illegible]
ండ (వ) లాపాశలరి| ద్రావరా రక్షులు తిన్నదు నాల్లు [illegible]
గదు మిగిలి సంతపారిత బలుల వై చేసింరు|

శ్రీరత్న...ంయాదవ...ప్పవి ... రవి ... సకలులంభి...బిహ్న
త్రు|(ప్ర)...పవలు...షవమూ...ప్రైడినిరరెలస్వైపాయాస్తిగాష్ట్వేతురా
తకత్రి...పసు...శరకకలసుపుష్పలభ...వినమితవృక్షవిరాజి
వరాష్ట్ర...ంలులన...|రాజ్లకింకరసభ్యశప్రద్ధిబరధతురగసా
(ప్ర)కారవ(ర)ంలులను|శ(త్రే)సాంరసవా...సాదిశలకలరవసకి...
రతమునదగత్రంద(ది)దా...గన(వ)బల(స)భూగతపంచకవబుల్లను|వ

...ఖ్యు(ప్ర)తీగపిం...|సంగరకఛ్చేదిత్రేయుధంచితదళుసౌష్ఠవత్రంబుత్తైలయులరుపద్ధివమూ|
...కరథక్షి|బంధుంశచకసౌరంద్ర...రంగంశరపతిలరారా|గాంధీభూగాతపుల్లైన
తరుపారదార్యసంబులును|చదావ్రశసణభాగఫలమూ సభిలోంధసంరుచదారులుం
మజసుసంకులంబులును|గులాచారధర్మ(ప్ర)వీగ...పారఖునవాసురంబు
వరంబులను|సరోవరసంపృక్త...చల్లకకవలపరిమళవిలతపవన విరాజిత
ంచకరవిరాతరంరాదవేం(ద్ర)దత్తసువర్ణాచలకల్పితరుకామధేనుసంపత్తిత

తత్త్వవిరాజిత్రైవబలవలులసంగతవులుగా
వి|వంచకతింసరపుపుడుపరార్థాండవరా...
ం(త)లతావిలద్రశలశవిముక్తసలిలధారారాణీకరరు...
వు|సురాధీశ్వరావనమపెరంశత్ఛాల్లలకరలతం...
ంబులను|బితానేకవసంతశేఖరభూపా...నుల
విధ్యాబ్ధిక్షేత్రసంబులును|క్షేత్రసంబద్ధచా...రయు ...

సింహాసనము ధవళము నవరత్నమణియలంకృతగజబుతురంగంబు శేకరాంధేనువులు వంశముద్ర
నంతన(పి)ండులుగారాకయువ్వులు నిమతుంండయునకు ధంబుల తాంబూలం సందర్శనలాంల
౦౦రూపమతఃపః స్త్రీదాసీయమయుఖుపింబులం పుయుల్లోరియయుసేవిభుంమనవము
కయునను విరాగకడనునవకళపొడమునని బంపెడు విరిచిపలికెనపలుతమ|శ్రీనుడంరి
నకారకరవయుగాపునవిద్యాతుగాపులారర్ల|నలుగడమున్న చరణా
నాస్త్రికుబుట్టిరంతురశ్రీరంతం(పు)రంపునమస్త్రిశికళ కావడిపెకారకరూత్ర

మనతు|రూగపతి(పు)మన్తైపురంరంత్రభూశైనె|వసుకులాఘు వెంకన్నమద్రవ
సర్వేశులు నచలంతగాపిశలవచనంలుతు ప్పుండదాతుధుర
లంనిభ్రుంగశేరత్నం|శ్రీ వ్యూహులం తారునిపై వంశాధీశాను
భటుబనరింకాద|వనకుత్రుగులాంరభిూ కుశగాగేనేకుతింక
జైనయులలానువచ్చుంతవయులు నిరించు|కరవి
శుభావుత్రువిగులు|శివిడవుం దరునుకుపయు

బట్టి ... యున్నా ... లు నిత్య ... శివులరా ... ... ర్ణము ... వాంగ చినభిం
నెంతిన్నానే త్రిపురాంనద్యుల ... వెలది ... యుంయున్నే యెంగ ... తపసత్యవత్రాదవు|
పై బిత్తంబులుండు రాత్రురు| త్రితేకంబో రుపవాంతకంతరెనేదియయుంగాంజెప్పుఢుంనంతి
విలాంతుకాప్పుముని కెళ్లుండాంనతప్పినవుగడు ... యుద్దవునకుగిరిపితలునంతసించి
రయుంమధురాప్రతిరముఖులష్టవయువత్తుతగాంగ ... పెళ్లరే| మంపులువిధాంతకిక్షంయు
ములరాంగతనా| మరేణ్ను నసుంక్షె నీరులకుకుంపెలయుంచి తరంచి దేవాంము| శ్రరచిన

గిరీరాంనసపదాంర్ణముచేనిర్మిరేం త్రింయుంర్ణము
లులుపంనెరాంరిరాం ... యుతెుదదపలిగాంగ గదంం ...
రాం| రలుసింతింపుచుమండగిరిరయుటుదురంరప్తి ...
రయుష్ట్రితెయుఅయ్యుయయుంవులున్నాంసవాంగాడవ ...
డుపటిక్షధవేదనపాం ... నేన్యుచయ్యుపరచునకవము ...
చెప్పినాంల్లాలిపిసుప్పుధతిలలడెల్పుచందముతియ్గరాం ... కితరానర్మప్రవారాంచిలం

౧౮౦

బలుకను నేనే వెలువర కల్ప [illegible] ప్రాంతల మ్మెక్కించ పవనభ [illegible] తీరంబుల లరారిన
సుమేము నెలాంవుల కప్పుడు తమ్ము [illegible] వను | [illegible] చేగొంబులు | మ్మెచ్చిరింబు
నిత్రకాంచ్చం(డి) మయయాం ఖామమ్ము త్తెరయగదాం రాపంబులవ్వుం తోడనం | ది
వనియలిమ్పుంను ధైర్యంబులా (డి) దలగ గుణముము | ధైర్యంబులా వైటదల
(ప్రా)ణరత్నుకుడకుంతం [illegible] ప్రాంబు కెల్లు | చేరిద్ధుం రంగమతుం [illegible] శేంయగలదు | [illegible]
తగుపు తలు కదగపు [illegible]

చేతోభాంత సుఖంబులం దనిపి మాం చిత్తస్థితులు వ్వాచి తీ | లాంతం (త్రి) మ్మంత తాం గరెల్లక
శ్చిరవిధంబు వుంటం చెల్లక్కిం [illegible] శాప్య [illegible] తాంత్త [illegible] మేలనిపయుం నెలఅంగ రితాం నే వే
కాంరంబా నరింబి బంధనిం రుతిం(శ్రీ)డింపు వింసా [illegible] వుతియ్య నియ్యుత నుబాంశి యలుక్కిం
గగిక్కింపుట చిత్తంబులికడ ఖిన్నవనువు | చిత్తంబులిక్కడ ఖిన్న కేవల్య(ప్రా)ప్రాంబం
తేంగవింప పుచ్చంతరింప వేడుచ [illegible] తెయ్య తగలరెవుగలనువుగు పలు | తదల ధైతనువు
వెంరెవుకరాం గమ్మచూం [illegible] (ప్రి) భుడేవు [illegible] యుత్తాంషింప కింపుచు [illegible]

మదాంలాం [illegible] లాం బించుటతో యా కోప్పవు వృత్తివేళ్లు [illegible]
మిథ్యాహింపు ధారిమాం త్రాంతు రమ్మర బింతు [illegible] రవి [illegible] తాంవు ధర్విత్రనేత్రంబు
తదతత్రాణనిధి మాంగద నేల పైపే నులు నిలువవ నవుయ్య నేల్లపైపు [illegible] నిలు
భులాంక్షలను భాంధవులనను తయ్య (త్రి) నాములు [illegible] నిమరవ [illegible] త్రాం నావి భుడు |
నుపు కేవుల తగప్ర విశించియు | క్రిగిలిన వుగుంవల [illegible] తగతిదని
కేసాంగడు వీను లలరంతనువులుపుల కింపు కైతుం డుమ్మో [illegible] కనాంగాని [illegible]

నా తను వంగ లింగు ప్రాణేశ్వర వతం [illegible] ంశితి వని దం [illegible] దాయి నలు నదయుకనా ఉత్తర
కై లు గావ [illegible] యుల్లనివేమే: కాం వ్ర వరు ప్రంభైన గోపకులంబు నుద్ధరింప్రయు|
లావర్ణఖలు కేంరయుచుప్రేష్మైన సుధ్రప్రంతు కొంనినేలలుయుంతి వారల [illegible]
రి క్షాత్రియయుకులు ననింతుధో చిత్రు యుగాసంబా రెంప్రయు [illegible] వాతనందా
తత్పరత్తిశ్రీ ఘలంఘదను పంగార దబి నాంత్రనుంధు లగరప్త పట్ల మాలాంచి
మ ధపింబు న [illegible] అలిదవెల దిగి తియుకాంవుని దీవయున్నొం లేనకులాంకత్ర [illegible]

ప్రుపత్ ష్నాన చ్చునే వాంతనే [illegible] ంతు వనశియు చేకాన్దార్ద నేతి యునేళ్వర వరాంయుతోజ్ఞ ర్సతిలు
రవణాంకా ధంతు నిగోపికలు వేగచిత్రి| తదనంతరంబు [illegible] రయ్యనుద్ధ వనిగద్దితం బ్రాన సుష్ట
రదారలేండుంద్ర చనియు కధ్యునారమ తి(వి)బు తిలేరయుచు| నారద సుద్ధవ [illegible] ుగా|
దంలు పంపిన కారసు రలు ఖిల వక్షులు కంనను(గి) నేనునికి వేరు పేరయు ప్రా [illegible] చెప్పి శుతు
నురే వ నర్తీ [illegible] రబీ [illegible] ధూగపనిలిప్తం [illegible] బ(వి) దిగా పనే ప్పేరంతు
లె|వెంలగ డింతురాంద నేరప్పు వెంయుగున్నారె| నిఖిల భువన వెంరా విాంనేదివతంరలు

[illegible] గు| తన్నుకు [illegible] విదు ంనాధుల దిష్టి వదేశ| రాంజాంగ ఖలు కుమ [illegible]
సందికంబుల పెలిన విరహరం దీదనలు విక్కంబంరయుద్ధ భు [illegible] పెట్టు కల్ప [illegible]
రెనఘుసంవత్తరి| వ్రాంతి రన్న ధుల రాంసగారవి| [illegible] పవచ
యుపతిక్రంన లేం దుర్నకిల్లరతాం|| [illegible] తను [illegible] కెవిగొ [illegible] నలత
ంనతదీ యుగేవాంవయు నకటం బంచెపు [illegible] గత్తెవాం
కారె| చెలు ప్రతెం ఆశ్రయుం నచెలు వగరియు|| [illegible]

[illegible] సుంబు నన్ను [illegible] వ రమవ [illegible] రద
[illegible] ప్రా [illegible] బుంచు నన్ను [illegible] వ పరిఖా వితా రా
[illegible] దేవాలయ [illegible] [illegible] బు నన్ను [illegible]
[illegible] విదితశిక్షిత [illegible] బులుతెల్లి [illegible] బులు దానం
[illegible] మెల్ల [illegible]
[illegible] రమణీ [illegible] రమణ [illegible] నుప్పు [illegible] రతు నన [illegible]
[illegible] చు చరత [illegible] వచ్చు [illegible]

సాకూ [illegible] రంధ్రనిర్గత ఘనసార ధూపధూమ పటల విలోకన సంబునితబుల
చారకల్లోలఘోషంబులను ప్రాంశుకాంచన తోరణ వల్లభీ సౌధ [illegible] దండ పరిష్కృతంబు
బుచేసి | మొదలువిదిత శిక్షబు [illegible] ధుని వేలంబు చూచి | [illegible] దు దగు వారిత
బు సం | శ్లేషంబున్న వేదండ [illegible] త్రి [illegible] రాగించియు | [illegible] దశిరభ
ప్రాణదాయి దివెలుదలు నగరి [illegible] భూధర వయ్యు [illegible] బ్బెల దిశల [illegible] గధరా
నగ [illegible] దరద | వయు [illegible] తింతురు సముంద్రు [illegible] గంబు [illegible] వ

దరభ్రాంతి విభ్రాంతిత శిఖండి తాండవ రు [illegible] బులు నుర
వు | [illegible] రు [illegible] నవు [illegible] రాజ [illegible] బు [illegible] | [illegible] లం
[illegible] బు [illegible] వి [illegible] లు [illegible] వు [illegible]
[illegible] నుదుపంచి లున్న [illegible] బు [illegible]
బు చిరవు [illegible] బులు [illegible] | [illegible] మరలి [illegible]
[illegible] తంబు [illegible] | [illegible] చ దనూ [illegible] బులు [illegible] | [illegible]

లకొ పెత్తం బవత్తునరధ [illegible] బులు [illegible]
[illegible] త్రు [illegible] లు నస్వచ్చున పెర్దన కొనస్తురల్లొచ్చ (శ్రీ) [illegible]
రుల్లు [illegible] రవచన సె: శిరుల్లె దయచ్చిగతిరక్తాసుల రుల్లె శుర
వసూరూంతలకుతొంత గణ [illegible] రక్తబుం [illegible] వర (పు) గారవ
నవిమునెయుష్యసింహ మురభంబు నప్పుం [illegible] బంధుర తరశంఖ నిన
(అ) దతింబరాప్పుంగ [illegible] లయుం దులు [illegible] గాప్రసంధగధీం (అ) సంధత

వసుహారధంబులు ఘల్లు ఘల్లు మనుచు| దైవ [illegible] నరథి [illegible] రత్న [illegible] బి [illegible]
(శ్రేణుల) (శ్రీ) [illegible] బు నెదు చంపుతుధరం [illegible] ంబు [illegible] ంపు బిలా| వెంకట [illegible]
గా| ప్తరుల్లె సునవ రుత్త్రెబిలవారుల్లెయువధ నాబికెగిరరెఖిరరుల్లెయుశయు
వితలితెర్తశపర్మభ నాంతతుంతు కొతంశవిపు ధంశ్రవియుద్వి బిబి [illegible] ప్రసవ [illegible]
వఖారవమునబురా సంపు వితెంగలప్పెంశవియు| లంధవయు ప్రెసంచరిరచ [illegible] వ్వావ
మయుగా| పరితెంచివిశేగతనంభా రవంభాలు గాగవ్రు వాగబెం (శ్రీ) ఘంకరవ

చనంకర్త్రు [illegible] నతిత్రి [illegible] య్య శరాయ్య కరుక్త్రె రా వంధరంబు [illegible]
రయువలారవయునే ఘలరారవవిగరుంవరా [illegible] రెయు [illegible] సరంభింబి
యుత్తుయురసంనా [illegible] లుశబురంబు వెలునతి యు [illegible]
ంత్రవియు (శ్రీ) త భత్రి రా| బుంశవియుభితరుయ్యబిత కా (శ్రీ) [illegible] ంశవిమయుబా
భరాంబునెంయుశయ్య (శ్రీ) రాయువిపరంబునపరాంగ [illegible] డు [illegible] నె [illegible]
ంబుగా| పరవ [illegible] శిత [illegible] బుంధ సా బి బం [illegible] సు [illegible] గా [illegible]

సందనములందాన। ప్రియంబులా దరింగనాచెరణాగ
నిలింపపేంరాం బిగాని। పెంతౌ[illegible]చేరల కవేంలపెం
ధిం చుకూ। గతివర్ణంబులునరా[illegible]లుప్రాలయము
శ్రీఖీంబినీరవవృలు చెవుదుపరచు। పల్లవీగనరము
నరాగరనాంబు నవర్తంబ్బ పుష్పము గంవ్రతసుపిద్దము

ముగాగదు కాలాంబత్రైతివర్ణంబులుదానశ్రీ ప్రధనవంబిన్నగాదు వానరాజ్యగాని। వ
ములింపులు ముఖితరంగింబ్బంపులయోం వినరింగదేవపుముద్దాం శ్రీ బిరుదులు
పాటిన్ను సప్తరధురాజ్యరని। ప్రరవేసింతిసెల్లు నిల్చి దప్పుస తాచి గుంధ శ్రీకారుతాయి
త్రిపాంభిధారతుగాను శరశ్లేష్ప్రాంరుచరప్రశెయు। ప్రిలాపాంగసంపారం
తంబులులు ముకువరింబు। నల్లనాటి పట్టిగాంగదుస్సెబ్బాలం వశీర। మునర్ధసంపూంత।

విరము బృందావనవముగాదు [illegible]లుగాన్వి[illegible]ముననగాదు
బ్బొటుగి। ఖురు నిం ద్వంపుబరెరాప తింబర ప్రయోగంగారం
అధియుమనంగాగ తృణసుగరిపికా[illegible]కాం[illegible]
నశీల వీలాంవతులుగాబ్బ నిపితాప్పి దారలు ని(గ)వింబు
సంపూర్ణ మన గధరాజు। వాంచిరిసాగరం

కశల్ల నాలుదీగ బత్తావదికినేడుఖలచించుయోఅనిన
శ్రీరతివాడు చాలకెబిరుద్దులాం ఖుఖలరింబిత ఫరుధుశ్రీగవరియ|
ఖరాంచాలవదీననేఖిపెరంరాండ్రంగానాంగొవాలు వబవిఫాల|
కేంటలగాలిపాలకొవాంటులతోధ్రుడునెపాంల శిఖాంవులనెరెలు
అనిననదెనపద్రులంటిక్షిరెలయ్యకలప్రగలులతానవగెంతె

శ్రీవారింయిట్లనిరాతెయ్యయొయ్యశంతవయువేల తొల్లిఖడసవాలువబాదురలగిత్తి నాంద్రవం|
యింతటివిరోనెవగారిధ రుంటులకిత్రెడెదుచెనంతరాలకు|లిఖ్యింతటపవెరిగ్రిపోంవకుంజి
చాక్షిపరాంతవయుదెలి రయవచయ్తనెనవకేంయ్యఅనెనరిశాలంధరుడు ఖరాసంధుం
నవరాగధుంం|రాలవయుచెకెనెం చంఖనలాండెతుపరాలికు నెగ్గుపుత్రితకి|
శరారులు|మగతితిఖచరాగప్రదురుగాంగకపరాగభవెరుం|మగతనవయుగవిదనే

శ్రీననరాతింతుపతింతు సంపదకెంయ్యకయ్య గోవాలుదేవనిపతికతి|
తక్షిణరెలయ్యయ్యవాలుకకీగత్రి కత్తిక్షులభక్తిణలంప్రరకుంల్లు
స్వాలుతాలంగుబిక్యకరఖాలుకవంవయ్యమయ్యెంపివచ్యనేయ
నిరయు|తగుమెఅంయ్యది కర్తకవయుకవగది స్పొరి రకంగ్రహనేగొంబుగ్గ|

శ్రీ
శ్రీరస్తు
బురాసేందురి
రమణ్యాద్రి

౧౪౨

పవనందుకుసుఘుకేలులు ఘాతుకరాసులగప్పుసైవత్తి। శ్రీవిద్ధ ఖరాంఘు
లక్షియులవలయవారాంతరపుపూరాంఘుల్లబు వ్రుంబాంతంబులు రధాంగాంరాంవవుల్రి
నాగస్త్రస్త్రుంవస్త్రాంధ్రాఘ్రబుల్రాంబుగక్షియుల్వయ్యుపుటిద్రతయు సురయవిద్రా ఘుగ
ముసరల్లకవికివుసారంగాన్పుంబువెలువత్తి సూరాల్ర్వనుపుదగక్కుంబుల
కైబునల్పకేలుందలకడ నిబిరరసంబులు వివిధరూపంబులైనకీధంబు నల
విరజ్జల రోజ్జూయము। పడవ్వాకార్పూంఖమితి శంఖ రేఖ్యంబులతఘువ్వు

వుయుంబడచెవేగకవుమాంగదుంగడావలిరంబె భూంగ। వుయ్యవక చరిష్పంలద్ద్రిపుతవలాంకేవ
ంబుశ్రీ। వంరుకంకాంరకులులైప్పత్తితగదాంపత్రాంస్త్రునాదంబులు। క్కంరుకట్టంబులు
ధవుంధవవాంబాంసులు రెండుసైంశంబాంబులుంబాంరంకిరాంద్రిబులనసంవర్త సవులయ
వుంకిరి। మవెరిత్రంతరంబులగురిరంకిరవంబుల శ్రీద్దనదుర్ఘంబులగుశరవంబుల
బధర్ల్సురాంద్యూరపైవ్రుతుగవుచ్చు। కేలకుధరకుపాంతరాంకంబులు కింత్రిసింవచ్చి।
ము। గర్వంబు గంద్రిప్పుదు। గదలద్రె రయుదు। ద్రాంబులెంరయుదు। వయిద్దరంబుల

సాఘ్నిరాంగరిష్టుఘుం। ప్రివిభిజలంకరిష్టులకత్తి। రత్తిపుంలగాంఘకేల
కేరిబాంకరిరులునిస్త్ర ద్రిఘూంఘంబులుం। పు రత్తిద్రవ్య రంద్రపు వెక్కిగ
రామవును ద్రిబులఖంగ నింకింబాంగిపలుంబుశందలపత్తి పూంధ్రుస్త్రే
చాంద్యరంయి ద్రివండంబులగుగండచేరుండరంబులగపుశరదదు
రాందరంబులాంగద్యు కానుదు। రాంద్యుదు। కత్తివరింకంబులు శైరింతయుచు।
సైత్తుచు। వయుగలంబుల సైత్తుచు। కుంద్రులంబుల ప్రత్తిరారితో

కుతారతంబుల నెంచుచు | చిత్రరాజుల చుతమువుచు | పరిషంబుల (వి)ప్పు తాళ్లుచు |
గారాక్షంబుల [illegible] రాత్రంబుగా నేసర్లక చిత్రమూర్తంబులందు చిత్ర సభాంతులు
లకు జుమ్మింపని ధరణీధరంబుల సెంపుస | రథంబుల కుంగవిశి కల్పాంత
బుల గతి బంధుల (త్రి)యల నెగశి క్రైచియరు | దంతంబులం గ్రుచ్చియరు | పెరాది
సెరాబు పంబులం గలతు రాగంబులం బరవి | తురంగ ఘటలాంకు పటల (ప)
రావంతులం గ ఆగి సం(గా) పుంబ జిరాం పుంబ | సమ్రై సందుములా కంబు

వరక్షుపులం చెప్పిచు | కురాలంశులం బెంశుచు | పురిదియలం గ్రంపుచు | బవే సువిధంబు
చదియ చరదంబుల దళవిధారంయు ధ(ట) లసౌగంబుల వైరుల (వి)చ్చి బందరవం వర
రాల దండ దండ(ప) చండాంబుల గంశు రడాల దర్పదంబులు బగాని పురాగరికదాను |
శంబుల (వి)చ్చియలు విక్షుల వికిరం దిరుగు వరలులును | వచ్చుధారలకు లందష్ట్రియులు ప్రరంచె
ఘరాంత బవరాలాందరారంబులు వరవరిత కరారక్షుద్ధ ముత్రిచి బూరాలంబుల నివా
చెక్కు రథములు చెగుపారంలను | బతు వరలును షుష్ట్రియలు ఖేలులు బరగురుధి

లంబరా (తె) మింపుచు | శిరఫులు లను | నిచ్చెసిర ద(ధ్వ)జై మిరాబిచ్చా
లాడు రధికులు నేపు | రథిక శరపురంపరల గజ్జెంచక మహాకొప్పలంపె పెప్పు
గలాత్ర శత్తికెక్కి చిన రథులును నెరథులు గణిరథిరం (వి)రిష్టి [illegible]
గెరియు రెక్కలు గలగిరుల శిరులంబు వైరల తూండ్రపెరా [illegible]
ంచుచు | నానా (ప్ర)కాండ [illegible] (ప్రతి) [illegible] వాంబులు బింబి చండా తు
రములు | ప్రకృతియను తలరారు నంతనుపులు | [illegible] యు గోతారా శుపులను పుఘుర

౧౮౫

పుణ్యదివసంగళిగా నియ్యకొయ్య బ్రతంబైన చతసప్పష్ష ప్రారంభంబై ధన్యతురంగ
ధారిణి యడుగుకత్తృష్ణ తిల్లిపడుసులంబు (త్రి) బునే తిష్ఠులస [illegible] ంబు సభల
బునర్త రాతి విశ్వంభరా ధరణావేదండశుండాదండంబుల [illegible] భావచరితం
సం (తె) ందశదాయంబుగా (వి) శస్త్ర శాస్త్రలాఘవంబున శరకాంత్ర
శీకరంబులగు [illegible] పూరాంబులు పుబుష పుట్టుతురాంవ దుష్కరాం
చాతురి విశేషంబులవ ఉద్యాక్షి శిక్షకరంబులునా త్రిసర స్వరసంబులం (వి)

వారణారథ సంఘాత తంత్రిరబులంరత (శ్రీ) వీతంత్రి రతుదంబులంబు వితిగాదనరేం (ద్రా) య్యరాయ్య
కుంద దిరక్షాముసగధం ధ్వం శంబుల విత్రింపుచం (కౌ) శప్రధా (ని) ంబునఞార తాంతలంపువచ
దంబులు సొంబివిభు లింబించి (వి) ంత్య్రేంధ రమారతుంథపతి సొమ్ము టన్ంబుగలతాం
కాసంధానవెరాత్రీ గంబులేర్పడ నిర్భ (ర) శాఘారంబులో రవంగొంధ మరంధల
బుత్తె నగర్త నధి [illegible] గరధతురగ శృంఖలపవడు దర్శాతపరాగ పటల పరంపరా
శీత్రియయు నంరబాడుటలంతీలాతాండవవు రతిశతంబుల నుపెశాత్ర దరంబులుగు

రతిలాధార్తితరుదేవా బారాంరయు దుంధుభు [illegible] తుత్తు త్తరాంగ బలు (తే)
సంత్రకృత్రారంభరశియుపయ్య యుద్ధుతన మొగలు విజిగ [illegible] సింగారసంరంభం
బతింత్ర దినరం బు నభిత నిర్భరతశక్త్రంబుగనుదయి తిపింధదాశాం బు
(బ) శా (పు) పండం బుగు శార్దకాదండంబు (శ్రీ) తుబుధ [illegible] సర్వ
సంపాదితకృంబు భూతంబుగ పంబిక తులయుదుటగ సమరసంనాహా
శీలకరంబులుగ సుందర సభ్యంధరావకా [illegible] తురైరరంబ

కుంభములుభూర [illegible] ం ప్రాంతము వీరులును తపంచంతయు కట్టె కార్యవస్తువ
నిష్పత్తంబులు నగరు చాతకంబులు గనవ్వం గలుంగర(ప్రే)రకుం
బులుబులంబ్రాను ప్రుంబ్రుం బులగనసంఖ్యాత్రితులన వివిధ విభాగ
వీరభుజ్యులు తపన్యరాగశకలంబులు ఉయుం(బ) గోపులుబులు శస్త్ర।
దలుకులు చుంగులంబెల శివే నులు నసు। కేశిపలు కొరపరకు
నుకును ంబురులు నసు। నచాపురాశక్తి ంన దేవాంబుల

మడియు మతికరవ గంధంబులు మీద (భా)వడి రావులు రులు గ। నాం నాం శకం (వ్రి) శత్తు ఖిపా
దగ్గ [illegible] గుంటు క్షిప్తి చారకాంబుగు మందప మీరకాంబుగ। ననంతకల్ప
[illegible] మ్బులు గంటియు నదీ రత్నా (పు) ంపర [illegible] ఘంష్టిక బని తంబులగు బుసొంగు రంగు
మునిం తపరార్థనాయక ఖిత మత్తఫాంతంగ నుంభీ వెరాక్రికంబులు వదగంట్ల గులు
ధారా వదవిత సుంగల విశాలసాలంబును। భాసుర భుజ భుజ్యంబుల్లైన వదన
వీక్షణ సంక్షంబు వలన వెడలు రక్త స్యందన సందోహంబులు తాపించింపగ (సా)

సాపరవనుల చారకమంపు [illegible] భుజాత (నా)త్తంబులు కర్ర। కర్ర। తి
ంత కారులీల [illegible] ంబు భాత్రిన రాత్రి చక్కరంగ గవాల (త్రుం)
కర్ర। కాల విభంత వివర్తిత మహాశక్తి దక్షితంబులు నసు। విభేది విశి
అంగ్ర చం(ద) రకచ్ఛం న చరణాంబుల కల్పక్షు కల్పక్షుబులు నలు వప్రి
గంపాకంబుల వలన దఘ్ని [illegible] బులు తరాల తీరత
కాంబులు విడుపు శుంర డాలంబులు [illegible] లరరపగ లతాది

గొండలును|వతోరకాండఖండితంబులైన భుజాదండంబులతోడం
తీరక తీరాదావంబులు|సు|దారుణేషువిలాపవాక్యాపవాలకం
పుత్రంబులు|శిరోజంబులుసైవాలంబులును|కరంబులు మీనంబులు
వలనసు|పురీశంబులై యున్నపైడీము దుర్గంధంబు వికటా అప్రకంపనమ
నిరకులు మనుషులుంబై|క్షతవములు గాకరలవమ్ములగు నదంబు
...ంకరముపరిర్ధ...రంబుతోనొక్కసేన|వీపాదండము...

గలశివడిన శవ్రుములయుక్తంతిరాభీరణంబులు భోగభాగనుమేత్తకేతకీకుసుమంబు
మనులు మనుస్తృతంబు తాంపిందియున్నైనెంపునెలయియులాభిలకైలాప్రవాహంబు
వలు|వరంగరంబులు నత్రంబులు మను|దీయంబులు దీగవులును|ధవళచత్రంబులునుగ
యుగాంతకులనిపలుప్రవర్తనాంత్రములనలఘుపత్తులనాక్షికరములుశరగోపాలు
...మకురితిబిరాసుకుబిలవియికినాటిదివ|క్షతిరథనుబానవలితిబలికిభోరు
గులమును...క్రుమగ్రీవులం|నస్యాప...రాదిక్కులు...

లునవు|ప్రళయకాలపర్వతనల్లు...ఖీలబుపైన ప్రపంచంబులు
ప్రవహింపు|నందుభూమిఖండంబులు...ంబులనిరంబులుక
రుపులునవు|రాజురంబులుకలవాంఛంబులును|భంగురరత్నాలు
వాలమునగసువర్ణ...విచయంబులు...శనాలయము...
శ్రీతసుపర...
...

[illegible]

కేశవ [illegible] ప్ప కీ ఆ కలం ధి | సు ల వమ శ్రీ [illegible] ఆరి లిప
[illegible] గ తల ఖంకెనా [illegible] గం నం | వు రు పా డు [illegible] రలు వు
ర దుకుని గ గురు వ కృప్లు [illegible] ర్ము లా గ కి నగం దులు గ్రు చ్చిన [illegible]
దు (శ్రీ) త పలు ల రం ప్ప [illegible] యలు లిం పి కి [illegible] రం దయు త క్షల ములు ఖ [illegible]
ఆ (శ్రీ) శ్లు పా రుప్తు ము తెం రెం ఐ నం యు శా యుం యా రా రం ఖ లు ల వాని
ఖం [illegible] గుప్పై | నయూ నం పిం వుర్లు కొం ద రా [illegible] దురు గ ద్రౌ లా పవుల

కె నన్న పొ పొం శ్రు వలా ళ కీర్తి వి బా | వ బి త్రై వడి న దృప్తి తాం [illegible] వ వెత్రే (శ్రు) వ్వ [illegible] యు కయు
ర్లు ండె దలు నెయు కయు నా రి శ్రీ గృహ కత ం బులు వాం రి వంతర మెల్లి గప్పు నా వత్తి గది
బా పారంబ | తలలు (దు) ఖీర వలు [illegible] చిన వారల తెల్పించి [illegible] లు వా
నం డ్లు వారు | (ఖ్యాతు) పు (త్రు) లు (త) బంధువు [illegible] గదిన | వ త్తి వరుండు గు దెం చి యుం
సం త్రుప్తు న మం [illegible] కే తవ్యము | శ్రీ కుం [illegible] దు కష్ట [illegible] రులు చెప్పి [illegible]
ప్ర [illegible] యుం యు [illegible] బున [illegible] గతి కర [illegible] | నగ శితలం దు వా

తకే [illegible] ఆరి వ ంటి వి జయము | నెరి క్ష త [illegible] దత్తి ఖము త నె క్క రమ [illegible]
ఖరీ న్హా రి కీర్తి నె కం బులు | వా ని [illegible] తర మెల్లి గప్పు నత్తి [illegible] కర [illegible]
రం | పద వలు [illegible] పత్ర వా వలు ల బొ రిం చి [illegible] త వా వ [illegible] గు [illegible]
ని గురు వారం | వా వాం న వేయిలు ద గి న వ డి నం [illegible] | [illegible] లగు [illegible]
వం ఖు రా గ దవి | స్వామి కం ఐ [illegible] (5) [illegible]
ద్రి ఖ ంటు ద చ్చి వ యుం గ గి న [illegible] | [illegible] ల ల మ [illegible] | [illegible]

[illegible]

గాతిశాలివా[illegible]రియుని(ఫ)(శ్రీ)తనిరియునయ్యు[illegible]నక్షితిళవవిలంత్రు
అంచవ్రు[illegible]తురు దల్లిళ్లిల ఖంరుదావాం కారుద్రై శేరి దాం|రం
ఓంవర్మీయుళ్ళవెయు బలి[illegible]బల్లు నెరెప్పాగదెరియు రుయుల్లుపల్లు నా
బునవిలుత్తగ[illegible]ంటు[illegible]తంరు డుచ(రి)విరాదె త్తిగాది
వు కాదేని ఖు[illegible]నెలంబునచెల్లవ[illegible]
రరుల్లుంబ్రైన[illegible](నెయ్య)గ్గి నెత[illegible]బుగలుబుస[illegible]గిత్రీ జో

వులు| లక్ష్మీలింగాల లకులవారికి నరికాశనమెంత్రవిషయలుత్రైనదివరాను షు| ళవవుంరదు
వర్మాం బాప్పవాలాంచాంతిం రధధనా రధ్వంబులింగలాప్ప్రితా| త్రుంపతారసప్త[illegible]
నిటుటీయుకుంతితలత్రైపరుప్పాగడెపూరాం రబల్లుండు బలుండు వారిని సెంరాల్లుం రవులు[illegible]
కారకీవులుగల్ల నివరాంష్ణు లయుల్లినెరియుటీయుక్తాయుదు: ఇం రుంబు తిశేను పూంవులబలవ
యులక్షా ప్రపిపేష్ణు వారిశ్లుం తంబులు ఖర[illegible]యుల్లి నధనుతాం[illegible]గంబుక్లంరుందగు
పతపబ[illegible]వంల్లిలులు వలనంబు నంత్రిసంగా నదపంబు చేసి లయ్త్రినవా[illegible]లబురియుర్గి

విశేశిప్రుగడె బడిరిదున్నత్రితుం[illegible]యుక్తరాబ్బతి సవుంయుబుచవల్లకాయు
బూడ్చి వల్లితనబురాసం దుంచ్చుదావం దుంన్నవ[illegible]| పింవరాంబు(తు[illegible])
చున్న గిబల్ రతఖంరుంరరమ్మనవురుశ్రీ చే| రంరగతాంపుచానిత[illegible]
రదావాంబులం దెంరియుచే| తః హె దంబెడల్లుంగరంరులు త్ర్యులి దరిం
రియుల్లవులు త్రి రియుల్లు పతికినగుచు [illegible]పెంచినవి [illegible]నిదివులు [illegible]
చెద[illegible]సలాంరకేప[illegible]రాల్లూల[illegible]

బరాసందుండు [illegible] గ్రిగని [illegible] వచ్చి [illegible] ంబులు దురితి [illegible]
దుష్ట దుష్ట ఖరాంబు [illegible] వివలవ్వా లాక్షిద
సునసంతులగో [illegible] ంబు [illegible] నవు [illegible] వివేశించెదరు యుద్ధువెల్లున్నవ
లెనై స్వామిస్థి [illegible] వయు [illegible] పురంబు త్వ్రలు చల్లి రెలెకొన్న
త్తుర్ధిముసైన [illegible] యుముచి వివంచి [illegible] బుశంతల దుష్టవు విచె
[illegible] బూ (గ్ర) [illegible] త్రతులకు సుంచి [illegible] వలలతోడి [illegible] ంబు చే

శాంతియును సేమధురాన్నగరంబు సేతెంచినియె| వెంటికుండవృక్షో గియవరాన్నం
కాంక్షితంబులును| వివిధ విచిత్ర శేతనా లంకృతంబును| సువర్ణ [illegible] శెల| గురియ స్తంభ శాల
ప్రతిమ| వలీరులన్నెల్ల వధించి వేగలేక| క్షుల్లి దమత్తైన వృష్ణి బల [illegible] వచ్చి చునుంన
వచ్చియున్నిపురంబు (ప్ర)వేశించి [illegible] ద్వారంబు [illegible] (గ)స్తంభ [illegible] ంగించి|
పతులనెల్లం [illegible] సప్తదశ [illegible] సరంబులు అష్టాదశ [illegible] బలస [illegible]
సిరుగ్నాలిత బలంబు తో సైన్య [illegible] ంయు (కొ)ంమర సప్తాదశ [illegible] స్తంభంబు నకు వచ్చు

[illegible] గొలుపు [illegible]
క్షత్రకులాస [illegible] తంబునను [illegible] దేవుని [illegible]
సాందయు| రం| దేవళ్లవులు [illegible] తవలని [illegible] ంనక [illegible]
కొల్పుటంటి బాణ విహారంబు సేయండు| మంతు [illegible]
యయుంతుండై వధురాన్నగరంబు ప్రరుగుండి [illegible]
నైదేంగల వచవిద్యా విశారదుండై [illegible] దుండె [illegible] తాల

కుంజు నిలయ్యిష్టఫలయె [illegible] యువతులు [illegible] వనాని పుష్పవనస్థలా
[illegible] ప్రభు చారల్లితి నెలంతల [illegible] వెతలు చిలుకెల [illegible] స్వర
[illegible] దేవతా [illegible] నారద నీవుభూపినవరు
[illegible] లశగర్వాధ్యుక్త శిష్ట [illegible]
[illegible] నర [illegible] గదు శ్రీ [illegible]
[illegible] చెల్లు [illegible] దిత్యలం [illegible]

పతుల చారవశ్య ప్రియగర్వోం నే తిం। ప్రవన ఉండె భువయుల [illegible] రించు పడిదిన్యం
ఖుశంఖెంచి రెండెగ్గి ప్పుంతలం చన్మలనెనుకైదు। నెదిరెప్పై సత్యరేఖ మెరశిఖుకుంప
రదేరుంగా ప్రవాగశ్ఘువాగ। శేషేబు రక్షిపరించుకన్పగ దుష్పఖుండెదుండుదు
వగు। అరిరదేవముడి యుల్లి నియెలు [illegible] నిలఛివయు తపంచిథ్ శలీ రయువాగ
[illegible] ఛగాంబిశమ ఖారరయురాగ [illegible] కెంస్తుషముగిశత శలు [illegible] దె శ్రీకరలి
[illegible] చెలలదు వాగ [illegible] తెలశ [illegible] దైవ [illegible] వాగ [illegible]

బెంచి రయురనే లయురదన్త్రెంగెల్పప్ప పారలం ప్రరక్షి [illegible] దర్పం
శ్రీధారదులగర్వముగాంచెను। తాకృశుడిలవెగడు విజేచ శత్ర [illegible] ఖుల్తగు
నేచాలంబి [illegible] స్వాముర్క్షిలఖు నగరయువిముఖులంప్రవస్థ [illegible]
దుతారమర్క [illegible] శ్రీ [illegible] పులవారగదు [illegible] దెంబు [illegible]
శ్రీ కే [illegible] [illegible] వాగదుకు [illegible] శ్రీ [illegible] ములయు [illegible]
[illegible] శివ [illegible] రగ [illegible]

[illegible] గావులయు [illegible] | [illegible] తవాంగడు ప్రశ్న [illegible]
[illegible] వసనద [illegible] | [illegible] ణయున్నాతి నిపతితె [illegible]
[illegible] ఉసియు యయు [illegible] నుండు ప్రతిమెల్లనాంవ వింతే [illegible]
[illegible] జితఖండి నెలకొన్న [illegible] | మునవయు యయు [illegible]
[illegible] నిపుణము ఖండామి | నైకదుర్గంబు చేసి యుండు
[illegible] ండుప రాజ [illegible] రచింపుంబడు నెంకునగరం

[illegible] త్రిశనా చిత్రసేన [illegible] యు | న్నాపతి [illegible] నవమస్త్ర [illegible] లక రక్షద [illegible] వసు [illegible] నమస్త
[illegible] వసుండు వయుండుగ [illegible] పులుంగుండు [illegible] కుండా వాడి వెడ
సు తేలి యుల్లుంబి యుల్లూండి యుండడు పుళ్ళ వంగాడదు ండదుసు వచ్చి వున మిందాద
కాయంతు మతి [illegible] బాహు [illegible] ంధులనంవర బత్తిరి వంష్టు | సుంతాకతి స్ప్రా
నసపలయయు || వయు || త్రనవితర్రింబి సవయు (ము) నిశతి గిసమం (ప) మ ధళింబు నబం [illegible]
ళ్ళను నిర్మాంపుమని విశ్వకర్మం బంబి నయు (శి) లపెల చిగీ తయ్యు వరులకాత్ర రవయు కంభతి వాంస

నా [illegible] త్రశన [illegible] ప్రం [illegible] ప్రయ్యిలు [illegible]
[illegible] రాజ్యములు [illegible] గడ [illegible] బాగ [illegible] ప్ర [illegible] వంత [illegible]
[illegible] యునను యువనమ [illegible] గధుడు వువ [illegible] పులులు [illegible] ప [illegible]
ప్రం బుర వత్తిం రయుల (గ) కర్య || [illegible] నవుండ ధు [illegible] యుం పరులకల | [illegible]
డుల తెరాం బునం బులుని డుపు పెడలు ప్రం గలదుర్గ (ఠ) వేశంబు [illegible]
పు ప్రతి కంటా || ధనదు [illegible] కంప్తి [illegible] రులు [illegible] తెం టెనె నబు నగర

వంబుకంచానము (ద్రో) స్వ్యుబకూ ... రవము వి॥ అందులయ్యటివనే శబ్దాతీ
౧ సుధమలతో॥ చాలిక బిగితింపకర్త పడి కలిపిన వా॥ వారిలగతి తారకమ
కా (తు) వా॥ పాదాదాంసరక హ లవాంత్ర విదికథా ... సంపూర్ణాకము॥ (శ్రీ)
శుభలతో॥ వీడందక్షిలందురు విను ... గరిశి యుట్టియటియంచుతవి (త్రి) శేల
బాలు॥ శ్రీ రయసు ... ంచ ధుతాండవకర్తృవులప్పుంతికైకీసంపుమ త్రీ
వదుపుఠంధుల॥ ఆయు (శ్రీ) తను జీవుమతి ధర్మమూల భోసమ వి ... బుతీవన॥

తేవ్రాంటన॥ ప్రోకారవము పెడ చుగలుగగుపెంబావర్గమువది॥ లోవేశబంటేటెసులతేతర్వ
బు॥ శూంగాదువర్ణికోటితుడలగాపురాందుతుదివిరించ్యుకాయ్యుసాధుదాక్షిరకవాంగష్టికుం
ధుత్తశ్రీ స్థితిసంప్రుణాంపక ముకిష్ణు గ్రంబుత్రైంచుప్పురికియుష్యునూషి (గ) వాంంబుల
వంశో కబికవిర్మితవాంగ్నిసాధవా॥ తాతారుసరం (ధ) విర్లతసితా॥ (ఖ) మువారిగణరుధూరు
అధ్యవెబదిగేతియ్యసరళనదుచుపుచుంలికిస్పాదా (శ్రీ) వెదికరుకరుత్తీరు ములలలోన్నెనుడుల (వ) తి
లక్ష్మీరతనాలకర్మనుకరుప్పులపుష్పుమరందక్షుంత విస్పచ్చలతాం (వు) గ్నిందకలుపుష్పకస్సుల్లపల్లవిసితా॥

తతిచలదావపరిష్ఠులయుపరగణదారకమువ ... య్యుకర్మ్యుతోతి వయుబింసు
దత్వివలఖిస్తంభాంగ్యదాదేవాంశ్రీ॥ శిధివిదిగపాంత్ర కత్మ్యుకప ... త (పు) ము ...
దిభింగగణ॥ వేందలతుది వెలప్పలందుమెల ... (శ్రీ) తి పురిబ్రరు
దూసువు॥ అత్రియుదపుంత్పలతో యుగుయ్యుతుంగవ్చవారరువర ... రంచుకారా
ష్పలింపు (నేర్ప) తింపతేగతేరయుగుపాక్షర్కం (తి) యు॥ (ప) ధిలయమ ... రిచాంధ్య
స్వంతపద్దాంగ [illegible] ... లసం ... (శ్రీ) ... కురుపుతేయు ... (శ్రీ) కరవులలుష్మ

[illegible] పత్రిక్షర పటు వం[illegible] [illegible] గాంభీర్య[illegible]
[illegible] పతులుల [illegible] ప్రాంత [illegible]
[illegible] గాంభీర్య [illegible] లలం
[illegible] ధరుగరు [illegible] నగరము [illegible]
[illegible] శృంగంబులు [illegible] పంగి। [illegible] బులు [illegible]
[illegible] పములు [illegible] రవములు [illegible]

గాంభీర [illegible] నగర [illegible] మణి [illegible]
ప్రాంత చందము [illegible] తుంగ [illegible] ప్రాంత [illegible]
కనె। మిగులలం[illegible] గను [illegible] ధరుగరు [illegible]
త్రాకరము [illegible] రత్నాకర [illegible] రత్నములగా [illegible]
లాభస। మంగళంబుల [illegible] తుంగంబులై [illegible]
[illegible] కంఠీరవ। [illegible] శరభముల [illegible]

[illegible] పదంబులు [illegible]
[illegible] గము [illegible]
[illegible] ధరుగరు [illegible]
త్నాకర [illegible] రత్నములు [illegible]
పవనమనెూ। రయములు [illegible]
ంబుల [illegible]

౧౪౨

కయులిచ్చిగజిషండుడవాంతక। ధ్యానింపగాకలెప్పుడు [illegible] । [illegible]
విభులుకార్యములంద శౌరవశర్వము విష్ణువక్త్రయుండ [illegible] ప్రదిగ్ధ త
తత్తత్ప్రతిష్ఠిదవములంద। శ్రీరయువమాధవ [illegible] త్ర [illegible] ములంధ్రుమ
సుధర్మంయునింయుడువెవసభయును। వేవేం [illegible] । గం [illegible] దేశంయుల
దకంద శిలారిత కం [illegible] లు నానివిధిధులు సుంగు వేర్ప [illegible] దగ। [illegible]
[illegible] సుహకయి దర్శించిచేసి పురవ్రుల [illegible] గళదప్తా

వింద [illegible] తినా [illegible] ములగు [illegible] లక్షి [illegible] వు
[illegible] పదన్ముసంభవంతు [illegible] మిద్ర [illegible] లంద। లేమి [illegible] దాక్షి
త్ర [illegible] కర్మ [illegible] లంద [illegible] రవరోత్తమునిసేవుతం నాగగరులు [illegible]
నలుపులు దళిదిశంపొందిదతబులునగు। కల్పా [illegible] రంబులునగు। [illegible] రం
ధికారశుద్ధికారకుతక్కినలిక పొలకులు [illegible] తాల్లి [illegible] రుణాంకటం
[illegible] తద్విత దంవప్యిరి [illegible] రు। దళ్ళితదం [illegible] (ప) [illegible] తంకక [illegible]

[illegible] నలుకపుర్గవ [illegible] సేవకనుంద [illegible] త్ర। వరకు [illegible]
లావరకావుంద (శ్రీ) ముకులు [illegible] వింద [illegible] నుంద [illegible]
వుతీయునప్పురవరంబుకవ [illegible] వొ [illegible] ముసంద। [illegible]
కంబులునగు। వరుకు [illegible] । [illegible] బులును।
త్ర్యంత్ర్య [illegible] బులసంభవ [illegible] ముత్తు
[illegible]

రవళాంగ(శ్రీ)వా|నంబు నమద్ధారావృతవిపులనదరంగ(త్రి)|బల(భు)…
రయుదిగంతర…నపుదయించునను దకొ…తిపంబిశైవధి| సుధ
పుల రాంరుశు…రులు ధనురస్ట్రాదిపుయు ఖాద్యంయుద్రో| తరపు
యీనులంఢ శీరాంబితుల్యన్యం నెన్నంఢునురాఢువిగ ఢపరిసర్యత్రా
వేయు విభులకు(ప్ర)ంపా (ప్ర)నయు ఖులు|కఖిసు ఖుడ్రైన దవ పన్యం ఢునల్లి కు
తేద్వుడునింపాండుపుభివిడు రవంవత్ర్యుంఢు(…)నత్యల…నపుడ్రి

తోంగింబి| తదను మతం…నందన వనవ్రక్షంబు నిర్గమించు ప్రాగ్భవిధ్య ముంబు పెద్దనన|
రాగనగరంబులాలుపది నిరాంతయుద్ధం త్రి అంబుదరుచ వల్లు చెంతరాంతంగనియు రుల
లుప్తి డుక(త్రు)భాసంయుతి…గు సన్నుక్రి తెల్లామూలకెరా| ధరుడాకృంఢ దెసర్గముని
రయుధుండి హిగుచి| …చింతయాగనంగ(ప్రం)తయుతర్పులాకు నెరా(త్రి)…తిరాంచరం
నాథువుం| తి…బు…నపు …ఖిపుఖుడ్రస్థ వగాల్తయునునక ధపింబు
బెదర దేవేలు తింధు…రంపద్వుచ పాణ్యిపు…లాంఢద

తేటికగ కెరనాయ విన్నభిననబు వెల్లువడు సేదప్రరచూ…బు…వ తలాం
కతిశయంబు ఖాలు రాపులితి ప్రత్యుర్గా యిం ఖుఖుఖు(ప్రా)తవతయుపతిదక్షిత
నగరరధప్రరంబునతి గంబత్తి తొల్యకాల్యంతయి రివేన యెల్వి…నంబు శ్రీ నగిగతిప్పి
ఢుక్షం| నుంనాంతిృయుప్ప ఖినంబుతొడ యునవనేర్చునంతిశ్మి తక్ష…గ గరియు
వల్లు అయుప్పవసరంబున నయుాశ్రయచేం వృనసేభ్రుడంబులాంగ గోను ముగి వనలా
సాంరకంకణ వ్యాఘ్ర విద్యతుండి యుండితి దా|

వపరిలంగా: వృబల్లు నుత్తం పెట్టి ఫల్గాలినపదార్ధంబు బ్రిప్ర[illegible]బింపెశం
ధరింబు శ్రీదన్ని రియు కేశగుణీ చెత్తి 3 నిరితవుంచి దిగబసై ద[illegible]త్తన్నవిలం
సియ్యసం నుద్దం బైబవాబు శా(త్త)సమేతులై బలరిచుప్పిను వీరవీ[illegible]బు[illegible]గాలువ
గ। పరావవసర్గల కళ్ళిపబవా [illegible] వాళవేగకు చెరిభ
నిపారత్తపాల రియగు చుట్లవట్ట వతిఅంరయుసంతవు
బు చేరంబు ౨।సలతిత్తధాత క్షరశరణారవింద ఆలవ

వ(శ్రీ)వరాత్రౌఘరాంగరౌర్భుల్లుకలుంకలంక
వరాపుపేరికులు। నిరంపయుబురాకాదంపతుల వేలుపు
నికి(పె)ట్టి పతులతో గరాతిశ(బ్రా)ంపరాకాఘారులకలవ
కలనెపుడీగావించిసేసలిడి గిరయుపత్తికి అపయుసందు। సేసలెల్లి శివపజ్జ
నిగ్రహించి చరించువప్పుగంబు చెందంబుననె। కవుల ఖవసర్వనెంత్తి - త్రినబువని
రావ్రిరరుపరి(బ్రా)ంతమందరాపచలరుంధాంతల మేరా కృతఘ

తీ, న నీ

ా సవేత్రవైన ాలంకారనివేశంబులు గన్పించి| విభుగంగా తీశరాబులు లెల్ల
ంపదనశమల్లచానంబు శింపుచు, పుమ్మ తగుశ్చితి విదన్న రాబుగుత్తకుంత
తింత్రె| మగనా గాంప్రసతి బాలరవుఃశికింవరాప్రంరావిశుంగాయంబు నే ఇయ్యు
తలేంగగ| పుష్పగంధాంబర భూషణ కాంతలెత్తుత్తై పాడుచు భూసురవార్తల అం
గనవిశంతపవంగ| నతఅపడెలినధిచెనగగ బ్రాహ్మణకవునప్రెవ్రప్త| వారలాచికుర
మునసంధచరణా రావింసంబులుసొ ...సుచటి| యుంధా ధర్మపురంధరమంద్ధరం

లువై శ్రీ ... రరల ... ర ... ర ... ర ... నల ... ంబిగరి దాస్య్ర తంబూలి తి
శిరచి రుక్మిణీదేవి హస్తా ... చిరప్పుడు ... యుగంబు తనా స్వ నరదా ... స నాంత నుత్రైన ఉ
నిం। నంబిన వారి కెంత్రైన దుసలు నా కేవయు లేదుగద దంపం రయిా ౦ శ్యర్తీయు వయు అని గారిడ
ఖలునిచ్చి। రుక్మిణీదేవి గారలరలు బంచి నా యుత్ర బచెల విశే త్రయు వారలు ష్ప్రదింబి
రఖువెలువడి విలకించు శ్రీ కృష్ణ రపెల అులంగు తెలంగుసెపులగ ధరసుండు అంబు
... కరత్తల సంపూర్ణ ... సము రా రత్నప్యముదె రాస ంగ్నదేం వి ... శపరివలంతయుత

౧౧౫౪

వయనిమీ వించి [illegible] దానవను వనంమయి [illegible] దళగాంరక్షిద్ధతి [illegible] నిట్ట వటులవాల [illegible] త్రేన్న [illegible] రాలితపు సేటు [illegible] గానా (శ్రీ)కంరూ నవసద్ధఖ్యవా ధిష్ట్రీ నవె చెతి దుర్తి పరతపారుం [illegible]

దూంగర్జు కాదంబినీ ధంనకాం చనకిటిభా తిగవేచ సంప్రతదీప్తు కాంరుడు మునురమవళ్ళీక సుస్త [illegible] వి క్షేత్ర పద్దిగోత్తంబు లరిపాలు [illegible] సురుమిత్రలు నాంద్రి పెల్లిమిందీలయి క్ష్యంబు గదలించి వేదుల సంభవాది ఘనరా తి (శ్రీ) వటి

నిర్మాణ బట్టనె దననిబుద్ధి దేవను బట్టి గవిశె లయవనుడ ధిదయ్య కట్ట్యయలటు దంనుబట్ట వక్కి [illegible] త్రరపుచి శేఖ వెంరళి పట్టి వదకది క్షత్రువులుంగ [illegible] వాలి వారె కపు కలలగతి కాత్రిగణుతోడ బనుదేరంగ రెయ్య (శ్రీ)ప్పుడు [illegible] పట్టరా

నంంతలైనిలయెయ్య వయ్యంరకుదు వంశెలాత్త వసెలాంగ తపసాంగ తుర [illegible] సన్నులంబు కంసరాదుల [illegible] దదనత్ర [illegible] యించితవనిసమిత్రాంత్తంబు [illegible] విరతఖావీశులు [illegible] లయి [illegible] వంతి కెంచెం [illegible] యిఖ్య [illegible] లపు

బులు రాబువ [illegible] శ్రీ వెన్నెగల [illegible] ంబువచ్చంబు విరాయ్య వయ్య బదిమి స్నాధవనే దుదింనఘనవన (శ్రీ) బ్రహ్మక్తి గాబట్టి దం [illegible] ల ములల్లాన్ని నఘంరమిత్రింమె సనిన. స్త్రైలంబులం బ్రాగికినా [illegible] వదుదరే రా

[illegible] బట్ట [illegible] చేశిం చిన [illegible] లదిగ్గ దాంగటిబినెవ (శ్రీ) ఖబింపు వా రితనీకాంటా కళతుల్లాలిన కియ్య [illegible] గాంవా యెవయ్య క్షరవులల్లరవు వుర్ధనునుకు [illegible] దం [illegible] తెలకింయి [illegible] రూ

[illegible] ంబు [illegible] దను నా [illegible] వి దింఖ్య [illegible]

స్తపుత్రాద్భా హార దుర్భర స్ని నేత్రాంతంబులంకించి కవిశిష్యులు రాజ్ఞా తాకి
పాశముఖారవిందంబు వకట పాండవదైన్యంబులు నెమకంగ । వేగిరపడ క్షమవు
నశిలువ వలె । నతీశా బాహుర్య్యాంబులు కర్ణంబులు వచ్చిన తెరింబి యుష్టిటు గెకురు
గతి తారల్ప । నంతు బుష్ఠి శనివి బర్కృన్న డదనువు చ్చు । యువశుండాదు
నకుండదుసటాల నచక్రుండపే రీతుంబిద్దంగాటిదు వచ్చి కిని కె తుగి
బానపటుంతం ఫ్రఖుసఖాందిని నెప్పుదాగ్య్యచు । నధంతు యుబ్దరు ప్పుట్పి చే ।

సుతిరిగేకి తో । గరిత వెట్పుల్తుల [illegible] యతిగా [illegible] వవిశ్రా [illegible] తెదిందు । యశుయ్య తెనిపటు
సుచురు వాల్గింరుసనూయ్య సుయ్యల్ర తెరుం దిఅఖిలె ననిపత్తి వచ్చి శిబెప్పుం ప్యాలంప్పుం దృష్టిం
శెట్టి । శత్రుకతరుసర్గోనరవు వృద్ధిం త్రైన సవాఖ్యిపవృషం చలిత ఘూంగపు సల్లవిషు
గమ్మ్యవాదుభాగ దవసుర ధుపుయు తుంలు శబుయ్యసెల్యుసకలభుంా తద్వాంతసంపా
శివుంగా [illegible] పుత్రా నీ పత్నసంభుం ధశూ నయిం తెరుంబ్రి దళవిపత్రు । తుపవెంటుద
సుకెరుయ్యి ళితు [illegible] సుసర్వ తాలరుూపృ తె రుపుర్విగాలచ

ఖురా [illegible] వసా [illegible] రెండిసేయగుదేరనరరు [illegible] ంధ
తరదిపు । పట్టిత్రాం చితిఖికి ఖరువగిలుల్లుబ్రి శ్రాళింపవ [illegible] ప్రవిరాసుం
యతాంగగు దిఖ్యుల [illegible] పడు సు [illegible] తుఖారు నెరుపయులని
సుదయుంపువిను వరవు [illegible] యులు వరుపదాంగఖుల్లుకోతుం
గులనిగుధ్యు । వియుంపాంపఖుంరుథావ విరాం తుం [illegible] రుల్రి
కితు ధ్రైన నైర [illegible] వన । సాంటిపర రువె రపు శ్రాం తెలుయెంధిపుయ్ [illegible]

౧౪౪

యుం ప్రిదంబు నగుచును మూంతితశరాత్రి వశవతుండు | సౌచరేతుపై శ్రీ
దశటం చుసాంద్రావశరత్రి | తరుసింవ సాన్రి పదపద్మతిపదలకది
రాదరామంచు | నంతదీర్ఘు కచ్చు(ద్రి)తరంగ్ను గుం తరుపెట్టు చుంచ రయిలు
కుంభుకఖడ్గసింహ బిరా | క్షుంల తరత్నుసంకలితదుర్గపథం
శిష్టితపక్కదిబారంర్భుదుర్గ నిక్కముగా న(ద్రి)యుత్తు నింకికసుంతకయె

వేగశ విజితపవను త్రిపక గెస్తూ యేమి ఓనిచని కృష్ణుంగ తుం | పుణ్యారంభిగుసెంకశ్రైల
తీరంవశ్రాకంబు వాంగ తుస్పెట్టి శృంగయు వయాయుట్టి శ్రొచ్చి వయాంధవరా ప్రతరంబుసం
వులు శ్రిపురుషుంగణి త్రిశ్రాంతి త్రయ కాంధుం విరయుత నుం తూయు అయ అలవులకేంతలే
బుశబారుదెంచియు | శ్రైల సంభవ కింసన్ (ద)(శ) తరుశంగగ కశటింబి నశ్రీవన తూసెగ
త్రివెలదిగే త్రియులనుచుయువసు తు [illegible] రిపుంబుగాంవించ | చదులకవిన [illegible] శ్రీసద్గురుశ్రేన |

గుణ రామబ్రైవ త్రినిరియు కయ్యల దెలంబు దెనిదెలం బుడి | నదితెను దిపట్టె
శశి | దను కెరంభంద్రుంతైన గుణవాంతరాళింబున [illegible] తాంగటికానే
గకప్రరుపాదము [illegible] తంచా(ద్ర) [illegible] | శిలతుంవ కేసిలం సకాంత్పకర
కయ్యంచు రక్షణకే వశ్య రాష్ట్రకు | [illegible] నువుకాంర [illegible] తుం వశ్య సుగాంతు |
సార్వభౌమత్రితండ బాలాభితదేవ యంబు నగ్గు [illegible] తిష్టి వ [illegible] గు కయ్యా -

తదుత్సవ జేగొనిరక్షనుకుమయు [illegible] ఫలశ్రీ [illegible] శ్రీగద్
త్యుగాప(త్రం)యును నగాలయవనే౦ యసు శ్రీశయుకే [illegible] విశ్వ౦తు
తెలియుబులునును నాంవవ శ్రీవ రె౦గాన్వ్యయవ్యు అనినలత్రిన్ను నేనుశు
చినననిమిషాలబుమెచ్చి। నారలత్రయులనితరత్రంత్రణనయ్యూ
బంయు రా ఖర్వింబు [illegible] శ్రీ౦చి [illegible] రదాస్త్రోసరలయా

వర్ణిలవితెల్లని దృష్టిపవమ్వప్త [illegible] లపయిలలో [illegible] పయునెసనత౦డ్రుగొని
౦ళ్ళునరాఖిల్లి నియు౪ ఆలవెల్లవికిత్తే [illegible] రుపుత్తం తక్షత్ర నేత్రులత౦(త్రి)పోగా [illegible]
కు౦శిల్లి ని౦తె। యిన్నెర్ల సుక [illegible] సు౦ఖర్వ౦తు। [illegible] త్రైసూత్ర కొ౦డుతు తు। మయుచిసు౦
రాఖి సుషు ఆరుకదసు౦దనే। వశభువెదుపు [illegible] రలంగసుంగారెపుమునసుంచు౦
తగాలపుసుపుల(న)షి౦చితెలిగనే। మునపల్ల౦(తు)లుబ౦ధులలు౦సపలతులు స౦చి

నిత్యవిశ్లోంగవివరద్దకతత్తను నుత్రవచ్చి శ్రీవేసు నుత్త్రయుక్తముల్ల [illegible]
శ్లేష గుహాతను నెగ్గిలి నల్లవచ్చి। నిత్యప్రా౦తెఉ౦యునసుధగ్గలెవ్వలచ్చాలు
సుండనుపారాడు। [illegible] పూలోడెల్లు౦లం శెవ్వగాల౦బు సరత్రి౦
దులెం౦త్ర పదంబతి గిరవారలత౦ తిక్కల్ని లియ్యవుల్లు జగతి౦ నిర్ధత క౦టన౦
౦ధారలు౦చిరిరా౦ గతిక్క ప్రతి తాలమువ్వరితిపుల్లఖ్యిరు గారా

౧౭౬

రంగనిం౦ణ్యశయ్యా నాలకయు (ప్ర)ణుటకు (ర)జిత్నా లాత్యజుత్ర శ్యకలం
ను నేను | ప్రకటయశు విభుఁబయు గాని౦ | శ్యరు ధా దా రంఠదకదరా
౦౦చా | గా౦తగా బుంటుశకుంరుకనుండుచా౦ఠవెంటి వస్త్రశ్రీ క్ష
కరతగుంఠ లోనారంతి బిని చాలగంభక్షములు శ్రావ్యు దాల౦ శ్రీ బు పుశ
నేరము ప్రచెత్తుబియు గాబు ధ్రువ శ్రీ శ్రీరయు నాం౦ది | శరవ్యై౦ దారెద్ది

ధుగ౦ణునిధుబినంబ్యు | స్నాల పకయు గాంభీరయు | స్నాల సంగ ధువంగ లెదంభునం
శ్రసంగతికాయునిం౦బ్యుశయ్యాత్మనిమయు కుచేశతలిఖితమును వికుం౦దునము స౦౦చా | ని (చ)
పింపుటి వాల౦ధప్రందు ముబుక్షంధదని మయు ౧దివిని విబి సేయ్యు సియ్యు పశ్రరువారిలారి
కలిశయ్య (శ్రీ) పత్సలక్ష్మ నా౦బిత్య వస్త్య్యు పృ(శ్రీ)గరాఖమ్ము భు ప్రిపి తుర్యా పవయవుంచవారి
గప్తిదనకు బియా౦గత | సలవిగాంగ [illegible] దనిల [illegible] రని ప్రితేల [illegible] | బలికై (శ్రీ) గతిశ్నతుణ్ణాల

తైనాలీరుని౦బ్యుశయ్యు వర విజ్ఞాప్రిద ముద్రిం౦ప్రశయు | ధరణీ శ్వరము౦త్రపద్మ పటు దర్య
నేలి | దేవ దత్త్వ (పూ)పరవ కుంఢా | పర్వ తధువ రి౦తరా౦ కళ్యాణ రంయు
నుత్రైబు౦యుం౦తికదా౦ మంశ్రిథి [illegible] రా౦తె౦దుసుందరాసుబి | ను
పు | రా౦౦చనసంధిశ్వరానియ వా౦సు గా౦౦ద్రరసిద్ధా౦ద రత్రిశ్రీ (శ్రీ) సంపు |
కుం౦ధుబ్యునుబ్యు శశివైశ్యా౦యుం౦ దృశ్యై [illegible] దాను వేసుదైనా౦ చ౦శ (వ) శ

॥ రాజసౌరాష్ట్ర కళింగ [illegible] నిర్మాపించి నవమడకుడ [illegible] వ్రాంతము పరత్నం
తేంవికశ్మీర [illegible] ముచోర సప్తపురంబు చంచితి [illegible] రంయ [illegible] బంయుల
కోసలంబు [illegible] లంగ [illegible] వేంచలయుంబు రాష్ట్రకు వంశ సంభవుండును
(శ్రీ)రుల సంచారంబు [illegible] పుర విఖ్యాతంబుంత [illegible] (శ్రీ)ంపు మునుం ధసౌభాగ్యమ
[illegible]ంతితిం ననుస్రవి (శ్రు)ప్తిం [illegible] ంపవే [illegible] యుధిష్ఠిర నిమే పుధర్మన

ధర్మాత్మ దిశలుం నన్నెమిం [illegible] దంగము [illegible]
నప్పుడు [illegible] గుంపు [illegible] వలుంగ [illegible] ణ్ణు [illegible]
పురంధర (శ్రీ) నందనుండును మందర [illegible] చర్ల [illegible] దేవవింద్రా చక్రంబు చేర
నుబుండ దితం విద్యుత్ప్రభాత్వ [illegible] నాశ్రత్వ [illegible] (శ్రీ) ఉరం
ధర్మిక [illegible] ంబుల [illegible] ధర్మం [illegible] శ్రీరంగ [illegible] లుంనైన [illegible]

[illegible] రామ [illegible] లెవత్తిం [illegible] వైభవ [illegible] యుధ విచేసి
పుణ్యంబు రాంయుం [illegible] (శ్రీ) ఉంబుల [illegible] గన [illegible] ం
రాంల బాంగరాంత్రాం [illegible] శ్రీ [illegible] (శ్రీ) [illegible] యం
(శ్రీ) [illegible] రాంధారాంల [illegible] శ్రీనత్వంబున
[illegible] నాదు [illegible] శ్రీ [illegible]

గ్రీ భా

రుఖంబూాలరదిరంచంతిస్ం తళ్ళునశంవిగారతి। తేలతుత్రిగశ్రీవనఖాలి
నేలింబుంపిబాలులవుతుంరయు। త్రూప్రపుంర్ద్వారగతదాడలనిచూంక్షితి।
నదుంగుపుద్ధక్షుబ్రైనఖిన్నలు త్రంయురకొరకంబునకునక్షలుగరని
చునవిష్యు [illegible] రంతుబెప్పుడదలంబియ్యకేళ్యనీశూంరయుఖికృపురుశ।
[illegible] తల్లి [illegible] ధావిల్లిబుక్షుల త్రుపుంల్లుసేవముత్రాయి। బూం
[illegible] రాఖ్యవిల్లవము [illegible] ద్దల్లి। [illegible] సేలుఖుంద్నగునా। కేరంతుర్నశ

రాంత్రస్పులత్రిం బిదత్తురయునిలుఖ్రిత్తు బుంచారకేమలంనేత్రబ్రాహ్మింపబు। శీచసుదేశ
శ్రైనవాంగడుకాలంరయవనుదనభుయవ్యు విద్యవులుత్రాల్లియయునేరుకేంనుసేవింకరాంకొంబున
నశాంతినిభుయుభుకుంచలండునవసృలంగ [illegible] రాంరంరయునాదేవుండాటంరెంతోంగ। రయ
త్రివయంల్లికబునయు నింనసేవిల్లుకరుపీడాచంరయగృహాంగత్తుసంఖ। తారమునఘ్నురా
నప్పుడికృపాశిప్పులదుభుం [illegible] త్రుర్రాలుఖిలాంశ్రిరత్తు। కానచేప్రాంయునరంగత
బుళ్ళంపకాలవిరాంకరయరాం [illegible] రంయున [illegible] సంవిభుంబళ్ళు। శ్యాటుల్లలక్ష

నింటినుగాంఘుదేవ్రుదేగన। గరుబాసవతరంబికంపుం బుద్ధితిగిశ్వంశభు। రాంతు
విరనునకను గ్రహాంచద్ధిశ్రైలగువాంరమనాతింబిత్రి। కభిస్తంబుంత్రైనవ్రకంబుబిప్పుద
రుప్రైరతులనిమిదగుదుపాంరయుగంబులంబునాంరాంరయుళ్ళుఖంతవితరం।
నుదంబితుంట్రరంరాంకాయబాయ్రుాం [illegible] బులబాంబితునదనవన్రం
బిదునైవడిసిపదభక్తినిచనుత్రియాకేయరుంకేవుత్రు [illegible] గులు। నంబిగదదు
కైయరవుయుచద్భ్యునపతిఖంబుయు। [illegible] బుకతుతరగవుంబులు। నిబుకునుతి

[illegible] వలను [illegible] త్యాతిలి వెలచి [illegible] కావున [illegible]
మైన [illegible] శరవర్షగ [illegible] తమ్ముదుస్తరవి (శ్రీ) [illegible]
తెద్దు [illegible] చెలరిచి [illegible] సంబంధంబు [illegible] భోగంబులు | వలాని
యుష్ణుడు [illegible] గుల | యుష్ణుదు బంధంబులం [illegible] యుదెగ [illegible]
బంధనిర్మూలనంబు | గలిగిన [illegible] దేవ [illegible] వుదాని దో | కలి [illegible]
చాతననుబంధంబులకు [illegible] సురనాథ [illegible] విశేషంబులు [illegible]

[illegible] యంతులాంటి సమత్వం | సప్ర [illegible] తత [illegible] తుల [illegible]
తం [illegible] గుణికాంబు [illegible] [illegible] | చారుపీఠమెక్కి [illegible]
యింద్రియములమత [illegible] గా | తపము చేసి యింద్రి [illegible] తపము [illegible] గా | [illegible]
బంధవినాశనంబులకు ప్రాప్తవగుదును | సత్వంగ [illegible] బునను సద్వృత్తి [illegible] పరమేశ్వర
కేవలానిత [illegible] ముక్తి [illegible] [illegible] | [illegible] బంధ [illegible]
చి | యిరు [illegible] [illegible] ఘనుండ [illegible] | నిరంబిను [illegible] | [illegible]

[illegible] పతంబలు [illegible] కర్మ [illegible] | [illegible]
రూపానవు | ద్వైత సతులకు [illegible] [illegible] | [illegible] ండు [illegible]
తపదముగా [illegible] [illegible] శ్వర [illegible]
కతీతప్రచలన | సంతృప్త [illegible] [illegible] రాజు [illegible]
[illegible] రుచే [illegible] దుం [illegible] [illegible] ంబులు
మ్ము | ద్వయతలు [illegible] పరమపు [illegible] (8) [illegible]

౧౬౯

ఋషుదెంచు చున్నాండు ... తీర్థ ఋషులకు తీర్థస్నానముల ఫలముగాంచి
చెకొందు రకుచుచ ... తీర్థమున అంతయు ... బంధుపు వెళ్లి
ధరముచేగ ... శిష్యు శిశుపాలుని రణము ఫలము నొందు ధర్మము అంతరం
సనాగ ... తీర్థ ... శ్రీరు ... శివ నవిష్య వణు
ఆశ్రమాంగ నిరవాసమున నంబుల లు చెప్పిన విధి బ్రహ్మాండము దా ... రం
... తీర్థము ... గంగమునకు బ్రహ్మాండము నొకయా దేవ్రంతే

దులు ... స్నానము ... నవ ... భూడి ... లముక ... వివాహము లలకీ ... దిము
నలిష్ఠ ... పాయ ... చెప ... సింధుపుత్తి వి చారి వమ్ము లకీ ఉయుగాన వారల
ప్రతాపన తీ ... రతుండవ ... బుగంధిలోని నా ... ప అన తనలో ండి ... గురు ... ండ
అంతయాంశ శా ... కువి చారవములు అయ్యియు ... స్థలి ... నుగాంగ ... ర్థా ...
నగరంబున రుంబుని ప్రతిష్ఠ చిరుల వలన నగ ధరాం డు నగరంబున ప్రవేశించియు
... రిత నగ ద్వి యంద ... [illegible] ... నిండ ... పు ... రవతి ... వనను ...

లవులలో ... గావు బుంతి ... అర ... లా ... లుగాక
ష్టపేష్టి ... ధుంగ ... దుశ్శిల ... నీ ... రాథ ... ఉచి ... తత్ప్రస్థు
నిను తన ... గరవాస ... యించును తు ... నకు నవస్తు ... రసిం ... నం
యయమంత ... బుల ... నవు ... వర్మా ... తీర్థ ... ములు పర్వ
రిదుకన ... నరుండ్రై ... పురుషోత్తమ ... గాం ... చి ... రాదు ... గర
వతులు కే ... యుదం ... బునుబుల ... సంపం తీర్థ

ఉదయంబున [illegible] పట్టించి [illegible] కట్టించిన ప్రియు [illegible] ంతయుంబున భానుకులరత్న
సకల [illegible] సుతులతో వసు [illegible] విద్య [illegible] వంతుల మిద్దె [illegible] ప్రభావము చే
సిద్ధి [illegible] సంతసించెను [illegible] భూతసుఖ వృత్త। మునులు తమ ప్రార్థనంబు
రామావతారంబు [illegible] ఎల్ల సుఖింతురు వాగ దుర్భర [illegible]। [illegible]
గిరిధర [illegible] వర్తించు [illegible] గాని [illegible]। దేవా [illegible] దే
రావిదా [illegible] మునికి [illegible] దేశంబు [illegible] వించు

[illegible] పురంబు [illegible] లో [illegible]
పాలించుచు [illegible] ధర్మ [illegible] ధర్మంబు కాపాడగ వెల
ముందిత [illegible]। సులభము [illegible] సుఖమున [illegible] విచిత్రుల వలన విను
శిష్యవర్గము [illegible] రచించితి [illegible]। [illegible] వలన [illegible]
కావ్య [illegible] శ్రీ [illegible] సురా [illegible] రామా [illegible] రుక్మిణి [illegible]
మనో [illegible] ంపు వము॥ [illegible] ంబు [illegible] కర్త [illegible] ములు

కవి [illegible] వేంకటేశ్వర సం [illegible] చరిత్ర [illegible] యుం
[illegible] యు [illegible] సంతో [illegible] దే [illegible] సర్వ [illegible] సం [illegible]
[illegible] దేశ [illegible] పలంబులు [illegible]। [illegible]
[illegible] పరమేశ్వరుండే
[illegible] గలదయి [illegible] రుక్మిణి [illegible] ంబు [illegible]
[illegible] దేవ [illegible] పంబులు [illegible] ప్రాప్తించె [illegible]

౧౭౧

ఋషులు దెంచుచునుండు ... తిరి| ఋషులు సకలదేవర్షులు నిర్మూలంగ బలగు దాం
జేకొందుకనుచుచున ... అంతట ... బంధువులెల్ల
ధంరు వేగ ఆశీర్వదించి ... నంబుధులంబు సర్వదుర్మ్యోలు అంతటం
నవాగ్ర. తింగ(త్రి)పురంబులెల్లంబు నిబుద్ధి శ్రీరక్ష శ(శ్రీ)కవింశవింపవేయ్యవలు
లక్షకాంనిరవాన సర్వవచనంబులు లు చెప్పినవిశ్వ(బ్రాం)శ చయుండు దివ్యాత్మ
నపుణాదిత్యంబిన వయుసిషేదుడునగాడవుడునగుచవు|(బ్రా)హ్మావసా రక్యాదేవుండై

దుఃఖ|విశేషుండగు ఋషివర్ణనచగశవిభూతి ... వైశ్యాసుల లక్షణ ... బుద్ధియు
వెలిష్టునకు బాయి కి శించెదవు ... సేవయ్యె| సింధుపుత్రి విచారించుపుల్లి చేరియుగాగ వారల
ప్రతాపనాదేశ రతుంశవన్నీరబునందులోన సా|పంచతమై ంచెరియూ(ప్ర)జగు(ప్రా)ంచెత్తి
అందియాం శాదుకువిచారవయు|ల ... యువా ... దియుగాంగకుండదూం|న
నగరంబునకుంబున(ప్ర)తివచిరుల వలన నగర ధరాం ... నగరంబు(ప్ర)వేశించియు.
శవ చరితనగద్వియదిక్క ... ంశాన్నాటు| నిం ... రప్పు ... నిఏపాగింబిల నన్నుడై

లవులల్ల్రీనవపెదునావు ... ంచవధం ... |(శా) ... సు ... 3|... యుగగ
షైపెట్టెదంపప్పుంధుంగశురంశిశ్రీవలిప్పు ... విరోధవయుచెశవంతు(ప్ర)ప్పుం
నిశువ్రతబరిశ్రీగర్వసు|ప్పింనుదు రయ్యాని ... సంప్రైదుపునకిప్పైవనంబుకుం
చయుశిమెత్రీగ ... వయు సంయు ... శేవకానిసాం ... ంచియు ...
రిదువనకాం ... నుండెర సప్తరుపోత్ర వయుంగాంంబిపెంత్తి కాదునప్పుగద
వటులుశేంచయుబంధంబునబుంబులు శిఏపరశప ... సంపంశంబ్రా

కాలంబు తత్కృషలంబు చాతనాత్తుం తన్మైత్రం వురంద దావ్సేనా
నిత్యంయుం క్షేత్రకర్త్రింప్రవునినవలు చి[illegible]ంజునవల వారిలుట్టని
లబుధులనిట్టునీ[illegible]ంచలభత్రిగళ్లైతినివర్గ్యవునేలువలు వలా
తరాప్తిఖ్యంబ్యంబునసత్యఖరా వసవు [illegible]ంబుగలిగి। (శ్రా)ంతాంత
తాఘ[illegible]గని। తలి[illegible]బు[illegible]ంచుగుననితలంచి[illegible]రుది
[illegible]చి తె[illegible]రుతా శ్వ [illegible] బుగలుచేత [illegible]వుబుకేరి।

ఫలసంతుష్టుం డన్నై (శ్రు)ష్ణంబా తెరకే। శ్రీ (శ్రు)వుల్లైనింద్ర[illegible](డు)యాపుగలనా
ంటెలుట్టు అట్టువుంచిది నీకుభక్తి। లిపవుం తనని వ్రపరార్ధవె[illegible]రింబిన్నైకగా
నవేతులితిరియుట్టువు నరేంద్రా నీవు త్రాల్లియు (త్రి)ంతువ[illegible]లబు శనిలిచి[illegible]గ యుంఘనిలా
త్రష్ణుండతన్మై నంవులకొరెద[illegible]గి ఘుకాలిటని। వాంరితిం(బ)దవ్ర[illegible]వబ్రూనవుస్తరించి
కిం ఖివయుభ్రుంద్వై తహ్ర్య[illegible]ంతవకుయాపు। స[illegible]వరిబి। సంగవుంబులు
[illegible]ంతుంద్వై వారిణారా[illegible]చ్చు[illegible]దినాణ్ణిపవుల్లు బరగంటు నిశీంగ[illegible]లుగాల్లు

[illegible]రింటుగెలువలెదినాతుళ్ళాంతింతుకేడిది। విశం[illegible]
వలదికప్పనబిక్కదుచేలులునిశ్చలులా। దంబితశ్రుత్రినంస్లై[illegible]సంసల
ఘంబునబుంతుశ్రులవధింబినాడవు। తపంబునం తత్త్వన్నినిశ్చత్రుం త్రా
గంబరావదలి। సూంత్ర(ర)శాతుకూరంభుల నున[illegible]ఘుత్రుపకువుత్రంల
వరిశారింద్రవతిక్షంలుకారదుచిత్తంబుఖితి గింద[illegible]వనంబు[illegible]
[illegible](చి)(చి)ఘనట(వ)రా[illegible]సరవివేశసత్వాంతాం[illegible]జేంబుట్ట(ప)నా[illegible]ంబుబు

...రసంపూర్ణ...
విరామపుష్పములు
అకాశి బాయి...

(గ)ంధరంబులు ధరను వృద్ధాశ్రమము లే తాలిని ॥ ధా[illegible]
...రా పురంబులు [illegible] గల ధరంబులు లంధ్రరకాళగిగ రంబుల[illegible]
గ ఘాద్వాన ధార[illegible] నగను। నిరుపమసువర్ణ[illegible] మున్నెం
[illegible] వృక్ష[illegible]ంబులు వృక్ష నివిధము దీర్[illegible] నేగగు దించెలు రాస[illegible]
సుపెనవు[illegible] నవులకైనదేశ[illegible] ములఖంగి సైనా ఆవుమం। ప
పర్వము చుంనవలిష్టపలి భద్రులంబులు [illegible] రలప్రభావంబెలుంగ[illegible]

పయుగణుత్రాకారప్ప[illegible] ంనయుత। స్నిగ్ధపత్రాత్యుష్ణంబెల్లెయుంపెక[illegible]
। తునసుపచ్యులుగా [illegible] సీతలసలి। నై[illegible] పుంతభులరసములంనిర్జత
షంబుదారుణాగ్నిత ద్యానములగనం। నిక[illegible] (ప్ర) మెం[illegible] తట్రెళ్లుదోచులు
తరువడిగయునను। మహా తునల్లో [illegible] కయులు నరమెత[illegible] రెలువువృ[illegible]
బిరిఫలవెల్లకలిపాల్ దుతాంచరసం భపద[illegible]
పరివాసింబులు అలునై[illegible] రులు [illegible] రథ[illegible]

దంపుసొంపొందని [illegible] యుల్లపుష్ప వీరులు నల్లాంబరతిగని
దూర్వాళిభాలీరయా తసంచారావరివయుగని [illegible] రవరవరాంతం
లలితపాదపొందు[illegible] రాజు (ప్ర)[illegible] కాంతము
యలమలవనుదెంచి యుయుంనవంగదేశ్యరు [illegible]
లురామతేశవ్రులు పారిది[illegible] రనుంతరం[illegible]
దిగ్। నెఘ్ఘు [illegible]

సహాంత్రిక మిం సద(ప్రాం గతి) స్ఫురంతు దృశా ఖని సందగి (పు)ంచద సంచు సవు
తను క్షుద్రా గనెలపడు న్నవి రయుం ద్రుందుపయం సుమి క్రితివ ద్రిం పం (బ్రి)వ ద్దు స్సా
రో హాంది సుత్రైవా ంద ద్ధో క్రితుం ద్రావసుదేవ సందనుల సుంచిత్రిం పగా శేవ
లై … శే … ఖిత … రుం దువు శేయు ప్రొ … ప్రై గలతుదిలను
వ వాంగలం జు ఆల … రు … గలతా రేం బు ంబు …
(పు). … బై (ప) బ్జిక … వింంర షవుతింసత గగరం పా ంరం బు …

స్తుసేన ట్టీ! బా ంరు క్రిపచ్చితెం ఖుల్ల … వు … పుంచినీ … త్ర
శివింస్త్రి పదను కాంచు లరాంచుని ంచు … ప్రద చ్చను | సంతింరు …
తం| నా క్షేత్రం చిలసూను (త్రి)ంగములు ఖూర్ల (త్రి)ధు స్ట్ర కా … తి, చిచ్చ
గులుగద మికొనుగురులు నిగుడమి కొనుగుర్తు గమి … గ (ప్ర) … ం దముసింద నగు|
శిఖలు కిసలంతుం బుగను విష్ణు వింగంబులు విల … | సప్త యుద్ధం లోంచవు పటలం
కక్షీ … బాంల దంపంద్ర వంతన క్షే … తుంబు నాబు అద్ద … రాంవ పరిపూర్ణారి …

యుషలాం అద్ద వడాం నదృష్టిన ఖవి … యిం … బున్న చిత్రాంగుద్ర
లం బు గవాంసం బరుయున గతియుంటితి సయ శాయుత్వ లైవేం (ప)ము … ల … క్షి
వెట్టి బశిత (రా)(ప)ంబు … తుషలనియ నయ యుట్టి బరా … దీప్తం
భగ భగము సంవుంతిల్లా దద ధ లతు దనులగు … వయ ముతిం తయన
బుబంధురత్నం ధరా … ముపి … పాంబు లై పతి| స
గంత రాజశంబున్న … రుంకర … తరశి ఖ … వుం నతా

శాంగైలా కుంరాపతిపట్టాభిషిక్తసింగిలోదకంబునను సంపత్పుమాఠ శాంతి … బూరం
వలకొండయుగ ధరాలు సుశుబరక్షామిలీ సకుం … రచితృయు. రంబునను | దక్షాం … వ్రకమి
శ్రీకీర్తిమయు … లవంచింంచిరియాదవేంభలుల సముద్రపరితుంభైన రావిర

దరణిచిడనివాంత శాంబకవింతపాంగ్రగదర్ప: శ్రీత … లంధరయు … నివేంంగకులంబును |
ధునాంబుత్రైంయేర్పునాధు. కమ్యంంలవుసుపత్రై కంతంబు … వయుల నేడువగు … క్రైబ తిఖిరవయన
తాంశగరంబునకుంబు తి తి | బిరాంసంధుండేను | వారునెద్దు … తెలంపనును | బలంబులు

శ్రీశ్రీశ్రీశ్రీ శ్రీశ్రీశ్రీశ్రీ

నుబ చిడ చితసపి దిప్యి సూం నశటుని సాం (శ్రీ) సంపత్ … కరకింధ కుళ
సంత్రిపడి. క్షుల్ల కత్తులు … లములు | వలికె కుంటిల కిత్తి తాంశ బదకబల కిత
దాంశసు సుప్రవ … పనకుంబునింయెంబంధ్ము … శ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

రుక్మిణీక
ల్యాణము

759

గశేద్రువెంట్రంబు శబులవకాళ్ళనాదృశంప్రుంగ్రైవడుడనురాజుది
కాంక వంభంబున స్ఫ్రక గతినాచ్ఛులచైద్యపత్త్రచరులన్నాల్వుదులం
ధ్రుపవివాహంబునన్నువలంవరంబుకతుడ్డ ంతి రుచ్మికింగాని హైమా
ధలాంకతింప్రచుంవుకుత్తంల్తై! వెలుగ్రంతెవృదుత్తృప్రత్తానదివినం
దుష్కృకంపికవులుబెవ్వలకుబుధ! తోషవులనేకలుంన్నదురితా
నవిదుగ. దుక్తంండినశత్ర శీఘ్రంతెం! దనునాకదాన్రరాజుగ

చిరాపునక్షిప్ర! నీవ ంతునింతుడుబెక్కంనన్నునుం! ధూర్తవరవయునవింటులాగొనదజ్జుండెలి
దల్పిభద్రకుదైత్యకుసవరించెభృకెసు నాఖువగంటి నీవరం! నకవేష్టుంకభవంక్షహరి
తొలఁగనిపవరిత్రవి! వెలప్లుంతౌకైరుండత్తిధంబునసొంబొన్నిపులంబ్రయుంచితనచీర
గారకృత్తతాబుంత్తుపదా! కల్యాంచెప్పుడగుజ్జాపటికోతవుపెంపునుంగంబల్లవేరుక్మి
ణి! విని చక్రిహరాపుబుమంగళతర్కపెంపుహరావులువనుదగవుగగునరాషుహరావు
లదొంతకిజేపురుప్రతూలగబుం! తోనవునవెడుబుపత్రిత్తా తెలుఅగునందత

యుతెంచి! కదిసెంతరంబియుముయుఖగా ధంలుండవుచెం గ్రుతెల్పుసృద్రవుదై
గురావుతింపాలుంపుతింరుక్మిణికి యువయుప్రవిశరాంబిల్లనియువయుంనురా
ంబునవుంభునిరావునదిరయునుంగావురాయరాజువరాంభ్రస్త్రకత్తృనంల్తైనవిష్ణునే
శీ! వలాంభిరా విశంకణాశుపుదిలాగితొంతులాంగవెరలంబరాబ్బుత్రైయు
తొయ్యనొంలబ్బు రాజుకితెగువుంతిప్లనిచరంయుచయువినువులవిరష్ణుజేకపు
తొంగదగాబ్బుపా! మంనుబుచరెంరావిప్రుప్తినెంకనెంబారి

రుక్మిణి గాంచె శ్రీకృష్ణు కన్యక వారేడు శేఖరదిగానిశే। లాంతఱంగునకు న్నైరభొంకుల పెంట్లిండ్లు శేంరయబాణ నభులులతోడ వియరుగుంబులంద। పలపలశివుంతంబు ప్రాధభాగంబులు లీలతో బన్నడోలికల నూగెను। కంంగరతులుగ్రంకతాయ్యనియు దేవకి సంతుకర్ణే తీగెలు వీగె శంగ పెన్రుతికి వనుడొరయ మెత్తవ్రసూనగారికొ ఏకిత్తె రత్నంబులు సంకష్టాఞ బుజింపారి। వతలత తెప్పెనంబు డ్రియుంఁడె వ్వులుంబక్షు

౧౪

నపరదిన్మృహూలగునధరణి। పొలువున దేవరాజును వెలఱ్ఱె నప్పె బాల కేళింబుం చెంగయుదురగా గంబ్లు నగరాంగములు కావు రాష్ట్రపటింటి వెయులరప్పిత్పంచుపు చైబ్బులు మెఱిళి రవుణ్ణేయు వాంవికలతోడ వెలరేగ కిబంతులాంగడ। రాజరాత్రీర... పు తెప్పు। బల్లి సంఘు వెలగదికిష్ము వీగెగ వీగెడ దాగెగ। కపులచూచి చిత్తనవులంబు పకళింకు కాంతియు లతంగకుల మాఁతృమధర్వంబు సంగమ రాయుతి। వారికిప్రేమ బంధము దిగంబు గాంగ రుక్మి। రుక్మిధర। రుక్మి బాహు। రుక్మికేశి। రుక్మినేత్రుల రునేపురకుకేబులి బరుక్మిని రుక్మి

౧౪

సురసుగంధ కన్యక శుతింతయ నవుడిగ శ్రీ వేర్చ దూంగ వేదయ్య శిషయ్య సుందరరూపదేశంబుల ప్రవృత్తిగలకుసుమ శ్రీ గలిత వత్తుప్రళ సులకుసరిచుములు గలుపు శ్రీంద్రుసు రాశులు సూర్యాగమ్ం తికి సూక్షు: కపులవెయిష్ఠ్యు। పాదపెంధివరీనమదనా దృష్టిప్రరదు దేశ। బంధిశుభి దమగుడు పాల కమరి। ప దుర్గంతనుపలకే ప్రమదం కే దేశియ వృత్రప్రాయుంబుకయ కయ కళంబు ది దశవు శేపలి।

[illegible] భక్తుల [illegible] లనలం(శ్రీ)ంపుము [illegible]
రణ్యమ్ము [illegible] కారణాన [illegible] యులనిత్యను శరణమువేగతిన| మనోంధులవ
మహాంధచిత్తులై హున [illegible] మునగ్రాంపల్లల ం(ప్ర)బలగా ఉరువెట్టి
చనిత్యంబుగా [illegible] ఉల్లులారుసుధర్మము ంపగవ్రమేరయు
పామ్ములు [illegible] ంపుచునకిల్లి [illegible] వైచెరి యుంపుదేంపులనెయ్యవత్తుయ్యు

దసరోబు ఉరుయగ్నములుశుభస్థితిమూవత్సరంబులందు [illegible]| త్యేవితభక్తి [illegible] దగిలియుం
లారుబులాగబిసదములభక్తా| వనలంతుడు [illegible] కంకబులా| చను [illegible] వారి [illegible] స
ఖ దోశి కాదె [illegible] మానుడు రావణాసంభులు నాశము చాంపితిగానధర్మపాలన
దప్పక భూబునారి [illegible] సౌఖ్యసంపదలనందగ (శ్రీ)గచుచు భూరాఉందు
యుష్మనిమారు (బ్ర)ంహ్మాసూయిరు ఖ్యసంపదల ప్రాప్తుల ఉండ్రదర్శనంబియపాదా

శీలనుపాతురు పెలయుంగజొప్పుదా| పిలాంవరభక్త [illegible] శా
భద్రాచలాంమతి [illegible] పతులారమిాపలు [illegible] రాము
మునోగాక నిల్ప్రనే [illegible] ంబులంబు [illegible] కొంకొత్తు [illegible] వేదాం
బ్లివయు| (శ్రీ)రామభక్తి నపత్రురముగా నెంకింపుచు [illegible] (శ్రీ)ంలో|బేరు
రవిందంబులందును బిలియుంపనిభక్తి ఉరుయునంగలుగును [illegible]

ఫ. ౨౭౯

శ్రీపద్మనాభించది । దాంపదః ఖనాశవాంపుదేవ । యశూప్యయాం (శ్రీ)శేయు
పరిత్యాపవమువిరా శరణాగతలోకనా । సారవమువేత నాశ్రితి విపచ్ఛి శ
బంధుగానిపదరగాండు । (శ్రీ) కవిత రామచంద్రు దైవ మురాండ్దేండక
తేగదిత తాృదకం బుత్తైప । బలశి యుం నౌవం సప్త్రినాను బంధముల
తత్రియు బహుపుద్రయులి గల్లుడి తత్త కరిత్త నైవుబడి బడి యుపం తమా

యతిశంబు గావింతు । యిందిరేశ విరామపందశమునులు । అట్టి విచారము
రత్నరయు మంత్ర శిక్ష్యరయు । స్వార్థరయు విరామకార్యములలు రయించవమశరంబా
చేతస్సు లివలు వుంవు చెప్పనేల్ప కవునేయుబలతరంగములలకై వచ్చి దీపకిఖా చాలె
ను । (శ్రీ) బులగారింపు మును దుష్కృవా వచ్చిత్తు । లడు మునాంపం వవుల త్తు భఘ యిరుంబు
పులను శాంఇసుత్రి సలిలా కడాంయుమ । స్రై దుము నుబు ల్ప్రవా ప్తీదరి శీరగతతక్షేరించున

ము భవది యుపదాం (శ్రీ) యఠులం బురాపుత్తరి । దాంవపిచ్ఛి దృ నెంపుని
ధి వం (శ్రీ) పమాఘ్యసుఖలవధ రింపుము భూగధాం భిత్రు రుద్రుని మేకు
చరాగరఙ్నస్థిరవమ్మైన । గురుసంపదలునంబు పరస్వార్థ (శ్రీ) యుతూగవు
దక్షిపుత్ర తృ తృత్తిలలుగగుము ందురు దుసులు బలం తుల్య చేత్య కదు వశచే
ష్టి యుం । యుదుములబాందబాలమురమేక (శ్రీ) లోకశరణ్యాహా కృపాళ్య

ంగారంరరఖిపకులపుంగళపన్నగంబుచేయుంచి
ధులగాంచించినిఖిరరాజన్యంబులకుప్రాంబుచిలిం
కల్పకాకిత్సుంగళగుణాకీర్తులు।నిరతముగాంచిం
అతుంబుగుము।కల్పనలినచక్షలోచనుడుఫలము।దెలి
బునటి[illegible]బులక్షీకృన్నబందిశ్వమోంధ్రుగాంబునసు।[illegible]

వివిధమణిశిఖరాఖ్యాత్మ్రములంబరమండలాగ్రకుసుమేపనంబులాసంగిఖోబునతాంబురా
-జైశించునిచినాయకల్పకవరులిచెంతంబున।పురసంవత్సరులెత్తబంధమెంత్రయెబు
ప్రభునతవిదిర్శులముతున్రై।గురుబంధుపుత్రదారా।పరిజనములరంగస్పష్టపద్మద
శినసద్రక్ష్మకద్రతిందగవరుత్రై।రాయలవరిపాలింపుచుసుఖ।పులనుండరిపుదిం
చిపాంరయుశంతనవాసవతనంరయంతునుందానుసుఖరాసంధతనరయుండగు

ంబులంబరిశ్రీపుష్పంబంజేశి।యట్టింనవరధారక్ష్మసాహుఖాంధరా
శ్రైసున్నిరవారక్షంబుతిదబు।ప్రరముబనుంబురిక్షుభవిభూతిదలిన్నిలా
కాంత్రకోటియలవల్లుబకమోప్రకారంబాంబాగదుమకతమితమాదేకంబు
నిభువిభుత్వములలరయలవల్లునిశ్మిక్రిష్ణంబండుబరాసంధవతనం
నావిదేవుడుశేంయువిచితంబులగుప్రాంబులు[illegible]యకురాజ్యలక్ష్మి

నరసింహ [illegible] లకతిపయ [illegible]
హేలాహంబుని నిపరకాటినంబులు బిరాఞతననులుఘురగా
యుమచ్చిన తెఱంగును। నవి బిరాఞసంభువభియుంచిన
దివంతులందుల భక్తిస్నపాంద యోగులగాంబులిను
సంభవులగులకీనపాలురునింయిాంబిన్న తెలపిలాంచిని

నిం(ద)(ప్ర)స్తప్రరంబునకుంబినుదెంచి। తపార(ప్ర)దేశంబున విబుధులకంత్ర [illegible] ప్రా
బునిశ్చయించి [illegible] ।సంతసించి। వారి బాంధ్రవులను ఛీమునవపార్థ
(ప్ర)కారంబును।సవిస్తరంబుగాఁ వాటింగించిన న తండు విస్మయరి [illegible] నుంత్రై
పరితోషంబున నెందుచు శ్రేష్ఠులనింబులా గనింయుల్లిని యోటుయసట కమలాత్రసఖ
ఖిల భువన। పరిపాలనిపుణ [illegible] భాసిల్లుచుంనారు [illegible] కస్య పునాబిన్న

రంబిన(ప్రతి)పక్షు ఖియుంచెను [illegible] (ప్ర)ఖాండములు నునగు [illegible]
లక్షోపురంబు(ప్ర)వేశించి। ధర్మనందనున కుపందనం [illegible]
రయాశందభాష్పంబులుగురియనంమాధవుమవారిత్తు [illegible]
లోకితపులతు గురుదత్తైత [illegible] యవ్రనాక్షి।రయంకాంశ
శైలయు। పరంతునీ పూయిగాకనినిక్షపెంరయకవ్వె రయు ధృతియ్యం

బునకవ్వింతురంబు। నైన నీ తెబుపుసకారవరినిగలచె। చింన్నలరాంకాం ర
గుంతీసుతారి(గి)బుందుపరత ప్రవిద్యానులైన ద్రదశీపురలబులు త్రీ
ష్ణునాముచారా(త్రు)గ(రి)నకన్ఫెశ్శైమిని ధౌమ్య పరాశరాధర్వ
యుబిరుర। కురుకుమారబంధు కులవృద్ధ ధారుణీ। సురనరే
నింతరుతువ్రైభూమిస్తురతెబు॥ అవివెలరిగీతి॥ నగాగిసమత భూవిల
మునబున్ను నవమునిత(తి)ంతరాంకేలాం ఘాబులునడపుచుండ కృష్ణుడుబు॥

జీవింఇదకైవకులకు। నాత్మపరభేదబుద్ధింతురంద్రైనగలదె। పుండరీకాక్ష గోవింద భూసవ
క్షులరాావించిబియుసనాత్మవతేంతు నికృష్ణ ధరవ్వా బూపనీగతవిక్షతిలు(త్రి) నీగతివేర(త్రి)।
కుపవ। అకితవైకంపాంరు నాసురి(శ్రు)తదేవక(ని)లుపీరకే నగర్గా(త్రి)తవ్వ। తుఖ్య
ం(ద)తైకవి కూం(ద)బును నులు॥ కన్యరపింరవారు శౌర్యము। బుష్పతిలంకేగుదెంచి
కనకలాంగలముల। నర్మిదుంబిపాండవాం(గ)బు తమనవచ్చివ్రేకెరింత్తు రాచితస్య
నయుసకలాన్వనీకులొచ్చున। దుకలంకను శర్మరత్నవాంతు ధనవ(స్త)।(పు)నరం ఖిల్లులు వెలు

కవన్నృత॥ కన్నులజిన్నో వింరుని ఖాగ[illegible]ంరుదైవ్వనింరునుపుతంబునల
వెవ్రి(త్రి)ంరుస్తైలసుమంత వంక్షుభిందగాతవుసుమతిభార్గవవకి
తైన రుషులవునుల ప్రశాచార్యగాంగ్లవైద్యకుంభ బింంబికే
రుబురిత(కి)ంరుబ్యక్షప్రకగనింగనారుకతంగగ నేప్పుడుబిదుబిత్త
క్షవు। రుతొపకరగాముల నపతొంవవుగనుబు॥ వు॥ [illegible]
దలగుండా। నుకలంరు కా నవ్వు రుతొం [illegible] రుకుబిం చెయ్యుబు॥

ముల్లార

అద్దిరాంతము గ్రోరనొప్పి వస్త్రపుతెజ్జిదశలంబులయిడనురాసాంత్రతమూబ్బి ప్రస
(ప్రి)వవియుప్పెంప్రు తోవేగన చె[illegible]షనకులు। దేవగురు(ప్రి)[illegible](వి) సురావరు
చబ్బునారి క్షిపదండకొండ్ల నికకొ త్రువుపారికపారగవ్వ[illegible]। స్వరశశిశరా
పునాట్యనట్యక్ర విరాగకలయిందిరావిభు। వదములు సేవింప నబ్బు భాగర్తి
సూర్యాదయవంబు విధానము(త్రి)నయలశక్తివయ్యుంబులగజేశి ధర్మము।
బాకృష్ణ లెక్కెరణలయదిగనె సవసృలుతపుకలధాగిరావిశిపధంబునే

స్వాంవనాలశేసనిరిసకలపదాంశ్రము త్రైలయింప బవనళ నందు। పంకజబిరిదరం నమస్తపా
లనుసరశిప్రారంబింప సత్[illegible]సఖిల బినుత్యశాలు మత్స్వాంతశతుల(మ)స్తులను
శివంకరుపాసంభవ చారకవిధి సాంధ్రకింజనరగరుడోరగగామరగణంబులు ప్రిను
పయుబులగ। స్త్రీవిబుధులయు రాంతలవాసత్యపదప్పైరయుగలపదులను సుప్రస్తుతకరులు
(శ్రీ) సువయుగ సేలుపింప(భ)ముదాయిసు సుపాంతదినంబునవసృ పదితయత్రపుడగదంగెలయాబు
బులుకరారిప్రాపగాంబులు వాదించి। వివేకశీలుండును చేరులకవచనకవిదుండును నగు

రాలకవిపరీచరశ్రీ తవిలికాల్లింప పాసవసులదులక[illegible]। సవవ[illegible]మిషోంఖుంలప
బూంరలు। బ్రాపదినినింయమినావధర్మసుతుదుష్యాత్రయ। ప్రసంగంబునసు
ఖండబహూగవియ ప్పరువత్రి తొల్లియప్పరుసనుచేయుదుషు[illegible]సుసనింతయి
నింయుత్రపుడయు బయుత్రపురమసానస్యాత్రతనరులయాబుకవర్ణ వుల్లోలిరాదు
కసవస్యగురుభ్రిమిరిశిశిశింప్రుశకయ్యువయ్యుపూరాబహుమశప్పుదునే(గ్ర)హాం
పనారదేవుండు। భగవంతుండును యు[illegible]ప్పుండును[illegible]స్తునిం

౨౮౯

ఖిం గాదియుంపువరాత్మునిసంతుష్టునింజేసిన భువనంబులం నిండుచు
ఖ్యాతియు వను త్రిభువనంబు ఋక్షాంగద వాయుతు। ప్రశ్నలుతిప్పుటేం బునన (శ్రీ) ద్ధి
చరాచర। స్థితి భువనంబులం నిండునని యమునితండ్రి విచ్చి చరా
చరుపొందాత్తముం వ్యంగవదేశం నసంతునిసర్వశక్తి అప్రమేయపతన
యమునే ఎల్లి కిరీటి నేఋతి నవ దేవ పుత్రు పవిత్రన। విశ్వముపుట్టుట
భువన। నరసింహ శ్రీమహా నారాయణ్ణి చారింబుట దశ్శి। నచుప

కపిలుస్వయంభాగవతశ్రీ చెప్పిభర్తృబిచుంబుంగాచిందయిష్టనియమిటుచు బ్రహ్మాలవుప దేవతల (బ్ర)
లంకులంబులు పోతుభూతుము। శ్రీలలు దానంతో బగవలింగె శరుదుస్నిబిలేగబిబిం
గచిన। చిత్తతపుల్తైబునిం కుప్రభువిష్ణుగ కు విష్ణువు నైన యద్భుతంయా। (ప్ర) తపల
(ప్ర)పురంబు పరిత్రోషితుడై యుసవుస్తలోకవము। శ్రీపరితుష్టినెండు ప్రభువిపరతా
బినులు వసుబుదివులు నుబుసుకుబ్రుప్ప నలు నువు నవము స్వమాదభు। పన
దపవ్ర (ప్ర)బ్రా। శ్రీనవెలుగిగా విచారించి తప్పుల్లంబులు భక్తి నీయుటయు తానేమను తం

తుప్ర కర్తృపుటగర్వ ంతయు భోక్తయుష్ట గ। బ్రాహ్మలవు దైవపూంగురు పురసా
నుడుస్వయిరాయలుతడు తండ్రు కెం స్వ[illegible] రిలు మనపెరా భ్రిగయా
దుంధుగాం కారు ద్వాకంధరుపుయంత్ర విశిష్టప్రలాబుకుచ్చి యుబ్బియా
వున విప్ర కృష్ణు ని (శ్రీ) పతిబూబుకారయుపెండకోం కరు కమూంగలేలువే
కగయుబివెప్పుయనిరిధర్మబుద్ధంతకియుతయు నేనునిబుతము నవసు
తిందయు ననుబులు। నవనగ (ప్ర) పదాత్మబుంరమైనస్వమ్యుల

శుభప్రదనీశనిరాల తిథలించి నృ। వారసందేవుబాంధవిరతికలదు (శ్రీ)తి
ప్పుడుయిట్లు బాంధవించిందరున్నిశ్చందవలా ప్రబుల విలుదు కాంచచెక్కితపద
స్త్రకరబుల ధరియించి। వినతులుతోరంతయు వుడు। నట్టిల దివసంబు బుబు
శ్రవయు వూంగచి సేవిరంపకలు నచంద్ర (శ్రీ) పాంగాగచి। రమువిశ్నని
వంవ తవాందియుటు। రాంలవయుగదులవంగ దురవగాంవ రంబుగలు
పుణులుం నతవ్వత్వగరిష్ఠులు బుచవాయు విధ(వ్ర)తప్ప చరించువు శీలు

వెలయునేందుశచ్చవచ్చవత్తాం ప్రవశయుచి రోం। వంచిత వ(స్త్ర) వయులశూంత సౌ దీ (ప్ర)భ
నాంచవించంబులగిరించ్చున్నసుందరాంకారంబు సందర్శింపబూరిది తలంచెన్। నిట్లు
తలుబు తయు శబ్దంబు విచ్చుచి। దేవతలు బు వివిధ తూంరవృషా వపంబులతోడం బు
చి నిబువారాస్త వయల్లైత్తి వసనూం ళంచుంబు దక్షిణవాంగ్ద్వారవయులప్పుండలికాంత్స్రు
శీవేలాంతప్పనునేత్తి। బాల కవచవవుల చేతస్త్రాం బ్జులంబుదులిత్తియవయుయిట్లు వద
శుద్ధనన్నితేమలునను। వుపాద్రి ప్పక్ష్య శక్తిధరులును। పరత త్రైవేదులు నప్పు। నిఖిలలాకి

లాస్మ రూపనవరత్నవయులభూ చభి చంద్ర్వ ర్శబుడు శ్రీ హృ [illegible] సప్రహాస్తృగ్వెయు
ప్రంచి తుందతెలుకొల్లురత్త శివాంత్స్యు నిత్యంచి వస్త్ర [illegible] తబలం నిబుతు
ప్రప్రష్టిగురియించి రంచుప్పవసరంబునయు నయు దేపేంపసుతుడుత్తడై
ండలు వినుచుండా సభాసదులం [illegible] చి యిట్లనియెయునయు చాలాబుధా
పై। నది యట్లుండనను। పాత్రా పారం (బ) వివేకంబుశై యత్నేర్పిన వివిధ్యానని
కపాలప్పు [illegible] లునయాతీతపాక్షు [illegible] రవు ంతెలాంగీం (ద్రుల) [illegible]

భాగవత

౨౫౦

వీరలంత్రనాళకవివేకరవిూతులై। గోపబాలకులు ప్రాంబిత్తేంత్యుం వెను
దం(శ్రీ)విప్రరాతదశవశేరు। అప్పులబారతిడిగా విపుధాన్యవసారనంబు
నకూడని కరచె। పలుగాగదమునుచతుఃతా తెశాపవున్నేజాశి
నులాగోరుతువుజెప్పులాచకలాడునప్పింతపుండిూ। చారత్రి
బితికింగానడశ(రు)తబేరవచాంవవనూ త్రుత్రి। కానని పుట్టేంద్రప్ర
వలంచుచువుకులందవేలాందేవా। (శ్రీ) నిత్యిని నేకత్రికి [illegible]

నోద్దిచుతింబిరి। ప్రరోడాంశనంబు స్రీదాంబుంబునకకష్ణుంబెరిగినెఅదిందులున్నం
నరలయశక్షేంబురీదు। భవబురూపిడ్యోవెన్నఘంగులవర్తింబువాపవర్తనములు
వాళికెన్నదునిందుదువంశవెల్లు। ప్రింవత్తిబుంబునందుగొల్లిపెనదుతగదు।
చరులకునర్వు। దావరకవంయుతదనంబుశేకుపవంకైగ్రసృనీ[illegible]చలుఅనితను
తిమూత్తోవింయురాబులుకృనాధుగా। కినయవతీతి బాళ్ళులకుడెందము
చయుంవ్రుదూరాత్తు[illegible]। నిన్నకరనాధులుంన్నునులుంయుచుపు నిల్చికేపోవవా

గారాకయుకయుబులగున్నచేపశరాత్రంథ్రీకులశిలు(త్రి)రవిూతుందుతవి
వరుసతేవు। పరింపవిగత్సంబంధుండుతలపైచయువరానిమిత్తరహా
(ఖ)ంవత్తబులపీకొపుబితగునొగవెంలకుండుయు। కయ్యబాందుదుబుంవ్వాపధియు
దూంగరనాత్తనమురాంతకుడుదిత్తినిలలువాకర్యమ్ము। బ్రిగయిపు[illegible]
నంకదుబంతనెలందుచుశియు। బిగనులువుయాశికోంచువినవిస్మరు
ందుసం। తానములప్రిసింయుబుద్ధదర్పదూరిద్ధత[illegible]। వర్తు

శిశుపాలుని
వధ ౧—

అప్పుడు కేశవుండు స్వాంతంబు నందు (త్రి)మూర్తియై రౌద్రాకారు డై తాను దేవుండు
పితుండై నిలింప సంఘము కుండు ఁ దా (గ)వాదులు సన్నుతించిన
రుధిరంబులు గారుచుండ నిదుర్నిరీక్ష్యు సంపూర్ణ కళల కళలం బాం కర్ణించి
శైదుపు గా (త)ముసందు త్రిపుర పము తేజము తెలుపు
రతముల కూర్మి వెలుసంబాంధవ యచేష్టలు సమ చింత

౪౧.

వివిధాయుధ వాహనయుక్తుండు దన్ను నెదురుకొని వచ్చిన వాహుబలంబులు శంఖము
నకట్టాదురమున్ దలయుం శిశుపాలుని ధూర్తచిత్తాంబులని (త్రి)లోకవిజయ సాధనాంబ
చైద్యబలంబును వధియింపదలచి సరుప్రేమ భూపతులను గనుకని వచ్చి రంగస్థలమ
ఖరదశరథపుత్రుడగు రామచంద్రునికి నమస్కరించి యాచించిన ఉపాయము ఉండు
పంకిత్రయ్యుక్తుండు సెలవయ్యె ననుచు (దా) యా అని శౌర్యము కరవాలము గిరగిర త్రిప్పుచుండి

గాని ఖుబాంగ ప్రచురప్రజ్ఞుండై కంఠీరవుని తడసి పెట్టి సుచ్చెదలం దున
తన్ను ఖడ్గంబు నికటదర్శనాంతరాళంబై నరుని (త్రి)భువనవిజయ(త్రి)పుర (త్రి)పురుండై
నరంబునకు కపురుషుని వీరులు నభ బనుడుసు | గనుగనావరగంధ
నిదుర్నిరీక్ష్య కవచ లాంఛనుని నిరుంధించి ! ధరపొంహతనూవంధు
ఖుత్రైతాలు వంతమ మిందివ మ్మదనురు నదాత్తుల్లుబంధు (శ)రంగానవ

౨౯౧

నేత్రద్యుతదిందుదంరాళ గుణాదివ్యబిన్నాణశోభితంబైన యొద్దికలదాని
శ్రీనాథుబులనసు। పదసువిలసుబుపాను దత్తేయులుండదనిపి। వివిధాభ్ర
సూంతపురాగద్ధగారుంచరుచరుండి నైత్తాళిక విసుతులంచంచల ర
తసువాక దరసవిరత్రపుకారింతబునేండు। కలశక్తీ లుదరులారవిరళ
కొసలఖేరాసారబ్దముబ్బున్నయు చరుద్ది భసేనా ససమేతుప్పై భద్రావతిం జి

న్నకుపాలుశోరావిభుడలదాచిరూతసమాదిష్టుడై। వివిరుద్రపులకందర్యానవి
నలంబులాడి రచిరుచిరప్రభతసన్నానత్రియుతూ పరితోరణంబునయునియు మురుజు
రుయు। వితతమద్దళనేగాబుభేరీరావంబులగతులకుసర్తకీగతులుబాలగ। తరళ
కంకణాకలిత। వశ్ర్యకమూలాలోసులేపనాప్రాభవములకు। విశ్వపమువంధారసైపేకవితతి
రపవెంనతింకేంతెర। యుత్తింనిరాంచలరబునయునలనన్నురుదపురంలసుత్రం

పచవిస్త్రపాండవసుద్దీశ్వరాయ్యమ్యుఅంతదర్శనందనుండుబుద్ధి
నగరివయు బరంబుతింతి పుపగారాగరరవములంబరయు బిందుకవి
విచిత్రకద్యబుపతాకాంకతసర్వదనగళబుహాగిఖిచరురుపయన్ని।సు
రంధబుశయ్యవంతతుంరయునాదుశ్రీంబురయుకారాంబుశ్శుకురవ్యకేకరయు
వశ్యబురహంబులాటింయు పటుత్వనీదు కారి। శ్రీకృష్ణునామీడా ౧

ఖాంసమూంసను వర్ణముంతు పూంఖితాంపుసవిగా ఖచిరివంకి
ముండ్రారేనుచుండ్రానప్పుడు వారిరాంగనాంసు ఖంచిబలి
లాంకమణి[illegible]ల తోరెలివిమిక్కెయుప్రలశిరను
[illegible]నమరః।వు విరాతనుకబాంకవలపితమధ్విలగుచు।
సుతాయుసనయిర్యుంచువదనలందందముందగపున్నంతో

శారదాబులు కంఠంబున దేఖికిల్లిసుంకతబవాంగ్యంబులంబుచిగ్గన ప్రపృరిధంబు
తమతమవారలంగాండు కానియుసియునేనవాడి సాంగసంగతక్కేగ కవులఖా
ప్రకరిస్వామా (౩౨) ంటిబులుగెలలరితిగవాత్కృది ధిపులచెలగ।పుంచుప్రైనాగ
నర్తిపెయులనూంక్షపెలఅంతు పయుర్విదలబారః।కరసరోఖారుకంఠకాన్నా
లకాందుఖులక్ష్మిలబిందుసందోవాకంచక్షితముంచవాసచం (౩౩) కా సూంద

కళ (౫) నసుఖరద్రెయుక్కి ఉతితిమనెంరా హరిరఖభేరా
తిగ్మంపుల్లజ్జువిగ్రసనగుణికియా ఈ।తరళతాంబించకము త్రాష
గల నూంగ౩ంచుఖు కృశలన బంసులు బిలిగుమ కంబ
నమలితయు। చరణానూంగప్ర[illegible]ఫలాంపుల్లుందచింపుర్వపక్ష
రవదనారవిందంబుల సందిందిరంఖులచి చిన్నురబృందం

౨౬౨

బులగ్రిందరవందరత్నసందడిగానీనపుందానందకందళితస్వర్గ
బులరాశించెబ్బెచక్రాందావలకెందళ్ళిరులరచ్చించినచింవ్యన
కంకంబులుకాం[illegible]బిం[illegible]రభ్యుంతెలాలలరుపధికేఖకిని
(ది)కాపునకలదలంచ్చిమిక్కితరబునీపరాగంబునతనరాం
దత్తరంబునవవప్రచింపుచునంచెలువ్యంవకరచేపలుమనవరర

దంతుల్లైసువేర్ణ(శ్రీ)ంగసంగతంబులయినసంకంపముదవులందుబుపుయ్యగురభి
(గ్రీవ)శృలందావులుగలపురవేనిందుయునింపివాంప్రులుదెలిపితేవలుమిరాగ్రీవల
భంబులగుపెటుగంబులనపతించిచొపురంభు|పల్లంబులుపల్లవింపంబల్లిడరి
మురజంబులు(రం)బులంబుచ్చు)కొనికెరంబులందున్ని[illegible]పలనంపుత్తరాశి
ంజభిరంబులతుబుతిబంబుంగావిబియుగపురుబింబులుదత్తింబుగాంబగిరి

తరంగంబులబలుతరంగంబులసవుదాయంబులైతవత్ర[illegible]
నందితయింపుబుగా|చింపులుపాంచింపులుపుట్|పుష్పగవంచకుంభు[illegible]
అందియములుఘల్లుఘల్లుమనిమొలయంచదక్షిణదానము|భూరంబం
నలవృత్తంబులగుకుచంబులకెత్తువత్తుపుంబిత్తరింపుపద్మ[illegible]స్తులు
వంప్పంబులుబంధులంభవతినగభంబుబులగుశిరములనసుబంజభులుగా

తమ కంటె సూరప్పల శ్రీఘలు కొరసట చాల స్తరమ పులుంచచ [illegible]
బునంబులంబారి పాంచి కళ్ళి పికంబు [illegible] బుశంబులు నకే
బ్రిఖల్లింపబు [illegible] రపగల్లిత్తంబులు [illegible] వారిపట్టు [illegible] సూరాజ్య [illegible]
షుగంగా (పు) వారవ [illegible] ంబునకట్టిగగికి [illegible] దునిబు [illegible]
నిద్దేపిష్టమవి రావర। వినతుల రవ మెసగాగ నెప్పుడు విమలచరి (త్ర)॥

నారకామనిలా రసోం త్రైత్రసందు [illegible] సంతరంబులసంతసా [illegible] బులరలంతంబులబ్బు చంగ
వింపంబున [illegible] నంబులు తమ తంగ [illegible] ముల తమ [illegible] న ధరణిపాల
వుంద [illegible] లుమయుఖ కమలలిలా విలచట్టు [illegible] ం (భోగ) దికెంచంచెంబుచిరిబ్బిదం
త్రైకర్త [illegible] (ప) కారణంబున నవల్లి ధన [illegible] నంబా చరించ గానంచంతరంబున నాలుపయ
మ్మునెరులెట్టు పాపప్రైనను। నరమ [illegible] ంన [illegible] కత [illegible] మ్మ పూమై। చరియించ తురంబి ంరుచవ్వు

పేసెంతంబులాకి రప్పేక నడాతాపునా నారుద్ధకొరచెం (శ్రీ) సరం (శ్రీ)
వధూలలమంబులాదరించు కెబులపై దమసన్నికుసంబులబుఱిక్తా
బునని బుసా కొప్పాంబు [illegible] బుర్తి శివంబుపుంబు [illegible] బుద [illegible] నాకారణము
అనిమిషదుం [illegible] శంభు [illegible] సృష్టి [illegible] వర్ణ మృగుల కెక్కు। స్మ
ధ మరుదుగగాంవించి కెలమిన [illegible] సంబు [illegible]

తనంతయు దక్షిణవమ్రుదులదు। తేంబగురక్షితుగుమవుంబెరానుత్రేపన
రాం(గ)ఋదుసీంంధుంయశైరాని ధి భాసుమూంనహూ। త్రాంండఱిభుఁండు
భీంపునవుత్రిపస్తుప్రత్రియవు [illegible] రాభూ [illegible] పరత్నైదేవన
త్నృటైయుప్రీరంతాయు భుసునశిత భుక్తి దత్తూడు [illegible] గంగడి [illegible]
ముంతోద్దర్భుబియునపీగాత్మాని నా [illegible] ప్రచు [illegible]

వయులురత్నదీపితభూరాపూనార్గి వలులు బాల్యాపైవమునసమృద్దియు నయు అంత్య నవబృధ
ంతరాంబునసుద్దస్సుశువికసురవు(ల)బంధు రాం। త్రోండలిబాంబు చేరి భుధహూం
వురాన(వ)రాంశ(వ)రాపంబులుసకలనరరా ఎతిలోకంబుల ప్రుర్విరత్నవులరుభూరాప
నంరయట్టుడేవ [illegible]। ముని ధరణీసురవ(వ)రభూ [illegible] రక్షణ [illegible] టుంయు।
వారివేరణాం [illegible] యుకాల్చి తండ్రి [illegible] సుప్రుంద [illegible] ధుభూం। వరసుతు.

హస్తినాంతరంబున నమురశివనడిదింబియు [illegible] సాంధుకనూం
నవితరి త్రుతువారికస్తైనుండాంతచ దుకన్యాలకత్నననిబ్బులె
ఇవరాలయ్యనలేపనంబులుధరించియుంచి। కరతాంనంద భుతాం
జినవరచం(దు)చేనుచితసత్కృతులం బరిత [illegible] చిత్తువై వినయ
[illegible] రాబిసూరాయనుంపుస్వైర్ప వవుభక్తిలయుం ప్రమన్నైవహూ।

దేవతులనాంబుభేరాదులకుబారతనికి [illegible] ధర్మసంపా సుత్రం।
ధరాంధవులకు [illegible] స్వరితెంబోశంబిని చి। కత్తృంయుపడబుసంబు
డుదుధర్మరతాన్యనెంరధా। బ్రినిస్వరత్కి [illegible] శత్రుం డునుత్తు
సాధశీవుత్విగా రెయుబ్బింయుదాయి అదివలదికిబుయ్యాబునూ
తిగాధయావయ్యలనినవినిశలకంతెపెంకింద్యనవపరిత్తృంనతేం

ప్పరజుడునేత్ర్రీ నింసనుఫక్రాలకంయుండం నుటుంచువెంది ధరుకి యిపుల్లకిజ్జ్బ చాంధత
లుందానునుం। తెత్రింతుంబుదాకస్తుగికత్తంబున (శ్రీ) వెందరంబుక్రనుదాదన
కతంబునపాగా [illegible] ౹ తిశోథకలయుతుద్ధా మనోరుబులబారిశుచాత్ర
యత్రాత్మర(శ్రీ)బారవమునను। నకిలబునలుపొందనుఛిరప్రేచు। కలుహృవరాం
ద్వందిక్త్ర్యం తెలుయా అలపెలనితియా అఖిలబునులకెల్లినాశంధబునకప్పు। యునంతు

చాం(శ్రీ)దు [illegible] ధర్మఫంబుక్రకానిశా చెందరుతత్తునుసపుట్ర
చెప్పినుతుంలలు నిర్జితరాయి యిట్టిను నవరపాండుఫురాధుత్రేనుబార
కత్తెపెలిందన। స్సునరువరానాంధదాత బునవర్గము కలంగలవే యయు
నభుంండుమలపాండసనుండుసుయాం ఇధనుకొకండు దన్నధర
పుఖుబమయు తురుపవేన్నే రుతనను। కరమనంవన్ని చెప్పెనకార

నామెట్టుది। రెంటులుగబలుకవిక్కనిర్మలతత్వయుతయులనివనవునింద్రీ
పరిలబ్ధిసర్వశరీరబలదేవధైత్యశరచాలకరాక్షిపరమాంసవశ
గాంకులుబ్బిబిరాలమిపర్వబలతెంబిగాభుసు। త్రిశభబిం
౨౧౪ నీలరుచి సపహారసించు కుటిలకుంతలంబులు దళరునిలశ
మనంబులతోరం బిల్లున్నె (శ్రీ) తంబింబులుసు। నవవులిరామ
ర్పంబాలు చక్రపు ... శిలుసు। నిలకత (శ్రీ) వె ... కవసు ... స
శిష్టినుధరాధిప్రతో వురురాజులుపాంధుభం। దనులదెస్నన్నిరవరితంబులు
తప్పెయవయులంతయునవీనసంపదల వి(శ్రు)తకీర్తులమించువయ్యెం। పలతినపాం
పుచువ్పునకుప్లితిభూరితపూపావారాశ్రితనియ్యవయ్యకనంగాదియదింయు
లకలబులుతపుప్రబోధ్రపాపంబులరూపంబులచేపునూగప్పభూప్రాలయగోపాం
తంత్రితవిభాసిదరితమురిచికానిభయుత్తమించఖరసవం (శ్రీ) రామభవసంబి
లక ... సంగ్రహబులకుంతలనూచపంకెవిసుమునిపలగలమెట్టుంగులు। రీతిగా
నిప్పులుత్రోతయుచందువృలసనెమెకగాదుశంకరువారాంభుదయం
ంధుభూపావరసుతా (శ్రీ) దియనంత్రప్రతంబులురినసు। బ్బులవుత్రిభూంభ
సంగాగరులతీలకృప్ణపాంకర్ణాంకబింబంబులవిధంబిందుసునంద (శ్రీ)
తంబులైకాంధామణిధామబులుచిప్పౌతనుంబులై కర్ణాంతకీమంబులై। భూం
సు। కర్ణమండలమతిచిబాలరచునంబరకిబథన (శ్రీ) రారంబులులు
కవిరాలుస్వం ... యులుక్కగబాగద ంతగినిచిరావరతసులవయుతగ

లయు నుత్తుంగపీనస్తన [illegible] రత్నపుల్పవ్ర [illegible] లేగనిశత [illegible]
(ప్ర) దేశంబులు [illegible] వితాన పల్లవ [illegible] తలంబుల వెల్లులు [illegible]
రంతయు చున్నల రుచిరాకారవింబంబులును | రత్నావళులయు సంతతారంగము
కరుతుం [illegible] తుమ షంకంబుల [illegible] సురంబులు వాసనలు [illegible]
లంబున సంచరించు చౌ (వ) రీకులవధుపున్నసు (శృ)ంగార రసంబువలె
సందర్శనీయంబును రాజసుపూరుమువ [illegible] భ్రరోళ్లపంబునుం [illegible] చిత్రం

శరత్కాల [illegible] తరులంబులను వంతర్వ్రాగనిబంతులను | ఘనఘనమున [illegible]
బుగాను తరుఖరాంపుంబ్లైకొబ్బిల్లు ఫదపాణితలంబులు [illegible]
కయ్యకాంచి వివిధభూరి [illegible] నివతరంబులు [illegible] శరకనచరంబుల నదీ
(ప్ర)ంబుల తువెక్కసంబులై [illegible] సాల్పురులంగ తిరిగి చేతం [illegible]
శ్రేష్ఠంబైనగళ్ళుల [illegible] దేవతలచందంబున | విలసించువనంబును [illegible]
బుత్తులపట్టినంటా [illegible] (గా)ంగుణుండనంతమహస్తారాధ్యుధర్మనందనుండు [illegible]

కాంచన [illegible] తొంకిక్కినిరాద్రోప్లనిచంబు [illegible]
లందనరువుంటిసురాగపురంబుల గోపురంబుల [illegible]
కరించివెలుంగు శరకంబులును | వప్పగమువ ఘుస్స్రాంకవాంతిచందన
శిశిర(ప్రబా)ంముల విధంబున | గగనమండలంబు [illegible]
ఘూరవ [illegible] (స)ంబులసంఘ [illegible]
[illegible] తత్రశ్రాధ [illegible] వింత భూంధ వాము

ශ | ඳිගැසකංගකංගකුගෙද්ගෙළිගී | කු
ගංංකුංපංඬ | ගැකුපගක්ංකගැ
ගකුදෙකුඩංගෙෂිගෙමු | කුංගෙ ඩකුකු
ගළිගළමගැළිසික්ගෙම් ගළුගළගැකු
ගකිකෘකෘගෙ ගකේ ගසුංකු
ශිළී කුකු දෙගෙගැගැකු ප

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౨౪౪

శ్రీపతి చాంతకృతు క్రియులు లక్ష్మీకాలుపా నలితము ంగధ మంబుంగ౦నం
ధ్వంసకేనస్తు భా గుకృగాచనసింవ ప్రసనా శ్రీనుదగుంబు (యుతుమకదగ౦
తెలంధ్యేసుందుము౹ ఆయ్యకాంచనరత్నభూషణాదికాలంచుతువబాన్వి)
తెరచాను రాయిప్సంభ్సునయుత దీప్తి రుపారతికిచ్చె భక్తి ప్రాంతిసతికి యిచ్చువు
వాదిక్షు చేసి తన్నుకలుగు దగి యతగాదపదియా నక్షి విభుత్వమ్ము దరు
రంపరా … వెరా … దితప్రై మ … బ

…బుచాంద్రసవతశ రవంబులు (ప్ర) మదము సగగ। వంశజారఘునారఘునాత్మారంబు
ములు గాబుసతాంచారన నిమి। శ్రీ (రమ) శైవతి వెంటి అరియు పెంపు ప్రధాలర నరు
సముత్పుల (ప్ర) భో। దంచితము ంర్తినెప్పి ఘనశివ శిరులు యుందదివిశ్వందు పాంయు
అభ్యుదయను వింబిమంతుము యా తెరావి ంత్రం ప్రాశ సఖాశ్యలంబు నాయుకమ్ము సఖలకు
గకియుకయ్య ఆవిశ్వము ంత యతుగన గా౹ పాతకిన ప్పుబంయు నరేంద్రపాక్షు ప్రలునసు
గాంరివ సిస్తంభు నేరిసగురారాంధసుంధా విశ్వశేఖనలక్ష్మీ వసంతవదిసు ంద్ర వసంత

శ్రీవిల్లప్రకృసి బాంసనలు చారుముపుయ్రిత్ర … గి। మలయు విదత్తుసభాము
సగాలు వుంస యతుత్తం దురవివుంస। (శ్రీ) భమాత్ప … శ్వాకనుదుచె౹ సు
వా। రించి సవారద రుల్లప్త సవరింగ్స్తు పార్శ్వ … ములున్నచించపళి।
లులెక్కి తారాతు ఆవులు వలు వెస నెగగ యతువిబాబి … రక తాం యుంబులు గల
గాంక్ష తారశరియు ను యతుము శతసంయు తు౹ వాక్షి రిచె సంస్తదం యుగా
మ్రింపసు ంద్ర గు బుస యత్పదని లుదకె వెల్లు … విరి రక … వసంత గా

సంతుష్టసరసంబున । శివకేశవుల కైవల్యస్త్రీ సమలు గుబుసంబులు కౌలం
నకలగాంధనమ అందెయ్యన తుష్టవసం బున బుకఋత దర్శ ముతు నీరం
ను భాండు రాజు నర్థ। దనుమతు కర్ణ రంబును ముదారత కళిసంతు
రుబిడు। మును జెంత్రు యిబ్బాగా పతి తెవంజియును (త్రి)శ్వస్తుఁ నిండు
కరు దెంచి స్నాగిరావత్రి తోష దాదంది దోష్టులవును దలాలి। వచ్చితిగ అది
అతంహాదవేవలు గాంగగతంగి కేంజుడు చంనని దేంరా(గ్రు)వాంధవులతో

లంబులు లక్షణంబులం ప్రైనన లాంత శతుండుల చేంతుంబు వింనన్తైలయు యందు కృష్ణుల దేవకి రాజ్యలం
దరులేవి రథబలంధుబుకు కదంబపదు గాలును। వృత్తిత్తోపటు నకు శస్త్రతి। ప్రభువున మాంబున
స్తుతి దేవకి తనంతయు చెలి(త్ర)ధాసుకదక ధాంపదనారత్న్ములుగాం యులిత్పుకో। భవనబవాంతప్రు
ష్టుకరత్నంబులు। వినుబింతుం బత్తగింపు విమల చెరిత్రాయుబుతులు వసు ధీశ వినువలుం
జీతపైన రాజులకు లోనన చైదనులు చెలికా తలు సల్పభరాంబు। పతిబి రాసం ధాంది పొందిన
తే। స్థంతవయులబు చప్రాతిరుచ్చుటి నిర్భరత క్షిప్త। తపవలు గాంవింపబులాన్ని సుస్థలపులు నం

దుల దాంఖాం రని వారనారాదయుం దగులదంజాశి దుత్సోభణ నవనవదుంబు
రారు చెలాద దయునరదాంధాయ్య భట్టుడు నవరబంధు దేవాశ్ర యుల నవదుష్టశవ్వంబు
(త్రి)కిత్తులును ధర్మవివేకమును విష్ణులోకమునే యులకల యును ముక్తి కరవాంగిన
నలుతైత్రిపతి రాయుతెల్ల దుర్మ దుతికరపాలకులాంబు। దేవునకుదర్శితమ
(ప్ర)కరంబున వెన ముత్సాహపలకి కులకిరంబు। ధాం(త్రి)నివ నాగకన్యల
దులుగకయు। (ప్ర)తి వదలకేంతులు (గ) స్థితి(ప్ర)తి దినవయును పిదికి తెలిసె

పాఞ్చాలీపరి
ణయ—
౨౩౪.

వుకనవములగా। నతిరంతరమును భీమాపకము। మతి శంకరముప్పొంట కయ్యను
నిస్తనుని రామునుకవ కుడ్డై- యు నట్టు భీరు కుప్రతిరక్షంబ్లో। భీరుని వును వఠను
వికచ। వదనుద్రా వెరాళ్ళి నేం బునిగదిలయు శిరిప్రా। త్రితదయూనార
ల యయునాడల్। కత్రి వదేవులు కంటిగెడను నట్టంతుని రాత్రి రావా
నపుడిగాలిన నతం భుజను నట్టుని ళి తారాముగమనంబును నతివిక్రుతం
రుణా క్షుం త్రైలోక్యమ్మ వ్రులపక్షి ఫ్రా త్రైశ్వరంబుపలంబు రక్షాంన చే-

ష్ణు నుమను నంయు కయు చెదరనిబు పక్తి నిద। కృపపత్రమాలంత్ర నిలిపి రాం ఢతుక
బు దాన్నిన కాపరకయిత్తురం। రాతరయుతపగుమలంన వు। రాంబుతప్రొర్ధన
నంనరత్రించిదేవ। ంతురుణ వినుపింతు విను ముని దీప్తి తంబుయ్యక్షిపరి చేయు
నవును రాకువల్లు కేంతుమరుదయూ కయ్యవయులబలయు భవత్తిం చినప్రసంను
భినుంగారాత్రి వాంబు ననిత్తి ధిసాధిరా ఖాన్వినంబును రావ్వంబిత్తి। సు
వస్తుం త్రితర్కకనాగకరంబు పయుంబు దబుసి రామసి కస్త్రురం

రాంతకయితే। కురిత్రియు భ బిల్లుంబి న। వందనారికయు నానిరి
ంతు వారునకుప్రి తత్కయుత్రబి బియు వంతనంబా చరించి యూనంద
గరు కగంధర్వయుత్తు రాక్షన సురేంద్ర। వేరులంటి సాంభుపతే కనాన
ంత్రై వారు డువారి కార్తికను రమ్మంతె పురంబునిర్మింప మయులు
ప్పైన కిచ్చినవారు దుమకరరూ నందరబునం బాంది। కట్టిమూనా
బుప్పద్వించియు ళియు నరిడపవనే సకలవరవులు చ్చా।

ప్రాంప్రం
ప్రతాపవమ్ములు
పెట్టుటు

వృషభ [illegible] పుష్పములచే [illegible] తాగెటి వలుల్లా [illegible] పరిపూర్ణ [illegible] శ్రీ వ(ప్ర)వలులు (తిరు)ప్పు యరుష్ట్ర భుధరగు [illegible] (త్రి)వలు ధ్వనుకూడ కాంచన పుష్పవతాన వయిలు [illegible] భూసురగిరి ప్రదక్షి
[illegible] దానార్పితము కొల్లలు [illegible] కంబులు భూషణములు చేసి శివము లకాంచన రత్న [illegible] వివిధ వస్త్రములు [illegible] అలంకరించి [illegible] వల్లి ధారలనుం భంగపెట్టి [illegible] అంగప్రదక్షిణ [illegible] నలంబియుచు
[illegible] వము నన్ందయోవక వివాహ లతలు తలలుగ న(ప్ర) వీగ దిక్షై నెగ్గ వ గా నవప్రవ నెగళి కాంచన కలశ శిలా [illegible] (ప్ర)దర్శ [illegible] నెంగురి కె చంధురధర్మ మిరాంగ శక్రరు (శ్రీ) శంకరు వాంఛయు వృక్షిగ దిశలా
వలించి శరయు [illegible] ఉత్తరయు ద్వారము [illegible] ప్రర(త్ర)ంథు దున్నుదారి త్రిభువన రక్షా దివిమాన ధా(త్రి) గతి షణ్ముఖ వేదన వంతయు వి(ష్ణు)వు వేదన కాంచి వగలను శివధనుము దక్షిణ [illegible] నచ్చుచు [illegible] కనిభగ వహ్స్తు ధు (త్రి)ధ
శిఖా మండలి లతలు [illegible] రుక్మిణి [illegible] బ్రహ్మ వములకు విరాడకు డలవు నిపంగరి కాంతున వేయుప్రు దివ్యస్నానధన ములు ప్రాణిస్త్రైనికర వంల వయ కాల్పు నవనవమాన కేత నరుచి గ్గాలను నతరథ ని తులె
చెట్టు (వే) తెలుంగి బిరుదు అంగమయి నరంబుల [illegible] చెప్పు సుపల [illegible] వావాం కార్యబిత ఛండ విరోధులు వెళ్లి రుతనత | స్మను నద భూను వింద కుకసాత్యకి సారణి చారుధ్వనసాం | బ ముక్రరకేత రా

త్రిజసపుల్లతనలాచ్ఛవతత్ర్వవెచిదర(ప)తుఖదుదదాస్త్రతు
జేశీతకారుద్ద్రబింబతునుకబళింపనియ్యవయ్యచనిరతుద్ధో వింపసం
రంబువిధంబునతనులంబరతెంపీనధుర్యభూషణయ్యవితత
ధ(ర్మా)తసగావాంశ్రుతుల్చుతలంబున్నివినిండ(సౌ)రాశరిపుసుంత్రో
కోగదాతికోదండరుచుల...ంబునింద్రంబ్రోరతు।చురదవ్య
తద్దేశదురలోవిపులతోర్ల్పి బులతులు...త్తెట్టుతీవంతనునం।

శ్రీహుతశ్రీదమ్ములైనవృత్తవర్ణవులుంనగాంకెయ్యకయ్యాంశగాపాంగబిస్వ్యందశ।వీరభూ...
దనసుశ్యంధనంబునుబలసందోవాంబునుందలకడచి।దురుద్రుపైన్యంబుసాల్పబలం
బ్రాశవతుదంకవృతుల్బదబిలావిదూభూతశరుండాలఖీం।వృతులుందప్పటవ్వాంక్రతు
ఫంబుగాంభూర్తవరాయ్యమయ్యవాంరిరింఖ్యారధనేమిసధూళిపదవాక్పుల్గినాంధూర్త
కప్పశ్రీరుమిట్లగాల్సిసమరోత్సాహాంబు।దిక్పిద్యగదకేయ్యచక్కృతులకైనా...
...లురాలగదశ్రీలతోక్ష-నాం।దలతు ... లలాతుపమిల్పుంన...ధాత

స్తుతుస్తవనిరివిశ్వవయివరాశి।నెల్వుంరావ్యత్తివిధాం.ఖలుధ।శ్రీరా...
బుధత్రోద్రంపాఠ్యాదిందరునిశ్చింతయునప్పందుదేవచాణవసంతేలసమ
లవింతశోభిఖాంవృతుల్పైస్సౌంధ్యత్తకనివ్యాంరాధగాంవృతు(ప్రి)కటరౌ
దుస్తరధరాశ్రీపటల(ప్ర)భూంత।విబిదదాశ్యంత(ప్ర)విస్ఫూర్ణిషవేల।త్రరకాంతా
దశితాంత్రానిపోత్రాని స్త్రాంశిదాంశిరుతుం।రివిగాసరంకుపులంచుతులబగళ్ల
నెలంచిక్షలంచిప్పాచరగదక్రియ్యతిరుతీవరరంబునే...

కనుంగొని [illegible] లెన్నలో హీనంబగు సరభ ప్రతిమోందయుం కోర్కి చుక్కనవ్వు
పంతస్సేవుం [illegible] ప్రతింపు చిందోంబు నీ యీడు ముదింటియు మయ్య యమ అతి రథస్తోత్ర కటు
సాక్షితా [illegible] పత్తింతిరవరంబు నించిల యతుత్రై శత్రు త్రైవర్ణ చెర్చి వెండి రయు
చక్రంగ నెరేళింరెలు తెన్నెత నికాంతలశాంబులస్తోనికావరి పద్దవులకాం
చలద్రిరుప్విగతప్పంరయు (పు) రుచిం పుష్పికి యుతి యస్తు చివసరంబు నపుఛయుసా
వులనుంచి నతవప్ర శ్రపుయుగాం థనికి కాం। తాం బకవింశతిం శ్రీ పుష్పవల్లి

రాగ్యసన నిర్ముక్త నిక్షాంత వివర్ణ వ భిరంతరః (శ్రీ) ద్విజేశ్వర ప్రాణం। యుదరి రెలాంగకి
ంతే కనురం చిత్ర కొంచెన క్రంఖ్యుకం చేవిం। శతివికిఖం బులన్న ఠనన్నేగి నివపాలు
రియుచయుపదిపదింతరుం వయల సనేసు బుపాలి వరేంగాయలి సెంచి [illegible] రయు। స్వదు
చియుతి తతదూనుష్ఫలిల భిరా (త్రి) మించేరియు కేయు రుర్తా క్షవనా రతశభ్యజిత క
ంబుత్తిసూంక్రార్థంం విఘ్న దుసాంయకబాలవయులే కిమయుంచినపృ ంబవత్రీతసూ.
ల సాత్తిగాగ తెకినుప్పత్రికియు చయుగదు దువువారి (గ) (ప్రత్తి) నిబుకార్షుకనిక్షత విస్ఫురద్వి

స (శ్రీ) గుల్మగవులు [illegible] పంచవం రయు [illegible] త్రప్ర దుంశ్రీరాం ది
నినుంచి రయు క్షత్రా। శతశతకరిమికరిము నిశ్సరాం రయుకపులుభరగించి
రగకపూం డుపుయం డు శితకాం డపుల (స్రు) ద దంత్రి వాంగములస్న
ప్రవుననుంపు భయుస్సా నిశ్ర (ప్ర) కరంబు। వ్రిస్సులకుత్రి నుత్రింయుంచి। భర్తా
భక్తతుకు చాపపుయు సజ్జి వుయచెకి రయ్యార్చి। సాం। ల్యుంబ దింతేలను [illegible]
ఘుం। తుపవదగా బ ఖ వా రాం విత రబన్న రగి గచి విరోధి మస్తపుయు [illegible]

చె శి

(గ)ష్టియౌంత్తుంచు నచుండంతవ (శే)పు నేలిలోలు ద్రై। లేద
పదిలంబు బా గురా। దీత్వ మున్ను యుంఖు ప్రంఖురు
పవలాంప చంద్రకాండ నం। తాన మూంన నే ఇయాం
గకాలితిచే। దారు గా (వ) తాప నూంళ్ళ దండనాధ
రాష్ట్ర। ధీనుడన విధ్రేయ బలతతి చ్చబరేమాంవ్రెకేయు
సుం తీ కొండ్పర। త్రై రేగుతో రచం సేపు మ

లసురలన్నతింపరధ సత్తవు దొంప్ప నరే (ద) రం (ద) మూంట్లబుట్లు సంతశ్రశిఖంధ రోమవు
చి(శ్రీ)(వ) శరంబుల మాంపై నస్తూత్య పరా (క్ర)మ (ప్రే)కలి దోర్బలు ద్భైబిల క్షైనౌంచరంట్లటి
రితంబు ప్రొంప విధాంవి నిరంత్ర దేవతాంన మెచ్చ మెచ్చి దాకియ్యు (ప) తాంనొ వంట్లు వాంరు
మండత్రి స్వాంరితి గిన్నల్లు విలువు మాంర్రిపెర్రింరలాంర్రినకియ్యకట్లు సు తుదాం యాంధన
యట్లు సంర బుడేపు ప్రై గతిక్షి రా (తి)ల విరులు సం భరించరో। తాంరమలెప్పు కుండ కరశ
లింగబింకి కాంపు రమ (గ) వుం త్రి రాంన్న్టు కేట్లు కల్పాన్న రుదము తదను బుష్పనోన (క్రి) రా (త)

నసంక్రోమవి చెపతి ఫలాంరి ఖాంఖ సాంం। గత్స్ప చే మద్ది దే (గ) బల గాండత వం
ఖానివంట్లు సు విందు దు ద్దతం వి పునృత్యపత్వైగనవి దు। రత్న నరాంన రాంనలం
ధేష్టు రొం (గ) వించి శ (టు) ధీ ఖునొం (గ) దు। (స్వా) రమెుర్ద దే ప్రి రాంత రాంత వా
విజయుయాం చత్తునమతి బాంవ రఖిలంబు చాంర్లు దవిశిఖ। (ప్ర) శరంబుల దనుశ
త్రైగదాంప్రంతి రాంశి పెలితుల్య నాంర్చిరక వాంగ బిదంతి రథ వర్గములలుందు సు
మను మెురక్షి త్రైశాల చాంవరి। వి(షు) మమ్ముల వధి యించిరి। (ర) (కె)(పై)సాద

౦. నిన్నిధిసాంఘిక వృత్తులాచారియుక్తుయై కర్తృత్వవాప్తి త్రిమతి
అవచారి సంగరహత్తి ధర్మా[illegible]పాలించి రాంచె రక్షిరే
అనుశ్వవియునశ్రుతంబుగా నరిచు నెంచేమాంగ
అది యంచియంభ్రమ నైనైజే [illegible] శాస్త్రులయ్యే
మనుచాగ్రత్రిక్తిగానవచ్చు। మతాంతరము శాస్త్రగతం
బోధబుస్సైంనర్థంబు మరలంబు రికాల్యకా ని

యరుశ్మండము విశిష్టశ్రేణిరభివృత్తారి విశ్వప్రతిపర్యంబు బంచి గ్రా[illegible]నులు శతచ
శ్రేష్ఠుండె నాఘూనపరాయ్యవయ్య ఆంధ్రవిపసరంబు నసంఖ్యుండె శౌస్త్రాజీవిష్ఠు
బుధరణిస్త్రైలయుయభివిలు చేయు నెకపాగబుక్తైల మస్త్రవనుబోవర్తించు నెక
। నెలనేవేరంబుఘా శ్వాసం యముశీర్త్తిస్మైవైదసూగాపు నెకతోరరువుం ని
లనతివరుల్లులగంగ। విజ్ఞాగాసాధకంబు ధీవరేం గావు॥ వయ్యయిప్రిదంబు
సాబ్బేంశప్పుడు॥ కయ్యప్పురదనలచక్క శరంబులు [పూరిణారిపుంభాప్పు

శ్రీయుభ్యా విధవశ। [illegible] పుణ్యజనస్థానిని [illegible] గడ [illegible] శ్రీ
రత్నావరాంతస్థానాతరభరంబు నొప్పాత్రుకరంబు పుండు॥ [illegible] కెమా
వరాగబుచరియుంచు నుచ్చిశధపమ॥ నెకతోరయలంబునాయె
యము నుడిశిఖరిగాచు॥ నెన్న తేగప కారుణి యము దుర్గక శ్రీపున। నతి
ససాధకంబువర్తింపంబొప్పియుగుస్తైం నర్థంబులచేత ధైం నర్థంబులనొం
ంక్రవములుగానేయయు॥ త్రైలోరయువరదియు నితిశే[illegible]రు [illegible]

ంబులపొగ కాళరేం(ద్ర)యుతయుల్లంతువదవంాన
వననిశ్రితాం(ప్ర)వయుల చేతకతను నెంచ్చినసా।
రంతరవుప్పగెల్పినాబ్రిరత్తిర భోవమేను
తునిసుతుండుస్త్రైల్యంతయు తుడు। రధముద్ధోల్లు
రక్షిరంబులుష్ణనేర్పువరాణాడ్నదుసేవాందింరయు
వధియేను నంగాశ। నర్త్రిఖునవుం ధన్నమంత [illegible]

వుఁవదలశేడ లతుభిరవుగవిందిదలచితలవ తెప్పరే। న్వలయువిుఖులంగన్నెంనెం
కల్యని వుంత్రిదుభివునావుయుద్రు గ్రిరిత గదకేవవుల్లిగను వువిత్తెర్త్రికయువర్పెర
నిడుపెంట్రికవట్టిగ వేతిసాధనెం। తరవులులు తెగరిప్పెవదల కంపులువుం
కొనసర్గాభూంబివెదలివే। చనిదులవులంర్ప దేరికంబరారియుతయుగ్నారిధిఖుం
గేవిదాన స్నబదువం కసంభవప్ర్లీదవుండక్రితుప్పకిదివెల్లురిపారుదు రేరగాం
వుప్పధ చిత్తదవదుచుగరగాగువైరులదెల్లోయయుతయుగ్న భుబితధన్యాబాంవుబల

ర్లోబుత్రకంతుఖింవ్రప్రదయెల్లిశేర్పుగలంతెరాఖులకునేయుర్పుల్లునన్ను(వ)
వునులాపుకొవంతయును వీరవరుల్లోరవుగల్గిరాకరంతాశరసిడినారవే
లతుచును వులుాక్రనెంది నేయుత్రిటకేలదిగితియునమ రధర్పవెదినముధికరే
గిరియుల్లిని రెంకాం(తి)కవీరలు ఖుా [illegible] గాం। తేరుకంతత్రితింన్విద
బులకేయు అనిక్షకతం డంపైకెం [illegible] రేయు రధి తిత్రుచే నెంచ్చినసాం। [illegible]
శౌర్యదు [illegible] (వ) [illegible] తబులువి

...ల్లిస్వామి రంబి [illegible] ంద్రజ్ఞింబ [illegible] పాందరి (పు)
[illegible] న్తునవయు [illegible] ప్రాన స్వా [illegible] వ్యంపారంతి [illegible]
[illegible] మానవే । వినుపగ్గించి సంవత్సరంబు
మధరా (ప్ర) జ్ఞరయు వరాలుంచి (శ్రీ) ంబులేనుంగు
(శ్రీ) వాణ్యాది భూపాలోప్తరనములు బుత్త్రితా
నములు ల్పక్తులు వంంశనరత్నక్తి వెరాత్రి । వను

వరంలులబ్ది తువుంరాతో । వింపార్వభంబులు [illegible] వింపగా గజత్పృథ్వియతు [illegible] గద నేప్రక్కయు
ప్పురతరకేతుచాపవలులు చూర్తువుచేరి యుకంపుయుక్కరయుం । శరతత్ర (ప్రు) వాశనదృ
నశితా (ప్ర) శ్రీశేసంధించిసా । కృతిస్త్రంవాప్పవతివంత్రముప్పై రవులా వృత్తుభ్రుడం నెప్పక
లుధరగిడయు నప్పుప్లైనుగ్గునవాక్తి । (ప్రా)లు స్వైరుల్క్వ తుంప్ప వత్తబదు సుభబ (ప్రా) తవు
కవులుప్రీష్టం యూదుని యు వుత్తయునునుక్కరయు డాయునుయు ఖంతితకుం దాలతుం
లురత్నములు వాలయులు బులూగకవుత్రై కులు పేనంబులు వెరదురాంపి (ప్రే)పు

అప్పు [illegible] యు పరిసుతువు [illegible] వయు నా (గ) [illegible] శ్రీబిగ్రిరాజా
వయునిక [illegible] ంత్రి (ప్ర) [illegible] త్రిప్పు [illegible] కనిప్రా [illegible] వయు భాది
రాలుత్రు నవే (ప్రు) ంబిరతాగ [illegible] ధరదో [illegible] రాఘ్రిచందంబులస్తైయు
నెప్ర్కశితంబు । (ప్రూ) లు స్వాసంబు నంబు స్నై రురవునా నైవయు కల్పుం [illegible]
దతులు ప్రునన (రా) వులులు [illegible] రత్నాం దివులు ల్పులు గసబుతి । పరతలంబులు
లుపవధంపు దీవెలు నరవయు [illegible] చుమజ్జుంబు పేనంబులల్ప్రి । స్త్రీకేతవు

కార్పి

౨౯౦

లు రక్షచేరు నృపుత్రోంతరంబులు । ప్రియగుణాడ్యుల నెలులు వెలు
యు కాంత్యులం గలవిశ్వనప్రోరుపుణ్యపుష్పములు బుధుల పడు వ
పు దుర్నిమిత్తంబులు గనుంగొని కలతపడుందుడు ధారణికిట్టిని
ధులు మానంతరంబు పాండవులకు పుట్టెను । శ్వేంతలింపంబు నాదేశ
లం [illegible] దలపడ్డ ప్ర [illegible] ములు [illegible] బలిభద్ర నిర్దేశ

లు మేరెన । ఘనతరంగ చేరుము గాంగనాంతరంబున ఫలము లభించెను నరేం
ద్రనిరుద్ధించేతుదినంబులు నతిఘోరంబులగు ప్రారుణాడి యుం(దిన)ప్త ప్రకరంబున నం
రంభలుగాయ్యుగంబగు దారకర దుర్నిమిత్తములనేకంబులు పరిణామముప్పె । శ్రీరఘుసైద్ది
కోలుదురయప్రాణితేరు వేగంబు నకిర్కువట్టుకొను తీర్త్యతిక్రతింబుననెం
ము నందుదావినంభరంబునను (భ)తిదేవీరు వెంతగాలుంబు నేరలు పొందుచుంబున

(ది)గపట్టులు వ్రిధంబుకై దర్భ [illegible] బలంబులు చలంబున పదహస్తదమ
తి దావ్యరవాడగరంబున కునయ్య రంధ్రుబుము దేశపుంచ విగాంచి
తోచుచుం వయవినెంమి కర్నాధప్రపుత్రుతే । నుంటం కైదుర్భి ంతిత్రే
చి తత్పురంబు దగ్గర । మువంటివె [illegible] పంబులతో ప్రత్తిష్టల
సూచింపన నల విగా [illegible] శిక్షిపు [illegible] దుండే నాక్షిప్తింగి

...ంగా ...దక్షిణ దేశం ...భివదిత్యుం బున వచ్చా...
కలు ... చున్న చున్నరవక్రం బిచ్చు చవ్వ మీరుగురులెల్లడం స్వంధర
దా। రుణ్యగతి మంత్రసునుం దెక నిజ రకాచుల తరిబద్ధ చుక్కదగతి
చెయ్యగురెపపులబు దర్శ తాళివ కంతు కుంత్రి తశూరతచ త్రిస్యం
దశని కాతకరంబులగాధనే శిరినరి యుచ్యుతదు వదిన్ని వాగ

...నిత్యం బిరూరవ వప్గా నికప్రకటాలులు పరవ...ం ధరాబినం భూంది।
మింటినుమంటలుపర్వ్యసుత్రి కా। ...చర్త్యస్సున నికాయము నవ్వారి
కెల్లు శర్యవ ఇబు నుకేరగగ గనుగొని। ప్రధమ్మిధమ్ము దేశపుధులీల ప్రాపెను దారణి
నటవు। స్థైర లగగనుగ్రతం కారవి(ద్రి)ప్పిన నైవడి మింపుదిద్దిరం। విరుగ్ధుచుదు
దునిబు కారస్యనమున్నా దప్పనంబుత్రై। వడిపెురయింప్పురు న్యైధవ వాతకరం

వృత్తత్రా రంజస్సై యుధనచే ...ంబుల సా...(త్రి)వు(త్రి)యు
గంతరం కమము। ప్రాణకళా ...క్షత్రి గాని ...కదారవము గా దస్యవ
స్మృతిప్రతి రత్నాధరణీ చలగ। నరమునా పెధగ్రం బెనైక్త వారాచ వయినన్ను
శ్రీ ద్రుమగు వీగపితప్రాభవు సచిన్మ్రాభరంథ భా। ప్రర్త్రరణా భా
బులబద్ధులారచన ప్రైరవ ఘుడు బుంబుగా ధవడినే శిర చేఘ్రడి చేతి రా

వలం। శిథశరధం బుస్తైగ గగనవిగ ధిష్టురజ్జ వుతలవుంది యూంగ ఈగగకైయు
కలినదక్షాం త్రువు శ్రీ ఖండ నాదగు క్షైదు వ్రేడుగోలినత్రిల శ్రీ। మలినవనీతి
కల్పతలకెడచ్చి లరవ వాంవత్తి। బల వెంట్రుగ గనాం దు(ది)క్షీపదముస త్రుతి
౨౬౧ గళిపొం రలాం ప్ర బలవుంగలప్రాంత్రి పై రాతె ప్రేల దే। న్న సాసుపి జబు
కల్పశా [illegible] త్తమాల్ల [illegible] ంతఃపడచ్చు కా। ఉయుశ్రీన చెవ్రి శి నివరింపనే। వనె
దవుయలకు। వి [illegible] నమునె కి త్రులుం నస దుంధు వ్రి నిము। వెంశ వృక్షపల్లవిత

[illegible] ప్రాం వెం చిలయుని ధిలాం తాం వలబుల [illegible] రి కారం బు శైలయు నంతవిదేర। గ్రాభివాంతిగను
శ్రీతి [illegible] వ్రవ్వాం విపరిం వితివంత బోరక దోష్పులవయునధర్మనం దను సహాస్తనిష్ణవు తిం రయుం
తరి। నిలి బీన నిష్టాం రవి శిఖాం। ఋలనే డులపుదిలయు సుఖులనిగూం తాగ దేంతు కైయుధియు
సంనిపాంత శెరాచలి లయుబుం గవ్రియుం ధిశిత్తప్రాం। వలనిగన కేల (త్రి)ష్పుయుభింయూంతుని
పాంగు దుం లయ క్రొశ్యుతగు బుసాం వివుదాం నురెయుల్ల [illegible] వసరం బునె। తేవ కిదియు
[illegible] శ్శుం తుల కరాగ కయు తెలికిథియు దేవుడులాం వనునా [illegible] ప. [illegible] నివ తన। దేవకి

గాని లంరం తరు। తాగ్రవాం బు నవిలి కెబ్బవాం యుత్తాం శవ్రుప్పత్తి కెయు। కియు
శవాం నిన। ప్రులవునబుంపి తట్టి కలు కుంబులునే డురసాంగ రాంబునెయు
అనినవలు రాం తకుండు దరవాం గు వయుపాం [illegible] యుని దాం గలింపసూం। కృష్ణ
బు త్రులు శ్రీ క్షన లక్ష్మికి రాఙ్ఞ అట్టుల (వె) కినయి కయుపెను వయూం ర్వ బాలవి వెసవు
గగనవయు స్తను లతిం లెతులుకేడాం [illegible] గు చావత్రి। వందనం దనుపాం దా రవిం
దేవికం సలఖల తెంబ నళిన। వి [illegible] రుపాం [illegible] నవిగాం దు। పు

వంగన్నతమము శుత్తుమా వలతు తజెశ్వు శబ్బు నరగంథప్రసురావు
నవ సార్త్రైవశృత చెప్పరికెని ప్పింపగగరా దివిధిత్రైనను నని శ్రీ
దరికె ఆత్మ్యుండు నీక్షింతు చు| వపల్లి నతుండు వీగడ యుప్రుడు శ్రీ
రాశంబు లవైన నరవాలంబు నెలంబు నిరుద్ధి పించు చె|నం
బునపునంబిడు శోకంబు నబాండు చుండె|రరుం కృష్ణాగని
నుంతుర(శ్రీ)కాంబి చిత్రంబుగా వ్వాంయుకొత్తై స్వాంయున

స్ఫు|వతులు వమున్నింపరానివాగడు బలుండె| మరవంతు వి కళలు నిత్తె|పరికింపగ గత్యూ
విలమంతి బలుకు చుంచరయత్తరివాగతుదియు వట్టు అప్పు డత నిమూరురూ బలంబునం
బృగమంగాన వీని తల ద్రుంతు నికనవ్వరి కింగా మనింతుదవు|కావం గల శక్తి లయుంద
వరాంతరూ వసుదేవుని శిరంబు దునిమి ముక్తకంబుగాని వింతు ప్రుత్రియ్య చరింయుం
వలుదెలుపదలివానం దియు దిన నిమూ రాపరాయంబని రాబెటింగె|నం
యుష్యంతరంబు|| — కేళివయునుంటి ప్రమ్యుక్నోవ్ దరచబలికె|| చనుదెంచి రివరావిరా

పెఱుప పెడి రయు నా నందిః నలుగగ
గ్రోషురంబు నగి| వృశకవసు దేవునిరె ళ్ళిం మరుకించి బంధించు కాని తెచ్చి ప్రం
ల దేవునిలుంగా వువలని దలాల చంబు తెం డుచు| వత్సతుృ బిందువ ఖిలవే
ను|సాథకవివరాంనంబు సెచ్చె|నదిగి చేచి టెంచుదు కాంత గ్రావ్రదు మనం
తంచనక వసుదేవుండు పట్టు వదెనని చెప్పిన దూగా తంయుంనత నితనుభ్ప
రశెత్రన బులబూతాల శ్రృగళ| నను గాన్విపమధి నవృత్తి| బినయులుంబునపబలిరంత

విష్ణుభక్తి ప్రస్తావిష్యన్నిమిత్త కసులాంత్య పద్యాలోకించి లందు ఖండ్వపా
రానిద్ధిపాఠవ శరీరం చెల్లు। పట్టుగాంకృల పరభ్రంపకళివిప్రగ తొంది
బులేగ డ। రయసు చుసంపు త్రి పెక్కువారతిగిరంతభవు చుబు వారి
ములంగగ సంభుగపై (శ్రీ)। ప్రరిపువారాంశిరత్నవయుసంచారపవయు
విష్ణుగను। (శ్రీ) తచ్చం క కృష్ణ చెప్పకెనదిరయుంచూర్ణంబు స్త్రీరాలునా।
తెరంశింతయుడుండున పెరె [illegible] (శ్రీ)మ ధర్మంబు సంకాను బుశం బే శిసహ

సత్రాలు సంసారసాగరానికి ద్రుశ్వ। దుఃఖ్యాధ్రిభుగ్నమై తీంని చెర నెరక విశలప్రశయస సరా
వరము రవెరాంగి శ్వరత్రశబు గాంధి। పరబ్రహ్మ [illegible] సద్ధిసర్వలోకాపేయములవెలుగగు। రయస
తన వి[illegible]ంగ ధ ప్రెరరణ కిశాంత్తుగ భూలయుశేయు సాశక్తుభూ। తరుణి వధింపగారి
పర్వతయు ద్రుంచి వెంకి రయుశింబు సుయ్యావితత (శ్రీ) ధపయుతా ధ కవ కృష్ణండంబుగ ద్విభాష్యత
యుతభూరాంత (శ్రీ) పురాదపవయు స్త్రవిరాత వంశయు ఇత్రిరావపయు [illegible] పయుశియు పయు
కృష్ణండు కారలు వెతుకి తెన్ను బుంగం బుగత్రిగడ ంగి। విధిచేస్తైవిగత వ్రంసి యసారవ

ంతు వేశ్ల రయంతయు। లగవిదుఃఖ్యం బు ల తరియుంతు పత్తుపరిత్త
పుణిపెగ ధ శిరెబం సాత్ర్తు బునిత। సున వయస్సు ప్రసాదౌమా కె బూరాం
ఖవరంకారి దకృష్ణ భూలాంభిక్షి బా। స్ఫురణ నశింగతి (శ్రీ) కరపుంబు
కారక్రిత్రంతరం। భక్త శక్తినవి ధ (శ్రీ)ప్పి పు[illegible] బుణు గుర్ష్ట స్థంబుగా
ష్టు వల్లఘుండు వలయు నిర్మిత వస్తుందు సేవిసుశంబు నిబుగదాపా
లుంతరయుష్రీనఘ। (శ్రీ)ప్రశ్న [illegible] చె [illegible] బుస సంశ్రీ త లంబున ద్ది

నన(గ)న రతన్నునరాయునేయు నరవతుసవిన్నిశవుగుభీ। నశగద
సంతుష్టువిల ర(స)హా్ర్తమండలారంతు [illegible] దుర్గారంతంబ [illegible]
వుక్షిరముకపి (స) [illegible] (కు) ధ్వానరతనువిశవువుచే [illegible] (వు)(శు)వధి
శిశుపాలులతనకరణారశికమ్మె (తి) పారటిరించి। దంతవ(క్ర)ంతును
తివారధనుప్షిసా। స్వవిలయు [illegible]

[illegible]రిఅయించి శవిరరగాంబునదేర। స్వరవరరుండు ధర్మజ [illegible] గవా
చక్రంబున [illegible] రంతంబగు బురాన్ని సూక్ష్మీధరచిప్ప [illegible] దర్శనంబ
లయించునతిశయిలు చయ్యయుల్లు [illegible] సూక్ష్మరండును। సాంవత్సరంబునను।
త్రిజోకు నార కారంబున [illegible] చయుపెటపెవపండు [illegible] కుపచునను [illegible]
వెయు(స)గశత్రిత్రిరయు(గ)తు। నృద [illegible] దృష్ణగరబునువారగ [illegible] త్రిసిచ

[illegible] తలుగనున్నుర్షత్రి [illegible] శురణిత్యం [illegible]
త్రిభు కయ్య గురుత్రి త్రిజైస [illegible] రమండలమే నలరత్న [illegible]
వృష్ణునిచేత బారిరరుగనుంగాని నిబుఖులగు [illegible]
గుచుగంసులు(గౌ)గవల। న్ని [illegible] చిఖివిస్తుతింగను లయు [illegible] మువెచద
వత్రి రామ్లు। ధర(త్రి)వగ కారదవతిర్దచ కేల(వి)ష్ణుచు। న్ని [illegible]

దుశేషవి మించు దిశాంతరతాళి లయు(గ)తకీయు వేయువ తెలినుదేర ఖిలాం
యుదరు చు తల్లివ తిన వయుఖాహ్మ వలచేగద(భి)ప్పుచు స్వాంతి కీయు వేయు కనుం
ముంగింయుగత దేవరాంబు సందువర్తించు నను(గ)వ రాశి ధి నిశా కేష(తి)యులు
న కేశచి యుం న్వశి చేగతవా తత్త్వన నాందు సఖులు రుగాంబు దీర్ఘ నీ
లుకాంగదసవయు పశి తి(వి)త(ధి)ప్రి దం తవ(త్త)ని రయు రేయు సృధి ల్లి న
నవుల(పా)గాంబు వి తిచ గతప్పుద ఖల శ్రాంతంబులు నా శ్రురవాంబు

గాచి లరుపుపల్లి భుం దుల్లి పుయు పల్లవింపగా। ప్పుతుగదకేలిఖాని రధము(న)గా వెలుప్పగాగ
గానిపతి రావెలాస్తులుగా నిల్లినియెల్ల। శ్రీవ్రమాద్రి రయు భాగ్యంబు కతంబున। నేడు ప్రష్టి
నిష్టత్రి రచించియుం చికిత్సను నిశం దంబున బంధురుకేరు కాం(తి)వుండపుగాపున। దంబులో
దుర్గాళ్ళలా తిదగ్గ రియుచుపనుగద ప్రాంగ్గ చిప్పష్టలంలజిమ్మగ వెలుత్తిన సంకుల్లరావాం
గుదుల్లానుచు (వ్ర)భారంబు(గ)ష్కు చంకీలయువయు తత్త్వగాంబు పర్వలాం తారంబుగ
నెలందత ద్ధా(తిం)బ్బ్లనుం తి। యెలుకసూర్య తేలుంబు తెలుపతి గోవిందు నిదేవాం

తిగ్గి యయు(గ)తత్వదత గివింగధి కెన్నదల్లరు గాంబు సువార్త తత్తి శివసత్రి రాష్ట్ర।
పథంబుననిలు వంబి తితి। మ(త)(వి)వి రాత్రైన నింతలపుం తురేయుం తవని
తిషం రథకం శ్రీరంగ్ర్రైన చుదియుగదారం రవాంతిం బహాత నివాసంబు
తిష్టకరతుగంధ సింధురపుప్పైతత్త్వ శింధురవంబునుండు పెంపున పవితు
దేవాంబు నెరయుచు నేలంద ూాలి కేకిపాశంబులయుబిక్ష్యువ తండం దంస రాగ
బు(వ)వేశించె నందుశివపురంబు నశ(గ)ఖచురర్గాంబు గనెంగాని కేసి

తుండా నంకునను ప్రబలుప్రతిజ్ఞ విదురారుండు వాలాంకలలుశ్రీలశీలశరాశిం
[illegible]రవాంకి రరబు(ద్రు)రావ న(సుకింయుడు సాశుగాంభీర్ కిశుపాల్ముసు
ధక్షన నిర్వర కింకరశింపు ప్రస్తుతులు। వారికిలాంపు నుతింపి రదప్పిలారసం
స్థంధంబున సంభావింది శుభవిభురుంతారింకిదంబుల్లైన గీతంబులు పెంపిభుకం
శ్రీకింపంబు శుకదయ్యుకయ్యు ప్రకసతులు విభులులలంబులు। గురుపాంధ్రా
శ్రీకిశ్వరుండు వను। పక్షులెత్తై బ్రకథీసంపుంనుండును। అఖిలభువనక ప్రశ్న

త్నికవాణులును సంబులు కంరయుశేలందావ్రి దాపైరాంధరుద్వైసంత విందుపురుయుగే నంగా నియ్య
[illegible]చదర తత్వావిదరాచ్చవులుపుధింపి తత్తులపర్సు వారిశేశేతుల ద్రుంచారిగతరి యు అంరయు
ధవుంగిరియు వయ్యుపుత్తీయుంను ప్రసిరసనంబులు శుసుసువర్ణంబులుగుంత్రిప్రిల్ దేవ
బులు సంకీర్తనంబులు శ్రేంతరా[illegible]చవ రీరవిధి వారి రామంబులు నవ్వసాంప్త రాం
(గ)వుయుసునుంతి[illegible]యుగ వికచారంభులు[illegible]వరిప్రుండింతత్కప్రుక। వరవుర్గింం
రుండును। నైన శ్రీప్రుందు సుఖుంబులుం దిశంతాయు వయ్యు కారవపాంధవప్ర[illegible]సము।

పయ్యుల సువారం[illegible]
వసరంబున యుకలు నరవయు నిలపెంగి సుబరాసురకి గడు[illegible]ఫసాదవిఠం
ఊర్ద్యంబులు వారలవయిరులు వెయురవ (ప్రిప్లి) (వ) వరులు శ్రీవిన్న[illegible] వరవరా
లంకారరంబును వ్రైన దచ్చిరసాంకగ్గకరంబు శుభదయు వ[illegible]ర్తంబున సం
ఋష్పప్రవంచల రారతియు వయ్యు అప్పురురతపూంత్ర వయుండదగు [illegible]
రారంభబుఅంగతీర్థంతరం (త) నైపవయ్యగా। స్ఫీరాయముడు [illegible]ంబులు

౨౯౫

లవణాకారంబునను దత్తశిఖే శిఖండితటాకరసేన(దా)గ్యశ్యులు ఖనియవిలువల
శరులు [illegible]తనతోదశరుగుదేరం బుని(శ్రీ)పుంబున సరస్వతింబు। వింద
శ్రీ[illegible]ంబులును భూసురంబుక్తంత్రౌ సభప్రపుంబుని।సువలలోకె నస్తుత్య
(శ్రీ) భృత్యప్రాశంబుచే శిరావసనతు విసతుల్తె। యథాసన ప్రభావిధానం
రవిధుల దగనదవత్తనెం।ప్రాణినపిరపుస్రైనా।స్త్రీసపుంబగను సూరాగ

(ప్ర)ఖ్యాసతీక్షంబున నవగావాసంబుచేశింతుం బుదేవతలు పితృతర్పణాంబులు
సరోవరంబులు।విశాలనదింతులు।సరంపులు [illegible] బావిత్రీరంబు సుధ్యగసు
ంబులు।నిఖిలవృక్షరంబులుసలరసమైన తర్వాంగంబులు।[illegible]
బులుగారవింబినళరంధ్రము[illegible]వలెత[illegible]నసుండగుచు।సపరివారంబుగా
తనుసేవహితవిద్యాధ్యాయులు [illegible] తనమంతంబున సుండనవి(ప్ర)వ

సం(శ్రీ)తిగావించివిపులతెజ్ఞారు దృసులుగు [illegible] శ్రీరాసురణ(స)
గానలను।నవలినవలినవగారారంన దేవతల్కి పితృతర్పణా(శ్రీ)ంపాగాసుత
వీర్యులస(శ్రీ)ంబుగావింప్రసుంనపులు నిబిళంబులకసంగారాంగారనుసం
విం(ప్రా)భుంసంకరభ్యంతయుడాయుచేయుతా రెంతనుకని(బ్ర)హ్మద్యేశనపుస్వా
రులంబులు।రాగిరావలుం డలలోపిరంబి।విగ్రహ సాధనగణాశ్వచం డుఖెన్న

తతు వెంతుర్వి దింయకొరియు చ(ప్ర)తిలోమ మురాతుం తువతు నిగ్రహ స బాస్త్రలంబు
ధశ్విసింహుని దశిల్లను మనంబు నాశ్చాంతించి చూచి నసమదకారణం.
రియుంచిన ము శి(ర)గుంభున నాసురాంతు నిరధి యుంచినన ద్వైతము నింద్రొ
నెంతరంతయు(తుమ్మటీతు దినాయు గర్వర్థతము నంతల దేవా లీయుతయుతాను
వయ్యభిదియుసుంగాంగక నిశ్చరతము పాపనం తృప్తిన నిప్రధర్మాంబుద
తతుందును నారలం గనుంతాని। తామునంబున్న నిష్ఠు పాపంబునే

ఇదానిం శరయు భుర్య్యుం తస్రీ పావే। వరధసాం నంబున శక్తి వు నమునితలన కాం నిశధులు
యులుగాని స్వగుణాంబులుగా శు। ధర్మ సత్వంబు నిజయ నవపరించి నవరాం రునిష్ఠు దు
ల్లనున శివ శ్రీ రాత్రంబులంత్రీ దశ బాలారం కర్మాణి శ్రియు గా చియుష్టి నిరియు తయుత్తశయు రయుత
పురాగ తేయుత్తా గతి (ప్రం)ధర పరాత్మా దేవతా నకు నీమునం బుదరాంగ కానా। పరాప్రా చ త్ర
పునాత్మేశ్వరుమాన్య గలరు। కాపునవా వియు: ప్రిత్తంబున్న కానిశశాపకుంశ ర్తింగంబులం
రయుంభత్త దీశశతయు భారిశత్యంత్రాణ ప్రవృత్తియు తంగంప్రవా। వీనిశ నాం యయు వం। చవా

గాంధయు గర్వ విధి ద్రవ్యం యుద్ధవిదంబు నవిభ్రమే గాశేదు। శక్తిం నిచ చత్రు
పూవంక్త నరంబు శ్రీలయుతు యుశప్యశక్తి విలుబిత లంచవారు త్రంబు నర్తి
నితి(ప్రం)వ శృంగారిలుమి రప్పతను నిష్ఠ చను దేశత తాం। నసవు తి గర్వనత్తో
రత(ప్రా)యు: స్తృత్త తయు। దాయుత్తాక్షాం వింత వంత్యత్త దుర్భ నవ రరతాయు
దుర్వర్తంబు నియు వదక్షు గాంత్రిన। తి(త్రి)తిరాం రంబున్న ప్రతిష్ఠింప మునిన
పత్యంబునును సంగన మాం శలం గంధగుణిని

౨౬౭

బట్టునవారంచెయుచున్నవనుకుచేతృవింబునకారంవింతులక్షనినవంమునను
ప్పుచుయుష్టధారశ్రీవరశుకునదకచారతి శ్రీమవారంలవారసితతితెద్రు
ప్రనునవారంవవుంబయువుములువి।దారౌిరాకూ శ్రీయుగణిగను।నే
జేశినయింబయువుకిన్న।కరంతిఖ్యాంరంగరయువత్రిఖిష్టంబుబిమాం
వట్టెబుండనారం।వలతారవారన్నంబువుంబుభుక్కిములున(వృ)తుక్కి

లునింరుప్రవురతృవింబునకవవృక్షువుప్రకుమారంవునేవ్రదంబునక్షాంబునెం
తినారదార్య్వ।(ప)(త్రి)నారవరాంశియునెత్తి।(త్రి)(త్రి)తివారవ్యరణవిక్రవంబుగుతవేయు
సత్తమువారరంబుంత్రితిం(స్త్రి)లపలికి యువుబినకూరతుంబునక్ష్మివితుముకొని
గతువారనిగావింబరనవెరదంబునొడ్డపలిశిరత్నాపకులువాలవారకిబూం
కుందునన్నవునవచ్చిమూసవనకాలలమూ(తి)కురా(త్రి)పూరయువి(ష్ఠి)లలముల్తారి.

దతుంతునళ్లిగారవింప్రసుణనానతంతంవరంబుగాబియు
కట్టయూగూరతనుతునక్ష్రతువు।వారసత్త్వముబూరంయు
వునులంబుగాబియుష్ట్నిరయంతెలనిభ్యుతతోనాటుంగక్తే
గబియుచయ్యకారంలథరయుల్లయుధత్రపురారతివనూరబుతక్తు
వైత్రగలనిక్షిసారత్తచేశినుంపలల్లునకువునుతియువృత్యు కావృసనా

దుష్టదానవపునీ(శ్రు)తముబంధువఘ్నాత్తుగరఘువవాకాసంశయు.యి
సత్ప్రాపవత్పుష్పత్రింతుజేసినివెలుకుశ్వాతపర్వసవుచగవేుం
అంబునింబితెంరితుంబునాపింబిపెలుచు|సెంధూంశి
బునున్నవచ్చిశేర్తాంబరపయుఆధోంనాంశిశేంతుసేను|
తువచ(ప్ర)క్షరయ్యతనదయంతాలాంపుష్పత్సృష్టతకెతులలనతు

[illegible]ంతవి[illegible]నీవ్రసువివులబిత్తుంధత్రాఖ్వారతువర్సంబునంగలత్రేంబుల
బురపులస[illegible]ుశ్వలుతుతుయుశ్చిత్రిరాంస్వఖులొంవిగనుగానిపరతెంచియు
రాత్రాసుపెల్లుగానురలెడుకత్రా[illegible]బిలవుచెవదలనడుమ్ము|రాబులకా
కెతుకువుయకి(గృ)ద్దుసిపుంలు[illegible]ష్టు(శ్రీ)లుపెవద్పులుతీర్థునరంక్షపిం
త్రాలదండాథకుంబు|ష్టనరత్నా[illegible]త్రకాబుస్సమంధికసమరాత్రాపెంలశి

దావెవత్రపరాపుంబులనవచెప్ప[illegible]సంబుశ్రీ[illegible]
సురతత్వావనవములనయ|రత్నవి[illegible](శ్రీ)సురాపూరవ్షపూ
ంధసంగతిబ్రూశ్చతిలసుతాం(పు)త్ర(శ్రీ)కేకసమూలబయు
వపి|కంయునుపుతిపవ[illegible]లునుగలుగలవాన్ను
లాంకరారా|కనిటుఅబ్స్ట్రి వ(గ)దేలత్ర్రాబుస్త్రితకబురిరా

౩౯౮

చాంది తారాకాంత రాశులు। శ్వేతోర్వీ నగాత్ర్యేనా కైలాస శిలు స్ఫటిక (పు) ద్ధ
ఫేన (పు) డారగులు। దండ విభూతి మసృణ పలధార తుషారాలంకల
నిబిసాంద్ర నంబులు ధరియించియు ప్పుడు డువుచ్ఛగనము
ధారాచె। దరిధర రగంధాలం భూరి భూగ శ్రీధర వంలు స్ఫురణింపబ
తిన లీతిన పుడు ఏవములు ఏచార్మనాయ్యు తేజీగే తు (క్రో)ంత నబ్భిస్వభారె

ఘన సమస్త ప్రాణులు స్వరాశులు యుత్తిళులు వెండియు (గి)ం మొలి లింగ ఘులిండ మువీగద్ధి
వలుట్లులంబ ఘన్మ క్రొండ నిఖంబులై యుదుర కత ప్రబారం (త్రి) శదారీగ చీళంగ వైపిస్వదిం
నందుదించు సుర కంఠ తు కంఠములు చేత్తినాగత్తి। స్ఫటిక వితో కనత్తి శదిదంబడర
ఘుగకైలాసత్తి ప్రల్లుర బల్లులుండదు గారి నాయకశ్ము తుతివరులు కాంపర్ప ఏలు।। విసుతిం
చరాచర్యోం సురబ్బి। ముండబు లాంసూ నశరం భూతమారి క్తలతుతు।। నరాబ్వాధర

వెలుంగగ నల్లి సద్ధదార్ధ దంత వదుకొల (బి) ప్పుచుసు ద్వారదరాంబల
ధృవమ అజ్జి సంతవింతంబులై నతన కాంతర్వీ సత్వనంబులగా
సుధను నెత్తివిలుత్తిన। శ్లోగ [illegible] నిబురరగిలల బత్తి [illegible]
విరిచే నశేలుని శవములు (ప్ర)ప్రుం। వనిమిశ నింద్రుని వరురులు। విసుతిం
బాహ్య దుల దివా శ్రాంబర వములు। నత్తికిట్టి నదావ్యంబరాం నాలక్షురుండదుఌ

కట్టచేసె రుద్రు బాహుబలము జ్వెను దీనినిజ్జితుడగు చరితము చెప్పకుండ తప్పని
దుర్గంబును తీక్ష్ణప్రతాపరణగంభీరుని సవరగావంశ దేవాలయ పిపీల్ముల
నాపాదితుండై । గంతనాడి గంగాపురాగతోసంగమంబు
తనుదండనా । స్నానము స్వారు రుంరావిశేషము సుజనలలామ
కనేగరి । యందును తీర్థములాండి యుంచేముడ దివిజ్యులు,

మత్తేభం శ్రీశైలగమనము విశ్రాంతికాలమున దైవకార్యములు నిర్వహించి నడచి
దండములుగా నిచ్చి పులస్త్య శ్రీమంబు నాచ్చి । గోవిందుని తల్లించి । గండశైలమున
ఉపక్రమించి శాకంబ్రాహ్మణాగ్రజంబు నకటకగ దివ్యశయ్యాపమును దుర్గమునగాని
కై యాత్రవిలన దేశీకయానవదుస్మరించి గాంతు కంబలరారు నతనివిగ్గదు
పెంచవేగ శివంపాన రస్సులు వలరా చెప్పిన రత్నతికేగ గయుండను కనుమూ

దని లయుం [illegible] విదేశత సన్నను తన్త్రికతుప్పబిడవా [illegible] లయునం
లంచిరి విదళితభవపాశ రుంయుత [illegible] విపాశయుంరు దోర్గదర్పగానది
వార్గళ । రాముడు (స్వ) బునిక కలధరాళర స్వగకుల (శ్రీ) ముఖన్న గను
కొనివరాలా యుద్ధమందు । కావులరు విగు [illegible] క్త గని [illegible] వతి
రసాచ్ఛి కునింబురాచి । (శ్రీ) శైలంబున నకులభి [illegible] (శ్రీ) వెంకటా

ప్రసన్నవత్సరి
...భ్రి ...

వేధిడివాడువేయ బాశ్
త్రిలి ప్రశ్న కాగ బులి
...ాధవరంబు
అబిలి ంతరజ
భిలుచత్రి బాశ్
కృష్ణ పనిబులు దెంం

తివిరుచు నరుదులు
ద్యోత్ము శవసరుశి |
నందనుని శాలభులభి
రుచేని | వార
ల్దెచ్చితి త్యక్షిది
నల స్పర్శతరగ్గ నలబ్బ

౨౮౮

ఫలంబు దర్శించి। కావరపౌలిభి శ్రీనిచ్చెంచి। కాంచీపురం
ప్రాప్తమైనాను। గ్రామ పేరి పుధళ్ళినుండుకు న్ళగ కాలుపమవరి
వద్యులిచ్చితుకు వాడ సిద్ధ పక్షితీర్థం రెండు వ ంతి త్రైత్రంబు శ్రీ
నిమిలంకయాకలంబెక్కి। అగస్త్యతీర్థం ధనిన సుష్కతించి। స
ర్షించి। శ్రీపవతింతెల్లన కామదేవి నీత్రెంచి। కలశౌచ్చి
దెంచి। తిచదిచ్చాంప శ్రీలాను సంభరలోప [illegible] దఘథా

బుగారించి। కావేరితీరంబునరియుందు [illegible] పాపించి నియందుండు నవగాడవాలబుచేశిటి
త్రాలకూలుకుల(గ) భీపుల। శ్రీవారి తివిరామపుడ్నివిలువిను తసండివిలా రణంత నా
క్షిముఖుల రావురంబున కతిరగి। సేతుబంధనంబువెళ్లిశ్చించుచ్చిపదివేలు ఫౌండితిలు
పులు(ద్రిం)బు దర్శించి కంనావిన్నివి దుర్గాదేవినుచాశించి। పాండవాపు(ర)రంబున తీ
దర్శించి। విశ్వంబరీశ కటి చిదంబరావనంబున కతిగని। పని రొప్పతిపురంబున పరి
క్షకా(ష్ట్ర)లింగంబునందుచిమాపు। నవల్లరాజునకు తీర్థంబున పర్వతపాకతలుంబుగుటి

(ము)క్త రయుస్ని వించి(గ్రా)చనదుర్గాంబు(శ్రీ)శనివారపురం దృష్ట్వ్రించి దృష్టం
వుల। శ్రీవిద్యానాం(థ) రాము(శ్రీ)ఫుల్లవనవిలసస్నితావ రాంస్వామి
దపులు ఘూసరుతి కిచ్చి। రామేశ్వరంబు దర్శించి। [illegible] దర్శించింబు
క్షంబినను ఘూపాపున్నెందారు చర్తించి। గోత్రత్నంబున రయుందువెళ్లి। శిదు
యుంచి। మనుసుతీర్ఘం చావాడ(తి)ంమరం(ప్ర)ఖ్యాతతీర్థంబున తరుండిసం
రయు। వాంభవాతం [illegible] దేవ సంతెం [illegible] ధనలునగదాడి రెయలుక్షం [illegible] క్ష

ధృష్టద్యుమ్నుండు విరాటుండు శిఖండి ప్ర[illegible] ఱకుండు యుత్తమౌజ
ద్రౌపదేయులు ధనుర్ధరులు చేకితానుండు యుయుధానుండు [illegible]
సమబలులు ఘటోత్కచ పర్వంబున గానిచ్చదుము యుద్ధశక్తిని చేసెను
పదభటులు గాంగు | భీష్ముండు ఇంకా శరపంజరము రాజులు రాత్రి
కారుణ్యమున మ్రొక్కుదురు మగుడి దైవికారణంబున వెనుక
నాడు యుద్ధం ... ముగిసిన చూడ తండ్రియాన యతను విచారిం

కిరీటి ధర్మజునకు కృష్ణుఁడు దృష్టద్యుమ్న ... (శ్రీ)కృష్ణులకు చెప్పి ఉపదేశ ఎత్తె
యుద్ధము చేసె ద్రోణుండు కర్ణాదులు సైంధవ రంభముగా వేరు రాజు
కయుండు దాని యుధిష్ఠిర గాని ఆ ఎదిరించిన రథులు
త్రిగర్త వీరశర్మ సుశర్మ యుద్ధము | యెల్ల గాండీవం నిల్చిన దిక్కులు
సుశర్మ యెదురుగ పాండవులను మెత్తిపడి రక్తము పారెను గానిదాని (ప్రా)ణము
సుగానవ(బ్రి)దన్నంబు వాచకించి యున్నంత రంభా | చర్య విలపిత వేలంచి

యుధిష్ఠిరుడు (గ)రుడాద్రి (పాం)డవుల గద యు(ద్ధ) మదియు బ[illegible]
అంతట ... సైన్యము [illegible] నదిఁ దాటి యుద్ధము చేసెను
సభలో ఉండి దుర్యోధనుడు పుత్రుల యుద్ధ గాచిన వచ్చెను
వచ్చి (గ)దాయుద్ధ పరిశ్రమించి పాండవ పుత్రుల | ద్వారకా
కు భీమ పరాక్రమము | అంత ద్రోణుడు పాండవ రాజుల గెల్చె
వందన నదీన విచ్చేసి గుర్రము రక్షింప ప్రజలు ప్రభువు[illegible]

౨౯౭

రులంరితవిభూంతిదన్వృనుప్రతరణ(ద్రి)కగ్నేతలతసుడదిరింక్షురే
ల్గులంధునను। శవులారయూమూంశఁశవి(గ)వబంధునునసంఖ్యబ
ద్యులషులుభుడాంబలుడానిర్పునద్భుతకర్మం।బులుబొక్కలనాంల్లు
వరచెలవంరవింనైననుం।దనిఅరుదుచిత్రమూత్ప్యతవధాంవిభవం
ముబులునాస్త్రములచ్చేతుగోద్రిమెయితు ఖ।ప్రిరవులుకీరంబుపాత్ర
లశిల్పులుజోవిభునదిం౹౹ కర్మనూంరిపాలత్రికైనెవానీ [illegible] క్రివేలాశిల్పుక్రుం

భావసహనగ్నిబలిబింధులలోచనెూత్తులలోపలపొంల్లశిల్పిపరిపాంథురచారు
లకాలింరులు।నైనఖిలదేవేంద్రతిపైభవంబునని లుప్రరంబుప్రవేశించిసుఖంబు
వెలాంవులు।గలవేలాపట్టిలెక్కపెట్టగాగలదెనరెం(ద్రా)యచర్యులనినవయిఁంత్యగన్గ
బానవలాంరతువోగనులం।విననవునెరాంబుపుష్ప)శరవిదుడుప్తైనవిరాచు
ధరలటేరినచిత్తమువత్తమింఢిరా।వరుసను(డి)ష్టు(డి)ష్టువులరపైరినుతిం
బాంగవతులనివిగన్నరితర్కాంగకవుల్లన్నలుల।సశవెుశ్వరలనాతునెతుంగాగల

యుసెలావిలాంసుత్రైఖ్యవమ్యులుప్రీథంబునననేక్షెంపనవేసువ(ప్పు)నె
రడననిచెప్పియుల్లినింవెలుపయకాంలధరుడువుక్త్రీశ్చరితుర్యే
నిధరాధిప్రక్షిప్తిళంపవ్యుప(త్రి)లక్ష్మి।చనునియుక్తంతక్షిరవ్రీగుణగసం
వెలుందులసెుల(అ)ధియునుంగరవుచేల్మనాంరిఖబింయుంయుహాక్ష
లిశవాంగ్రణిపాంగణియత్నభ్రరుకథలాంనుకర్తలులకర్తవ్యుత్రి
లుకేవయుత్రీం(శ్రీ) [illegible] లిల్లిలికేపే [illegible] పాంశ్రేషత్తన్ రిత్నలుధృతులభివుర్మ

కుమారీ
కాళ్లూరా

స్థితిరంతుగులుంగాయిరు[illegible] (శ్రీ)గిణింబు వరగోవిందసఖు
న్న నేత వారి(ద్ర)ంబు ఖాదింతనేరులజారి[illegible]వ(స్త్రు)క్తి| పటగళ
ష్యుమ్యులవితమ(స్త)తాంతిలకంబు శంకరాబ్జి బాంధవుడు పవనాదరి
దమనుచు| శ(త)భాగబు శ(ద్యు)తచారుబల్లి తనుక్షోణి చేగతినవిగనుల్లం
[illegible]ంచు వయాం విం చుస్నె తియవుంతుంరయునల్లునిరుతెల యుత్తెట్రగీతియు
(శ్రీ)నివుయువులతింరయు నుయు రయువరదు[illegible]దు ఖేత్తమినేవత్తి|

దుషు[illegible]ద్ద్ర(శ్రీ)వు(స్వ)(ప్ర)తుల్లవతాంనేపునుతాం| విభ్యాంశరాంగాంబి వెరవింత
బవగతతనేకుండి చేనభిన్నతి| రాసులుదోచులు నిష్ఠవలు గ్రంధలంబిరుత్యాంత్మహిం
(ద్రి)| కీడ చేగదుసె చుప్పీపదప్రలుదడపుబు కిశిశ్రవులారటువిచ్చు చేగ్రతింప| వులవు
చుంగతి శక్తి| ఒత్తునసెలకే నాదువగచి నిభింద్రి నాంధుగు| జేరియుట్టిని పల్లైనాంజి
బాలసఖుల్లైన ఉత్తప్త ఖుప(త్ర) నేత్ర| గానజేగతిద రి(ద్యా)ంథరారర| వుగప్తు| నైనవు
బుదాంత్త కరంజుమ్ని డింది రాథనరుడు దంరుంప ఉతెయాంభ్య భగవంతు దుత్తె

[illegible]త్రిం త్రుందదు న త్త్విత్తి[illegible]దు భావు దు| చిణితెం (భ్రి)రియుదుల(శ్రీ)ం
దింగాపు(శ్రీ) వాం రాం బిరత్త్ర| రయుని విథంబున నదుప్తు[illegible]గనాంత్మగాం
వితేశ| తట్టుపుయుత్తాంతి పునలపే దరి కవి[illegible]రయంగ వట్టి తోగరవు వుంత్త్వు పట్టు
వుటునత్త రింపు పుంవాంతి త్ర్వి పాక| యాం త్రి కవి శ్రీపి వద తివు పట్టి
త్యుదు ఫాందుక వుత్తె పురపుసె ఉరయాంద వ (ప్ర)శర వ[illegible]ప్రతి

యుంపగాశలుంతశవాంగదుంయుగ్మపిఠిక్షణంబుజయాంచివిధు ద్వ
ద్వాతంబులుల్లుంబుట॥ దలపంనంతనావంచ్చుంచుం గ్రిపంరు
సురుడావృష్టు॥ క్షనణేగగుటంయువంపర॥ సా॥ దేవరుణా॥ నే
పుడు॥ రానుక్కేన్నిసణంబుబొంగలాతిపునకుయుతెటగిశియ్యుట్టాని
రయింగశిశ్వింగదర్శ(స్వాందాన్ని)వను డగుచట్టయ్యుల్లుటన్నవణికన
సుతవంట్వరకట్టునా (శ్రీరాంచ రాంచింబెలవచ్చు)

ప్రుడవులుచ్చుననూనసపంపద్రుక్రుపుయ్యకరిలాసం దకుచుబంనాతియుంగనివు
తతంత్ర్యనకచ్చున్నుని॥ శ్రీలక్ష్మింఖవియుంచువారిరిడదేవపంపద్విశ్రేహాం
పుదిదలంచితనపతిడదశ్రీయ్యతెటగీతియ్యనీవుచెప్పినయట్లురాజీవనేత్ర॥ తార
నయుగ్మంతింవుఖగాగరయునుచువిభుని॥ శిఖలకృష్ణంబుకొంగుకట్టప్రభు
శులంబునాయుసుయ్యదర్పరకాంసగాగరంబుంతేపతిశాత్రునుదాసుర॥ంతర
దవ్వనిత్తుదన్వన్నకసపడుడాని॥ కేశ్లిసవలిద్దానవిచ్చిబాహ్వనంనసారి

వశీవప్తాత్త్వశ్రీశ్చుతుయు॥ స్తుతుతాపప్రకుంతమ్రబుశేదంరశి
నతుత్రిత్యతెయ్యుత్రినాకొబ్బిన యురుంవలారాదిని॥ సుస్సరుక్కుంకృలవలద్రుహా
పద్మంబులట్ల(శ్రీ)లంతంగబునుటు॥ వరమణ్నిరంకృసవంత్ర(శ్రీ)వంశిర
లలంతుడు॥ లఘులురమ్మునకొంబకంటింగయుటుపయ్యునననుడు॥ బుని
ఉరగాణుణిఅట్లక్షయుష్టంతరశీరాయుతాంత్రునేదత్తం౨కత్రిపు
విరంచునదిశంతాపన్నిద ... (శ్రీ)

తెలప్రొంగుగా [illegible] లవెంటాంత్రి దేవునంకుం దువేష్త్రం
మతదలయిల్లీ విదశ్శత్రొంరెయిష్లు [illegible] దశ్శ (సు) ంగదాశవిత
లందవెదభ్రతేను బ్రోసంత [illegible] బారెప్పవనుల్లు శిగాసంగ (పు) కవిమ్మిది [illegible] రి
వినోదపదములవేగిగి | గ్రాసుచి దలాంవ గ్రోసుంవృధ్వసం వృధుల
భాలంకారుల రాజుల వసందారు సురభిలవం [illegible] సు రక్ష
సంనగధరంరుసున భ్లాతనంరుసును | మకరకుండల సదృహ్యా శుభము

మునుప్తుంతవసాధిగెలతుసంపు నావదప్పిరకరప్పుర కపుత్తు బాల్యుగామెల్లలైప్పని
విలాసనసెతానవచ్చి | మపాదనింతదకునవీయప్పుకు శివమంతలగిగెపురత్రాసా
ష్ఠినెంతవధూరావు శివుండిరవయునె నింతులు చారవయులు పీగవ | దనరుప్పుదు
దు | నసగధబిం పత్తిపుండరికొంతుభావృత్యుమాయులుంబీవరశరృపు
రలరాంబ్రి | వాంరింరుప్పనిభముదుగ్రి సఖిలకాంకారాదుబ్రిఘునవిత్ర కారప్తు
బుభాగులు | నిరుపమాదారుమద్గృహాగతవారిశు | వారాదిమరాపాంకృతమదుతులాం

కంరిరాజుపు [illegible] రంభునయిసె [illegible] ంతదింయిల్లు గధచి |
దసాంధవరాక్షసిటులు [illegible] పుల్లు [illegible] నందకద్దుసా
వాంసతూరాల్రాలభ్రమున నరుదాం [illegible] లియుంయున భోమ
పందికు పురాత్రాము నరుగాలవాలు [illegible] సురకప్రాలుగంప్తు
బగత్రుకప్తు | ఖగకులాంభిపయయాం [illegible] రతపరిధమ్ము
[illegible] చంద్రబిద్దారి [illegible] విద్దుసవిం [illegible] శ్రీ [illegible] | శ్రీరాం

మనసనంత కౌస్తుభధరత్వంబు నొప్పు దక్షవశి(శ్రు)తినత్రాంత దత
సంభ్రమ విలోకించెదిగ స్వప్రపయుక్తింపుకేయు కరమస్త్రాదరంగా మని
క్షిణ్ణ లయువిపయునకనకి (కీ)తసవిలంబు చేతాంక్షు గద్దరి శ్రీరుక్మిణ్య
...రమంచ్యతాశ్శశృత ఫలుశ నిసరి ఖిందు రా దాంకనిత...
...రాధాశచి ఛకీ ద్రేను విలాసంత్త సదరంబు గారా స్త్రీ కరంబు
సుమ్ము ధుమంచ...సుప్పెదమ్మి ంరచు సంగ సారెత స్తంభునర

(శ్రీ) శీతిలు శక్తి శీఘ్రాంతరాగము తీర్చెను వరమం। ఘన తృష్ణాతురు చిత్త తొరస్వి
పతి రంభ రామాచరించి బంధుస్తుతి। స్వరణం ద్రోతించి విమాం। దర వాయు శగా
లంబులుత నమస్తకవ్యశదాశ్శి। లలితవ్యగమద ఘనసారమిళిత వ్యజనయుతే ఆ
వంబులాగ గుగ్గుళ్లు ఒంచుకురిదీరు కలునివారించి వుత్తియలు యశుసురభి
తిగనప్పుడ ఖి(శ్రీ) నకుశేసంబులు రాంకురంబు అంకురింప। నానంద బాష్ప
కంకర ... బాలా ... గంబులు వీగ్నాగ్గ ... కంబు నకు

స్తులమస్త్రం దోత్తరయోమ్యాంగకు చేయునిశ్చ ...
రమ్యం ... ఆత్రకత్రవ యునకియు తెలిగి ... గర్భ ... రమ్యందన
గి తియ్యము అరచు బసును సేనకొరాళ్ళుల ... కత ... వమాను
కు సుమ వమాంవి కెలు కిఖసు దలచి ... కరుణాభర మిత్రతాం
బిల చందుసందరోహింద్ర మెంచి ... తరదం బ్రుదాలొ
స్తసభిలుంబు కినా రిరంప్రమన ...

గాలికి [illegible] ప్రాంతరాంజా [illegible] వం [illegible] లుతలెతునలబునగన వృత్తంబురవి
ప్రవృత్తిమిర్మహారధినా [illegible] నిమిత్తప్రకృతులగంత్మ [illegible] చుంచనారా। శివుహా
దలంపగకరిరుచు ప్రవృత్తులండదుష్కృగగి [illegible] ంచదవు। న్నక్రకగకరా। గతిం
[illegible] రుదుకుచెలుని। నరకముకరంబున [illegible] తనాక్రం [illegible] కు
[illegible] ంచు। భవిరాంతులు [illegible] విశ్వారవ్రిసు [illegible] లవర్తన [illegible]
బుక్తా చరగంబులస్తోంతుం। గతిమునంబులకావుచెంచి [illegible]

[illegible] రియుచు [illegible] లు శేషాసనుండు యీయాత్మకగ్రీవ్య [illegible]
భిందుర్వి కారాచ్ఛాదక రంధుల [illegible] పుంగ వ్రతం బాచ్యార్థులకింఘ్ర [illegible] హరించుం
చిందుచవిత్రిణులలంఖలితులుష్టిన్నె [illegible] చుం। [illegible] ధరశీసు
[illegible] వమునవర్తింపిరి। [illegible] రకరుండు [illegible] సంబు
ప్రశంసయుగునా। తలగప్రపాంచ్యే (శ్రీ) ధ్రనవారప్రత్రాదులందు నిచిత్తంబుల
లు గాంగర్వ। యుష్మత్సైవింత కర్మంబులలాచరించి। ప్రకృతిసంబంధము

[illegible] యగాగ [illegible] పుచెప్పు [illegible] బు గ।
[illegible] రామని [illegible] కరవుం [illegible] బు [illegible]
[illegible] దుర్భావంతు [illegible] ంకు [illegible] నాద గాని
ప్రాంత [illegible] వవేదపాఠకులు [illegible] రంబులనా [illegible] రుక
[illegible] కు [illegible] వుంగ [illegible] లవా [illegible] రంజం
[illegible] [illegible]

౨౪౧

శుచినియ్యు శుతిం చరు నిత్తి నింతెయ్యు శెయ్యు యొపలయ్యు గుచు వేవల
శ్రీగురుతిరుచు గురు ప్రశంసనె చరు ం దల ం చి శు కెలు నశెష్ట
శ్రీ క్ష్మందశనఘుం దు బుద్ధనుతుం దుయ్యువ య్యులం చు [illegible] త్యానిప
గాయిరాయ్యు శెయ్యు శుగా సురులశెష్టవయిల్లు గురి ద్రాణు సశల నుగాం శ్రీ
లులగాచుచారిత్రిభ్రి వైశ గురు దర్శన । నాదుచాం శరింబుచెరా
చక్రదాన శెశవు శుగాం దులచేంగ తసంతని శు ।

శుంగు తుతుం చిరవు శవశిం యుం చిం చురుతతుచిలుప గగవరుసారౌశుగశవ
నియొయ్యు శయ్యు తిచిరి యు బిజ్ఞానత్రి పి రప్రదీగ పచు గుచు న వశ్రియుం ద్రౌణ త్రింవాం
లశరుపెను సకల వర్ణా శ్రీ మంబుల వారి శిబ్జా న ప్రదుం శ్రీను గురుం డ సూక్ష్మ
మువులు తురుం దుమ స్వా పృరుదు । శ్రీ కుబ్జా శ్రీ ప్రదుత్తన । దేసికుడశ నెంప్పు చేం దు
ంబారి భిపెలు విదార్గిం లచు రువు క్ష్మదా ం బుదు ద్వారి సులగు చుయు వయ్యు అంతి
గురు భూబనం బుపరవు శక్తి సేవిం చు వాడు లపలిజ్ఞా వింతును విపిళ్ళి మతి [illegible]

శీశయు శ్రీరామ । లెపలిగా గిశు [illegible] నుచిం వ [illegible] [illegible]
బున సు శ్రీ శిం భ్యూ ధితి ద్రుం భు సత్య కి దృఢు దగు చు । భీ [illegible] రు
యుబుం డి ద్రీరు । గురు భ ఖుగం బుళి రచు దన్య లభి సా రుగాం చ తిం తితి నవి
ధృతి వైచె దలకె యుత్రివి తుల అజ్ఞుని శ్రీ తింబుల తిలోదశ శ్రీ । ముశ
తయుశంగ [illegible] శ్రీ తక్షత్ర [illegible] [illegible] వేనాం । [illegible] త్రిశంచు
నం । మ శ్రీ [illegible] రు చు ం [illegible] [illegible] సుచు [illegible] వేసురు

శ్రీ పతులబంరయం నల్ల
నత్త సముద్రముల వేఠకప్పే
శ్రీ బాతుప్రభుడుతసంధా
సమగులచు|

పత్రికి అరుతులవ్వై గుంధనాశ్వం బరంగాంబునకు
మిత్రుత్రా రిభారం ప్ర గర్భకు గుధ యిరుగుటచు|
కాంరసుచి| సూ రి రాజ్ఞ దవ్య వెళ్ల వస్త్రగాచరేలు|
పంన అరుష్ట రిమునవము సెంద్రారులచే త్తు|
గాంసకు| పుసలితి వుంతను నంకుమంతు
సన్ను నిం దెరిం యు వయ్యు అప్పుడు దుసాంధి వరి

...రంబు... సుం... ఘుమ...| రావ నంద్రబుష్ప... చరిత్రు...
వద్నోత్సవం నాలుంగు ద్వితత్రికరజాజి పూదమ్మి దుర్ల| తెప్పటం వచ్చి నరులగు సినన
గానం అయుట్టుంత్రె వలనవయినవాప్పనద దశిఖ్యతాలగితెయ్య బయలు గాండులు
లూంగరదాంగ నీనద చుచు నుండు నంతయ్యు వయ్యు బిసబిస నెప్పుడు నడుగ
దుసైతిచెరి యుతయ్యు తెలతెల వారిన వసనపుయు| నలనలమ నివలికెపక్షి సాం వెంట్ల
మున| చాప్పరంయుచు చేవచ్చి పాన సెూంగి కెన వివరం గద్దిస్తిర్లుకనశ్లేషేదం|

తకప్పెర్నం నాం ప్రభ్బా గ పుగుంచు ం దన్ని న్నదిత తత్తుండన్నిచ్చా
తరిబుడి గానని సుడి ఇత సత్తుమ పాపు| భూంరి దిర్రం ద్రుచిబి దారంం...
పెనుపెం క్రుపల్లవు పెంచి| రవింత మరి తనలంబు రెక్రుదపురాంకె|
కలిసరెడిపలికెత వరాసువిడుపక వుకుపు ... చెడి మూరము
దల్ల| న్నెల పరల నిప్రుష్టస్పెదుపున| థళథళ వు...లు బిద్దిబారి
బుప్పితిల లబలికె నత...కా నలిలాలరా యుచేయ నల నేలకులు

రస్యు
౨౪౨

ధూంకొరకుగా బునసు దించివువ చేటవిన్నవు। శ్రుటవరిపీఠ సెంట
ధరాంత్రి చిరాజులో ంకతులోయ్య కయ్య అది గారవి ంచి ఆరా ంరుస
ంతయునను బలికెకయ్య వయ్యల నఖుబునను థలింతు నంబు కేంతయున ప్రుడు
కస్తేంబులు వినింత అఠనింగనుంగాని కుచేలుంతిల్లిని రయ్యుకయ్యవనదారి
కయ్యగుడునుతి దల్లుగుగంగ శ్రీబుగ। ద్దుకుదవనం దగిన నీకుగుడు దేవగ
భి ష్టుందైనపుంధలెతాత్రుంధువనుంధస్నితపున నారవింధుంకగు

తిరిగాంవునకెద్రులు వూరుగాంబుకి। గుటకెరికారణంబునను తూంతెత్తబో
వునవుల దోష్ణా వువునా ర్హతుం దిరవు
వునవుంనారాభింజ్ఞిస్నెర రాఘ్రుబ్యుంబులంచలయుబుంగ పుత్త్రుంబులువు
దరగు రుకుంది ధ। వంటనసుగను వచ్చెటింబిన వదువులు దవును గారవింప
గానెం। తారుతెప్పరింత ంత్యునుకి। కరయుగుగవిధంబునం బులగు నాదరా
బుంతుదనంబుగ్గాంగ చి తిచ్చి చ్చుటిత్తవచ్చునప్పుడ్డు నార్థ్యుంచుల ఖ్యస్నింబెకేనా

యుటువు ఖిలుదవుల గవు। [illegible] పుటువున లెంటుదారిగ [illegible] ప్రశ్శ వి
లకుల్లు చనుదిథ్య చుటుష్లైను [illegible] పంటనవుయున దలగకె ంతు [illegible] ను వు
ఆంతకు గదాన్న ంతును ంతువి యల్లైను దడవింతరాం క్రుం వరా ధప్రా
నికును వెళ్ళి ంతుగలవే। వినువుది యుత్తుల్లు [illegible] నింతు [illegible] వులవెంతి త్తయ్య
తియ్య వయ్య అనినాం భి ప్రాంతుంబుగా [illegible] రి నఖలు తులు సభుత్త భాం వా
తులును పాల్ల ంన్నునంబు [illegible] నె [illegible] ంబులలు సెన్నిత పెప్పు భాంకరం

బు రేశ మహాతంత్రై శరుదివేలాగ నంగీకరింతు స్వల్పు గాంగశశిశవస్త్ర సముం
దళ్మ్యా శపుష్ప వ్రాతము వైభ్యాగసు సరిలప్రైశ రావంయునిత్త్రి। స్మరిచిక
యతుటు కులు తగన ద్రింపను శైరకవంచి రుంవారంలొపులు కశయు
నంనుచేవింతం ద్రైశను నిష్పచేలుండు నిదు తాంతాం శుటు ఖాళ్లాంగు
గాల్లు రెంట దగుంళ్ళ వలయు। నరితలంచి రంతండు తిక్ల వ(ర్త)
బుష్ఠుమంగా ని ధుమునియు సకలలోకంబులను। సంస బరి తృప్తింబ

స్త్రీ సమృద్ధిం బహుగులు న్నదుస్సాత్స్వంతుడె నవర్ధవ లక్షణ వెల్లింప్రసశదా రంభంరత్న
ఋకలుల శ్రుతిన। యతుల వినుష్ప శ్రుతి రానంశరు న్నరు రతి శుభాయింతు చేయుసందు
ంనకేయును శయి అభి త్రుండ వినుదెంచిన కారవిండు కర్మశ్రుండు దనవివ్యచిత్త
ంబు కారకు నారంభరు ద్రకులంబు నుడెంచిన వాగడుంబు తని కెప్రాదుల
ంబు కాంతుని శుంతి చిత్తంబి నంరుయమ్మున కులవులు తీయయుయితంచెబుంద
ంబింపంబులు సనింగుప్పు దుఖ్యకేళ్యవుల రవారుడు పిడశైద్యుడుతులు। కరతు

గిశసదు [illegible] పలుశరియ్యున [illegible]
అనిశు వ్ర వరుద్రాడి యొవిశయో [illegible] త్రాసల [illegible]
ంబున నా తుంగి యుతండు ప్రా [illegible] వశంబున [illegible]
కులంబ దరు రాని బవ సుప్రకారంబు త్రైనస [illegible] కేశుంబు [illegible]
నిరతు అన్నపద యుంతుఢ యత తనికరంబున [illegible]
పృగన నాం శగిదియైకే [illegible]

౨౮౩

తు.త రవేంద్రుడు బహువాతవులు వరకవులువలె నిరుయుత్సులు బట్టి యుటు
రాకృత్కృవాం శ్రియ్యశయ్య అనిరుయుల్లువారి రింగాన శ్రీలు శేలుండు
తలంబున ని(శ్రీ)ంచి తనవు నంబున తంనుసమ్మథిక స్మృకా
నవిలిపి యూచవుం (శ్రీ)డుం బూర్యం బునుచుబుండశ్రి
తునచు వ్రీతు[illegible] వ్రాపష్ఠు (అ)ంవృ్గ ఇయ్యని చి।(శ్రూ)ం షు
విశినానంతరంగనిత్యాని వ్రాసుక్త్రైయవెలుపుళవ్రాసుపేవ్వ।

నియుయ్యనటేవంశారగానత నికి బశవు।(సు)ంయవలంవింపనిత్యం సు చాయునవ
నాంరాం(శ్రీ)గోవిందుని వుంవిరంబున నందననుమ్మాదరయూనంచంబు
నుభేవుం గావలంపుచు। వుకునా దరుణోదయంబున వేంల్లనికాంతి
నాంత్య్రసుందర్శనానందలోలాత్యుంత్త తనవునంబున నిల్లని రంతెయ్య
వుబురుపొలంత్రే వయుంబదుంగననంటిరియ్యసియుపరిశింప వ్రపణాష్ఠ
శీతనంస్కృతి శైతో భ్రుబుత్తున వాని త్రైపతి త్రాంగత్తి తవ్విత్త్యచెప్పి। శ్రైవంబుగా

నిశవు(శ్రీ)ంపగవల్లావరవ(శ్రీ)యుగ్ఫు(శ్రీ)వృత్తరదేవదేవస
లగునిశిధవ్రాత్రంబులను భశిరబవ్యయుల శిరెంగూ
తవత్రత్రుంబులు శిల్పయుంవిరాంశవుయుండుట్టు కాంతదవ్వు
నాపుంగావ్యవురంయ నెట్టి[illegible] యూపుంగాసిద్ధి[illegible]కాం
ఘాపుంద త్రైనట్టి [illegible] నిఖిల[illegible] యుం ఆరాదే
నంను[illegible]వింబి వెలు వల్లవయు[illegible]

వ దక్షి| చారుభుజ దూరకపద్రిరోయాంత కలితే| చాంపు రాణిలయున
వతింబెఘుసంఘూవిశ్వేవంబిలయు| శ్రీని విధంబుగా [illegible] నెలఢెంయుంనద
నేర్పువయులనిఠన వలనంబ్లు నచిరక్రింపుచు నిబుపురంబున నలంబున
నిత కాంపూరవయులుననల| మునిమంతు నసకకంశణ ముఖాంభర
గాంబిపిప్ప| ంరుమయునలాంబుచునెక్కిబిపురంణాంత్యుడురుడు|
వణిటల బోనెటుబితెలుపలపుదు| దాంరుబునటెంబింరుం దు|

శత్రుఘ్ను నజెశె| శ్రీరమ చాలిపిత్తచ్ఛందసాంబుద్ధి శత్రుఘ్ను| తలపులనదను
ంద్రుడుసింపదస్తుత్ర| శాంసకతంసలకాంత నికాంత త్రికాంతి చారుంతన
చని కలు రదటాంచిసిల్ చాసుచం ప్రసిద్ధ భాంభాం వమాంసప్రెచం ప్రభాంతో
ంవిబ్బాంబితధాంసదాంభిమసంబు| కలకంఠకులకనిలకంఠసవయుత్రంతమాం
నిలయమెబుక్షాంతుప్రాంభ్యన్వెనగదేమవిాం తస్త్రివిప్రాంసతిలక్ష్మినివాసమగు
నిష్ఠేయుడనుచు| విమలసంగతనృత్యద్విజములచెంగ [illegible] ముదోరాంచు

లాంత్తశత్రుఘ్న [illegible] వాంక్తి [illegible]
త్తుస్యాంగ భానిధిపక్ష్మాపస్తుపరిప్రాంర్ణు విగ [illegible] యోతపంబంచ
పలసాంధవులనపు| ప్రెట్లసీతాం [illegible] వాంళ్ల కకళాంరత్నాకరప్రాంళ్ల
నితపాంబితోదాంర్భసవయులునపు| గోంగ గిరాయుస్తెంచుననవంబు
చుఘుఅనితలప్రాంరత్నవుకునసపంతుంబుపయుతేటగిత్తయుదివిజు
బునిరం తిపురవయునకుసలయు| సు| అన్నచెనుదేరనతనివ్వారభి

౨౪౮ రమ్యకళాకీలలాంపంబు తనరాసనంబున నానందరసపుటుత్సంగచుచున ప్రస్సు కులుసిఖ త్రశవిళీలరాకవుంచబగనిళుసవుసవాంఛ్యింబి సైకబంబల్ రవునవుబు । కా విలనిరలాపంబు స్రైత్యాంసలుంచి రాంవసత్తెరం ద్రలబు సంచన రుచులంత
కల కంబికీనవాలుగంనులత్రేవల నానంద భాష్పంబులలంకురింప । శత [illegible] ద్రవ బులకాత్మతోస్రైత్రికా వంభుసనాభింగసంబు చేశి । నాధరాదేవు దెతులదివాళ్ళింబు । రాంశ । రరావిభేంప్రీతవైరతి [illegible] సలిపరు । నతులగతి సైఫ్రసుపరిచారి
కలుశబింపులాత్తసాంఘాత్యవుగునిశులలనక [illegible] చియున్నతినారిరత్నం బుసు । దానుసుసనసురాంగరసవుదక్షు కాత్తగ్న । శాశ్వసందవునెందునుగు శత్య ప్రాంనినవారిలభ్రైఖప్రాంభశశిపెంరతే [illegible] నిరియుసియు నతత్తణింరుపత్తరాంగ
కృతశకంబులకాముదారుపట్టునిన్ద్రప్రనుడ శ్రీవుులనసు । వురశతవరరత్నవు రయుశవాంగబింబులకిశశాంబిలిలకారలనవులు । తెంరాక్షితభం (ద్రి) కాంతశోషిల నేడు లనంచితవివిధపదార్థవులనసు । [illegible] సతురాంలిరాధతల్పంబులను
[illegible] రులాంబిత శంభునస్థలవులదసరు । సవుది కౌస్తుంగశ (ద్రి) పీఠవులశిఖ లు । వరాంనితాంసత శతురంత యరాంసవులను । వలయునపుష్పవతిప్రార్థనావ [illegible] తిరిశలనునగరాంగ [illegible]
దు [illegible] ఇరుడం దనవశి [illegible] రంబుల్లు బాడనువుశం డతపత్రింత్రదునిర్మలంబును తనవుసంబున నిల్పినుంతిగాల్పుం బతశ్రీంత దుశంతరంబుఖ్యులాంద్రి (ద్రి) దు । [illegible] మనవుంత [illegible]
బవల [illegible] రెతంతదా త్రకైన [illegible] సంపదలునా । తల్పప్పులల్ల వారి దంలయాంకతాళ్య నవుణశ చేశిరాంచి నవిసాస్పృశసంనచ్చోత శ్రీసకలచు యతేన రుంరియంలిగ గంలిరుయునసు [illegible]

నేమిప్రభావ సనం। భా। నేబింబంతాం సంపద నెల్ల ప్రశేగుణ నందనం వర్ల సంపత్తి
స్తోత్రానేనుం వించుమీను ప్రభ్రష్ట ంబరంబుగ రదా। నేమినదేవ ుండుసు। బీరాంబరు
గ. రుంగాభి సంగరుండ్రె గోవిందుని చరణారవిందంబులందును భక్తి(పు)తి శ్రీవరం
…రుండును సృతియుఖిలబ్రింజులందు వనంతుని యనంతగుణాధారిసుధా
రలు ద్రైవత సముయా నే నధా రుణిదివిదిబులు। తత్ర దివ్యపంచు వరలగల
దలు దష్ట శేశి సా స్వాయి అంతం వంటిబంతుం పరాక్రమ ప్రం (శ్రీ) [illegible] అక్షు

నాశ ంతలకన్న భక్తికి యుత్పత్తి యుభయపురంధ్రంతత్ర [illegible] సత్యపాత్రస్త్ర వలులుతెక్కణ (శ్రీ)
ండునప్పుడునేవిత్తంబులు వాతెంచు యుంబు వారిం యపరంపరా సంశయ యుబు కులాదిపుబుత
ఖసనగలు [illegible] నిందుప్పునదళి కాంప్పుని యుండులతాళ్ళరవింబు నకవిత్ర నపుత్
రసంబు శంఖాస్తుష్ప। వికట బంధసుంత్రె యులుప్రకృత్ప్రాప్తి నెరిండెవుతీయయుజుగుణిత
శ్రీ శువిని యుశల్యవుధర వాం రుతిప్పు తచేలు విశాలతా ప్పురబె శ్శేనత్పు చెరితము ని
శవాం (మ) నత్రిల్లి నంబులు సియు శ్రర శ్రీకలు తుకు వరసిబూతిరు దు నత్పు ౽

శర్మా రస్త్రంబు శక్తిప్రాధ్యవంభును సనవంభిం
సారగంబనం సుసత్పితారు నిం [illegible] యుండు [illegible] … ంగారు
ంక్త్రినిష్ఠిలభాగంబుదం డే నాసక్తిబారకయు … గాతీరబి … తుండుయుని ద్వీ
దిశితియువేకవేవ్రవత్యాల ఫాశత్ప్రదాం (శ్రీ) … నదుప్రత్రవాం ఇతిధరతిసు
సుశ! తప్పురుపులతివాం శకసుఖశలంబు। వాం రి భక్తిం యయు సాకము

౨౪౯

ష్టుతుం వంశోద్ధరుణ్ణి వీరులగు లక్ష్మణ సంధిత శతులగు(గ) కులాగ్రంశ
సదగలి। శతఘ్నులు పడి తద్దశ సన్నిరాముడు దుల ప్రాణములంతట్టి ధు
రావి నిల్చి దండము నను పొంది దేవాది రక్షకశ్రేష్ఠ రుధిర(పు)చార వ
మునిబిల్లల వర్ణములు నను సంతసంబు దవమున నిట్టి నిష్ఠర్యల్లె
సాంతర్భిక్ష వరిత వర్ణాది రాలా సేవకులం బులి దలించె। అశ్వ సంవర
మానసంతోషలం బులెల్ల సరదలం బులను నను। ఘేష్ము లంబులను సరించు

సమంతతు పట్టణము శతఘ్ని భగసులు వి రక్షిస్తు సమలక్ష్మణుని గడచు। రాజిల్లి
మారుతలు మనసు బలి దారుణ గడచు। నిజభృత్యులు దండము నడిల
ముల నను గాలిగి బియ్యం తెలుసు తద్దవులు గాంచి చైన రంతు చర్య సత్తి వాం
రాముని వర్ణములు లోకధర్మాసు పాలనము ... వీర శరణాగత రక్షణం బు
సుదేవతలు (గ) దేవాదిసకల ఋష్యాదులు కాంతారస సీత తల్లై (ప్ర) ధ్యానము
గళం బులర్చన మునీం ... కులం ... తురంగ ... దున్ ... ఇంద్ర పూర్ణ ...

ముఖాంబుజ వరాంగం బులచనుదెం ... అగ్ని భువంబునుకెల్ల వరా
నిరీక్ష నిశ్చల। చలుల దండం బాశ్రితుడు రక్షకుని సీత తారా। మునిం ...
సను ప్త్రే (త్ర) బుగు కవులంతటం బుకెం బున రక్షితుం (ప్ర) బులయు తోడ।
సకల (ప్ర) భు విశ్వ। గతి। ... । శుభ ... (దే)। సారధి ...
వరణ వస్త్రాదులు భరి ... । ...
బుర శిరం ... ప్రదక్షిణులు ...

త్రిలనవగదెస [illegible] బ్రుందసస్త్రీ ఉరసుపవిశించి యసనంతరంబుయ్యతయు
[illegible] స్తనవగ [illegible] నవలయుపెం[illegible] నరగాగదరశవించిబంధ్యు
దూంగ అక్షిగనకాలాంభూగద్బౌసగాగ। యీచిన బ్రుంసలనేతసుంతు
[illegible] తిద్ధియుంచినచోతక్కుం [illegible] తీర్థశేవ [illegible] వయ్యపుంనుచె
భు [illegible] సమయుగా నుమ తీర్థయను। తక్కినరాజులును। తాంతయు
తేనె అందునవస్త్రాభరణినివర్తంబర్ననుసంఖ్యంపరువిడురకల

భూపాల [illegible] పరతలకసనుప [illegible] చల్లం కారరత్నపరకత్రిపర [illegible]
రరుపస్తైవయుగా భూశిఖరా [illegible] లుడివ్రియుయు [illegible] నురరగా [illegible] లల్లాతి
నసినవేతలకల సందనందనవయుక్తులతియ్యరయుతనశినకల్పవరుచిరాన్యసన
సుదెంచియుంన। చుక్కవి। జాంకీనరత్న [illegible] లుపవర్ణ। తురుపుష్ప [illegible]
సు। నందరగోపాలచిత్తౌపాంబురుసు। గోపికాంబుసంబులుసు। పద్మరా
పతుండతేభోభి [illegible] రాంచి జీష్ముకనర్మ [illegible] పచశ్రైవర్ణ [illegible] కాంతి

తవస్త్రవృలు [illegible] పంబునవ [illegible]
[illegible]
తయుల నాంశినులగుచు। నరపుయుగళిప్తి। [illegible] ఫాందగ [illegible]
యస్తు। నాంభోజు। కేకరంతప్రుసవి। కుంతీ। సారద। కేరళాంది
బాంసుగయుత్రైవచ్చిన। శిష్యస్త్ర [illegible] ధృతరాష్ట్ర। గాంధారిమ
రాజులదవసుఘొసహవిశాలాంత్ర। సైధులి। యయుదాపంత్ర।

సుకర్మ। సప్ర(ప్ర)కుంత్ర సవా [illegible] గినులం శుచ సుహెుచలు గా సనే చలు
[illegible] త్రీలయు త్రులగు కృసంగనే నా శరీరా రత్య। శ్రీ చసు న్నా నవేశుత సంగ్య సర్వా
ప్రహ్లా యుంవయు తుంచు సా ల్లుర ర్వింబు గలగ గ్న త్రలీ లయు సంపద్విశ గాం
సకాం(త్ర)ంబులు వాచ్యలుం న్న సపులుం న్నాంగ కల్వి వుుంబాంచి
త్రికా [illegible] సగుసీ కల భ్రమంర డుల స్రైాం చలుం డగగకెంయ్య చయ్యస నశస్సనం
రుడి లంలి చేస్రు [illegible]। సుసు సస్రు శిరిప్రాం(బి) వులు లగంచలు నెట్టి

నలి। సు(గ)త్రగా విలయాచరవ(ప్ర)కరం బుల [illegible] గాబులం ధ్ర(ప్ర)లం ధాశిన వాచు
రుసన్గిరిచసేనా విశచిరు సన్ధుదా రుల్లియు నయ్యనిలయుం వసా ద్రప్రుం డుసుల
భి రాచుం భ్రుభిల శిల్పు భుంగన (ద)క్షేనా వది లతుదు (త్ర)ష్టిప్రంగ ప్రలం భియాంచి
నా చవన వ్రైరయపైస లయిరవాం ధిప్రసా [illegible] త్రిప చపంకే బి స్తీచన [illegible] లఠం
చనా వి వులు సుత్రమలం వితంతాం [illegible] వృష్టిచె। చతి చతి లయాం త్రులం నావి చత్రుల్లు
చలంభ్యంచేశి రాయ్య మా [illegible] రివులం త్రీ లైతోనాసతెల రాశిక్షై గ

వల।(ప్ర)పులదిణా త్సుశైర(లతు)ణా య్య ఆరచలు [illegible] విలు।
లరావయుం డుసుం తెంలయు సకలు చిత్ర ప్రాం బూరవి ధాసలభులకలిసి
వారల త్రోద లయాం రావులవరులు వరాం ధప్రం ధ్రువిన నిట్టుని త్రియూమాయు
ఖుల నే విల స [illegible] త్యుని పదా [illegible] తంబుల లెందవి [illegible] చ్ఛ్రట్ట్ల
న్నగారి చరన్ని న ఘుూం త్రి యు [illegible] చరం భి [illegible]
వలం లైనేయు [illegible]। [illegible]

వ్రాతింధము..ంత్యాగకావా|వాంతలోనెగసహా..దరస్త్రాగంశయాలి
ఖోభ్యోంధ్యర్జులుసు|వాంరిదరతురాంలబ్ధినిఖిలార్జులదుచ్చా
రయులునూగా[illegible]లించు రయుసవతంబులు కాత్తి| న్యునకముడనారి
యు|కైంరయల్లుం(శ్రీ)తవులందునాతిన్మ్యగవులలరి|[illegible] రమను
సజ్జినిరియెయునేయుల్లిబలుపుతపు విధిథా|(ప్ర)తి కరాలంకైనశ
మునదాసికగకవిధనిసిస్తులసె విరత్త|రయుబ్బిలవిధరతంగా

వాచితెయుయు[illegible]||శ్రీ[illegible]ధిలత్యాగసుఖిత్యాపేయుల్లు[illegible]గకంటివాసి
మంసవసీనికితవిచిత్తములు బలువిరారు బాగక్షి|పరిగావింబిరియంత
రియుచు నచ్చి| కనుగానివేసు దేవు విజితకల్యాణప్రాప్తునియిలు అబ్బ కనుంగాని
నిరియుడుమలబడగరు||నారరయి త్తులరకుచు మారలరయుగవల
లదెబంధువులనుచు|(న్యా)తికలుగ గ బాంధ్వులపు[illegible]తీలాచనరతుడు
నుడుడగుని శ్వరుండు వంరయ[illegible]సుడని కవారుడై నసుం(తి)|

త్యజు సిద్ధించుసోయాతిరి గితి[illegible]అనులపురించు
[illegible]రిమన్[illegible]వేలు తనసుతులమగా[illegible]ధ
రమతనితెంచబ్బ నింతెబ్బుకేల్చులరయంపొండుతనయ
దేల్చువల్చుఅనివేల(శ్రీ)కారణంబులసంతాపించుచు| మత్తియు
సవిరచరికిల్చినిసెనిరయ్యుకియుత్తిని కేలసంతాపించుమున
ధారుణికైకడి

దశావతారంబులు గణేశ [illegible] సుబులు కేయూరాంగదంబులు దలంపు కౌస్తుభ
మున శ్రీవత్సాదిదియా [illegible] నాలుగు భుజంబు కిరీటము కెంపులు [illegible]
సంకంబులు ఖడ్గము దెంచిరి। పుండరీకాక్ష రుచిరాంచు చూపే గరుడ మున
నతి [illegible] సెవలుబులు నడపిరి శరుసక్నియు వసుదేవుడు వారిచి
అర్జున [illegible] కిరీటాంగదంబులు [illegible] సంతరామారవిందం

విభవతగడచి వర్తించుచుండెను అటులవెను [illegible] శ్రీకృష్ణు। శ్రీకృష్ణ చిత్తుండగుచు కంసను
మురభిదావతరణమగుట [illegible] రథంబులు [illegible] నవసరంబు [illegible] దంరు
ము నదిలోన [illegible] దెంచినప్పుడు [illegible] లతిభీకర కాలసమయంగము। నతని నీ
విసుం। తనమున కారవింపక [illegible] త్రయంబులం [illegible] సుకలియుపంచిలయు
బలరామానంద [illegible] చిత్తంబులు [illegible]

ండగు వాడు [illegible] నీల [illegible] నేమ [illegible]
కౌరదలు [illegible] బులు [illegible] లను [illegible] బరమా
త్రించి (శ్రీ) [illegible] (శ్రీ) [illegible] పసమం।
। [illegible] సనంద [illegible] విశలయు [illegible]
[illegible] దేవికోచు [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

సుందరుల్ [illegible]

[illegible] రంగ [illegible]

[illegible]

౨౧౫

చిరంతనంబులు వెం[illegible]గ్గ భూలతాంతములు। కృలగ చివచిలుతపయిం
బుగ్గవుంబు[illegible]లంపుగగ కొద్దికొక్కె రాట్ల చెల్పైలకులయి ఏవ వప్పాంత్రగ
సవం(శ్రీ)రా। శరిత సెప్పి చలుత్రై పత్రిత్రైపాంతయి తీత్రినితారం తచిత్తులకిం యి
దశగ్గ్యుల్పి సెప్పిశంబుగ బింతు చిన్నఘంమందు తెయునంయుపేయుద్రివ
త్రి చేసి స్తులుభ్ను గన్నల్గు మొయ్యిన్నాసంద దారంయుతంబున్నుషపుష్పితవారిశ

త్తినిశేవంబుదలంపుయుగారిగరలింపుయుం। న్నులు కలుపునవారుకానవాల్లు
నిప్పల్లిసరోళ్ళ వలలరచనుందుపా। రలనప్పు తైవెకంబు[illegible]క్కు తంతుని తొత్తొని
తల్లుకనుంగానివుంబ్బ్లు మధురాలంభంబుల్లుకంబుదశాంత్న్లుకొ త్తిప్పి నిర్జీబల్లు వల్లు
యుత్తు సవరాం చేతభూలములుమెత్తే వేశకూ[illegible]నుమెకట్ల ఖాళ్లుపున్నుపురుష
సత్త్వములుమ్ముత్తె గలుగగ సైరంధుగారత్తలగష్ఠ విధిశిచ్చనసకాది విభ్లుల చిత్తంబులు

లుహాతి త్రి (శ్రీ)ంవ రపలుచ్చనం। బులిఆశలాళ్లుంయు తది
ప్రారంభుయుంయుశ। త్రిభితరం థ।రాంబుసులా సతిం చిల్లపక్షిదవ తి
వసులి దశాంత్నులారలులవ(శ్రీపు) వళ్ళుపల్లులక్ష్మీ యింపగ గ్రిష్ఠులితో
తీదూగ లు త్వగాంబులంబివెకి యుపులి తరులిపేసులారం [illegible]
పాడిశమున్నత్తి మిరంబుత్తులంధు। [illegible] [illegible]

వత్తులు వంటకేర్యులు అట్లు ధర్మతనూం భవుంగ నిషధంబులకు వృత్తు
లాగ్రజులు డగు రాజు గాతుమునా కేవనతూం డ నివృత్తి సుకేయులు వయ కృస్తి
అదియు సుంగా వయ్యేయు సుకుని ంతసుకృష్ణ సుకృత్రై బ్రాగ్రత్తు సు
౨౪౭ — శ్రీ బావి తల్లులు తువనంబులు లు దరియు తము రాజుకవేళ్ళ రాజు దిగి వులు
పు దీగ పింతు వంబు బూర్వ్య సుంకేశ్రీ వారకార నిఖిల విచార రధం
నారేశం దబుల మృతులర సుకేయు తెలిగీత అట్లు ఆయుర్వృఫవే

త్రైలకంట్రులు త్రిరత్న లక్ష్మీ శైలనధర్మ శివునధరంఘులు లుబంధు తేరు లీస త్రతిరా
బు నాంబు భరత్యుద సుఖ రత్న రువా నా క్రియంచు బునవుయులు సాఖరీ సహ్యరనం
బు ంటు వృక్షులు దాశివానాకి బుగిరి దెలి సుండులోకుండు నిత్య వైరయుందు
గు సంచితాల బు వేడ తత్త్వాన్ని త్రై రాయు పృథ్వి పునర్భవి ంత యంబంగవుం రయాంత్ర
దశీవు సుప్రు నైద సుకృత లోకై సంభవయు కయుత్రి నివిను తించి సత్పురుష బునవాంల కరుం
క్షేమయుత్పంబులు తెలుగు శ్రీ రాజులు క్త చోళిను సంతోష ధరయుత్తు శ్రీ మృకత్తు దాన స్థానం ఇ

తస్త్రైత దళుల ఖంబులల సుపృ పుసు తన్నర ంరి నా తల్లి పాదత
వాలు వారు చు భువి బురియుంబరి తృత్త పాంరి బూంతీరయరం తీర్థ
క్రవిశ్వంబు నీంతు ందు తెలుగు గుల బుంద్రు ఘనదీర్ఘయు పుబూం పు
ధనరి స్ఫురిత చూరులు నితీవు కృలల కుతాంధి [illegible] పలవిధు లుపే
ధులు బు త్రిపవేలబు నంబు త్రిని రయుస [illegible]
తికుసత్రి లయు భుద్రా వసి రంతు [illegible] ంలయు

ఉత్తరవిరా

లాడుచుండెడువారు ఉత్తరోత్తర శ్రేష్ఠ కథావిశేషంబు
ధర్మరాత్ముండు వివాహవంతుండై నతలయుం గలిగి నమస్కరించె. ని
ప్రత్యంతరంబు వినవలె నని చెప్పంగా ప్రసన్నచిత్తుండై వినను విను
సత్పురుష కలితమైన సద్గుణ గోవిందకథావిశేషంబు. శ్రీవిలసిత(శ్రీ)లి
చి. చదలనై యుండి నన్ను గోపరములు గాంగ కృష్ణమూర్తి దర్శించును
...(శ్రీ) యుండి సకల ధనంబైన సంధు పుణ్యశ్లోకులైన.

బుధులు భోగంబులు గాంచి సత్యగుణ (శ్రీ) పురుష సంశయ నివృత్తియు నీ రచి శ్రీమహా
సమయమున కలియుగమున తెలియం గలుగ నీ సంభవమైన విధంబులు విను నిం
మునిముఖ్యుండు పరిక్షిన్నరేంద్రునకును నియమించి పాండవాదులకు (ద్ర)షత్తి
చిత్తముతత్పరుడై నందిపాలించు ప్రజలు సకల భయము లెడలె. ఇది విని
లానవధి శాస్త్రప్రోక్తవిధిని సప్తద్వీప (భూ)మండలంబు గల్పించు విధమును నిమిత్తమంతకు
శ్రీ బాలగోవిందమూర్తి సుద్విపుర మహేశ్వరులునుద్భవింప నీ బల మహనీయము నపన్నము పూజ

మైన శ్రీకృష్ణుని పాదంబులు నిశ్చలంబుగా నిలుచుండ్ర నించు ... మంచి
చిరంజీవి నీవే. ఇంక నుపదేశించుట శ్రీకృష్ణు (భూ)... ... ...
సుతయుక్తుడైన సంగీతవిద్యావిశారదుండగు నారదమునిశ్రేష్ఠ
వత్సలుడు మహా సూతుడా నదివిని సకల పరిచయము చెప్పను
వారలకైనను చింతవెలంపెట్టరాని యశోవిలాసము ధనము ప్రభుత్వము
వెల్లివిరియ నీ కాలము సకలంబున్నా రెల్ల భూమి సేవించ సమర్థులై

౨౩౦

శుం(శ్రీ) మాంత్యధరగుంభలు। శ్రీమత్ కాంచనరిపురియుడు। నాంసుతవతి
రవిశాంతురిత శత్రుశ్రేణులు వాంవాంతరిత సంపంశుతిత్యక్యసుందరతను
కట్యవనుదంచినవాంరిశితు। శ్లిష్టనశుత్తు వివిధాభ్యనకులుసంన్యస్తిగా
కాందరకాకింతడియుతతైనుతకాందరకు వెలాంపిడవేకతప్తగిత్య। కాంద
రాఢేయుద్ధులను। భ్రామగతింత వృ(శ్రీ)గచితగనం విన్యాసంచేసు.

చలంచలనవిభాగంచలువిశ్వ ం త్యకయ్యచాటులంచినచయవాప్తకతు। పాం
భుతకుల్యమ। సందక్షనకుతుకులమిత త్రక్తికుల్యలు భూం క్రాధ్యనందనులే
నం। చినవాంచాంచవచలాంకృతులు। ధనుస్సంయోంరంగనతతింగద్వైరత్నసూత్రి
సాకింతంచుక్తిడుచు కాంతినవ్యవాంతులకు విల్లుశిక్షనన్నాంచితలంగిప్రాంపులో
రచిరుకులవనసంభ్రమయు। వాంశేసుమింయు నెల్లుంగశవేక్షతలంగినపిత

బలంచనశేం(శ్రు) షశులుబాంగాం భశచేశాం। శ్రీంర్యశార్యశ
తంచిరిభిటాంచితంశంధశులగుచుకు(వ) నగా
కెంట్య(అ)ట్యకాంశ్యుష్పం వేశనకాందసు(ప్రాం)క్రికదళ్ల
నిశ్రీయుటశేగగగనీతిదృష్టి అష్టించు ధాంట్యవంభ్యుభిపుచ్చా
వనేంట్యవళ్ళ। అకురేం(ద్ర)శక్రంత్యాదశంవత్స। ఛాలాంశాచా

[illegible]సుపెత్తాగగిశతశనేళ్తింరయువిరాత్ర|నవుప్రేంపలేకశి
నవుఖారవింఛెంభిలులువుముఖించుచెంన్నరంబు
దుత్రైయాలులప్రాంకప్రాంతెలిగ|ప్రరవుగులమి[illegible]నం
[illegible]ంలఘంగనై శరవు[illegible]ంచవినవశదనారవిందంబు
[illegible]నసుసల్లి[illegible]నరల[illegible]రంతుంచుల్న

స్రస్తి|విమతపండ్రి[illegible]వికలుండ్ర[illegible]
వింసై చల[illegible]నవుంచుంబునాయ|శయసరశిబుశుత్రలోచనుడు
మునిమసత్త్రరతఘురసిద్ధు[illegible]ధ్రుష్ఠి|పరదుంరయుకళ్లి మెుప్పెబలు చన్గరితె
[illegible]ందింబిరసంరంభంబులగుచికురబృందంబులు విలసదలికఫలకం
[illegible]ంధరింపు చు|విపసుపవసు మెంతులంగుగవులు[illegible]పుస్తరుకొన|
గిరిగానుమెరుంగు[illegible]

[illegible]
[illegible]రవు[illegible]
[illegible]విప్రప్రస్తి|చయతియు[illegible]విపసరంబు[illegible]
బునశతు సేలాలుశఘుర్తిబులశరాంబులగ[illegible]
నవును గారనుశ[illegible]వరాంకనప్పురుమం[illegible]

౨౪౧

లలితపదాంబుజ[illegible] ప్రకాశలక్ష్మీ[illegible] నరవ[illegible] వచ్చ(ద్రి)వారి కలితక
[illegible] తామరసంబు ప్రవృత్తి చూ[illegible] చునొయ్యు [illegible] నరవరులం గనుం
ముదు[illegible] కథా [illegible] |పారిశ్రవ[illegible] విన[illegible]
భి ధర్మ[illegible] విధమ్ము [illegible] రయి [illegible] విధ[illegible] లేప[illegible]
శం|దపు[illegible] ప్త శ్రీ(ప్ర) [illegible] సుధా [illegible] కోరి(దు)[illegible] చేరించి[illegible]

ప్రాలపాలి కల(గ)ంధము సువర్ణ వినూత్న రత్న కుం|డల రుచులా[illegible] కంఠ[illegible]
గాని పునంబున వారి దర్శ[illegible] కరించి [illegible] రభులలీలాతది[illegible] కాం[illegible]
లలద్భు చేరగ [illegible] కాలకులు [illegible] గగా[illegible] పురుగు[illegible] ఖండి[illegible]
[illegible] ంతరత్న[illegible] లలనం[illegible] నటి[illegible] రారవి[illegible] చాని[illegible]
|క్షేమలలి[illegible] సలద్ధు[illegible] శ్రీగిరిపైల[illegible] చెర్చి సింహ[illegible] సం|(వ)[illegible]

రఘు[illegible] లారకరంగ[illegible] |తల[illegible]
కూరిచిరంబులంము [illegible] విలస[illegible] దరపతి [illegible]
ము ముద్దు కంఖ [illegible] రక్షి [illegible]
[illegible]
[illegible]

పుత్రపౌత్రులును [illegible]) వారసు(స్వ)రదమ
కుపుత్రులు ముద్దుగు నెంచుచు అక్షిలి యెడసెనలకై [illegible] బిలిలో కంబులకు వశ
మగు వర(త్ర)సుడై సర బాధితమౌ నయుక్తమై యవ్రత్తర (శ్రీ) వరనం
నతి(వి)లరు తన్నైయుత్రింతడయు వయునరసిలలో నచనుండగు నిటు సై
త్రదుష్కర చరితా సర్వజ్ఞానవిభుడును సజ్జనవత్సలుండు సర్వవిభు పొంచి

రాష్ట్ర శత్రు నివారణ [illegible] చేసి [illegible] నిటు కార్యక
ర్తునివి శేషంబు చుక్కానై వర్తంతు సంప ర్వంబులు గవు రులు గట్టుండుటం తల
కనుల్లులు వృత్త ప్రసే పెంపున సెలంపు నేర్చుడు తన్నై వనిరిపర తన్నరలు విదిపిత
కైశరాసనము త్తపొరవు ప్రంఖ్ల రలు చిర కాతసాం తలకెనతాం యు మల
సంసర్వ వలు కింపు అటు అతత స్థూం తి బావలు బలుల్లైన విరోధి నరేశ్వరు

[illegible] [illegible]
శ త్రు [illegible] రత్న [illegible] సత్య [illegible]
పేందసరా [illegible] నరా [illegible] దశ [illegible] (శ్రీ) గల (శ్రీ) త్త
(వి)ప్ర కోటిన సెకిసేం ధురరి(ప్ర) వి (శ్రీ) వ (ప్ర) కల [illegible] యు డ్త విశ్వె [illegible]
శ్రీ (శ్రీ) తవులు లా స్వైష్ట వువి గరా [illegible] కిరీటము పైన [illegible]

౨౩౧

మున్నె చతుర్థ్యధమున మున్న బలంబులతో ద్రిగుండవి। మహాతనక్షేత్రము త్రి - స
రసన్నవి సాంగప్రకారంబుతో నిబద్ధం। బులు కబుకోంగుళ్లి లంకేశ్వర
గతిదోంల సాంతపవసకారండ వలులపవు। కృతికే శిఖావిచ్చి
బునవు। నగుబద్ధిరకళగతరంబున కెబు గుడదిరిచిన। మున్ని నక్షు
రంగరధ నాంగబిత్తె దిశనకరంబులు మంబరిచి రిరాతజేస్తుబుత

నవత్రింబులుబులరిద్దను బయుత్రింపంబుత్రి ననింయు। చయుల్లొగిచయు రాంతపుంధుల
తెకుంగణి చాంప కరాంబ్రతోడ్డ చేయుబు నిలగుంల్గాం విబులతు దోరాలి
యింగ్రనబుడె విబి కనగతుక్రతునగదె నగగధరుడం డె యుంవయులొల్లువవిం
ండు తోడ నేచేమ దెంచి యు। వయురసిదవినాం త్పురత్న రుచిరస్ఫురిదనంగరుర
గుంశొంత్తరుండు నవపుస్ఫదశాంత్పు నవర్చు నంబిమ్మలొంలు వృయు యుల్లుంబు వడి

నలవిశాంతశతలబులనుంతుంత్ర రత్నకుబు మనలతోకరబులు
యిడుతునుకుంతిచెంతిలియు బిం యు కయునాంతకెబులబు జాపుత్త
తమరిగడాలం (త్రు) తంబుననతివు నాంవరవిభా దిరవడి
నరిరకరవేంబ పుంకళికాంగనుళ్లిరెత్రి కరుఫురి ధాంనకిరిట తర్పునాం।
నిండు తే... విద్యుర్తనమూందవదంరుంపరిలబ్లి విల్లలపత్తు విస్తరుం

ధనయశస్సుఖారోగ్య విశారదవ్యుత్పత్తి కారణమగు నరులకందు నాశ్రితకల్పంబులను
శ్రీకృష్ణుని వనమునచ్చించి(త్రి)వేణీ నిముషపక్షులందవులందు
దమనవనంబుల సర్వభూపాలాదంతరాళ్ళ ... యము| లీలావర
ధరశీల నిత్య(ప్ర)భాంశులు| శ్రీతతనిత్యాంశనారంబు బువితాంశ బిత్తా
సంచర్యాను తలంపులందవ పాదంతరాంతర నిందంబులు(ప్రే)మపసం

వ్యాస(పు)ప్రతి(ప్రా)పదంబు నను| సన్నుల్లించిన నిశ్చర్యాపరశౌఖులు వినుతింప
ంపరదరివినిపు పురంబున సారథిగద నని కొచ్చిచ్చెనీ| కుంతి| గాంధారింయు|
శ్రవి(గ)ప్రాపమంతుల నను| నైనఖంతలీ కామ్యాలచరణారవింద ధ్యానవర
ంచితపూర్ణకథం(ద)మునం| శైలులు పరేశుల స్మరవిధంబుల నరుసారంబా
దశిగానవ పుదుప్పు బుద్ధిరవంతు శ్రీ తి(ప్ర)కటదేవలసంతవ్యవతెయకన్య(శ్రీ)|

శరాదం(త్రి)ంధ్రాణ(యు)...
కృష్ణయు ... లక్ష్మీ ... కొంటాలు సంగమయు ... సలు ...
వశుప్రై కృష్ణ(వ) కంశంబి దంతారాఘువ ... తిపుష్ట సులపాం
ధంల| క్షిలసదలంకరిష్ణుల నళినసపాంష్ణుల రావుకళ్ళష్ణులకింపు|
గారద గాంతపం(త్రి) చర్పవన ఖ్యాగురాపువసీర్యాగాలవా ... కీరనృతసర్వి

శ్రీ

౨౩

పూజాక్షితసుకీర్తి శుభ వంశజుడు వంశసంభవా ॥ నీశ
వినిపాంక్తసత్తుగాంబిలంబింబయ్యిను నిరుపయ్య నీయ్యసుచిష్ట నీత్రికులం
శిరత్ని యపుచతరశ్రమయె వైనమూం ఖాం త్వులకర్షయులాంప్ర ॥
తుయు ॥ మింతుచర్చిం చమకిం యుపాలు వెంబు తలిదిశ ॥ శిర
రూపంబులుగా కుంతయుతే వరు ॥ రకరాబకై వలంగాంది

ప్రులక్ష్మీ యరాంబక్ష్మ వలికి ప్రు శలు భాం ఖిలతాం సాంత్వయుత్తి య్యవ్యయ్య చను దెం:
రఘుం గ్నాభాం క్షుంబిప్ర నవరాంకు వ్రేచిప్పిలు సంప్రతి నిధేశ ॥ నిశ్చయ మొరు(ప్రా)ప్రులు నిరుప
వశ వీర్తు దర్శన శ్రుణ్ణ చింతన సాంద్రాంద్ర శలు దుర్ధర్షంబులు లక్ష్యుర్వ్య ॥ నైవ ఉవా
తీర్థం బుస నిష్ఠ నాశక నేలయ్యు వయ్య దివియు సుంగాంక ప్రశంసు యంబు ప్రసన్న తీర్థంబు,
పావనంబు కైయ వేరు ॥ సత్పురుషులు దర్శన వర్గాం త్రంబున పావనంబు కైయుదు

నిజ వారల కుపపత్తుండు ప్రతు వీథా సారంద
శరతుతెంగ ఇందుప్ప్రైన విద్యా దర్శనం బన్ని గాంది ॥ ప్రతిబంధకాంగవ్వ
శివ సుల తీర్థ నాగదాంది ॥ బుగతిప్ప తీర్థఫలం తులుపాదుబు
బునను ॥ శుత్పిపుల బహుయంబు ప్రైన దివిగణా వ్వబుడును ॥ తీర్థదేవతా
రవిసెంద్ర యుయ్యానియు ఆదితేశచంద్రా గృహ శ్రీ

సాదారాంబుమూరుతాంకవృశ్చవాంతిస్కృనమయులావి
త్రికులత్రాప్రవయుంవరాలరప్పయూ(త)సేవ|జకెరొవళ
తకులయూర్కురూనగగళరడు|రాయుడుయుందాచత్రులు
యులువినిరాయంవయుశింధ్రులువి(భ్రాంతవ్రా)దయు
త్రునకిల్లినిరి|దేవాదంవయునుతల్పువిదూత్తవయులైన

పరి౩౦పదత్తేశ్వరాంశరంబులలనితవరనిలిబ్రిచంయాగేరవంత్రవయులాభావ
వయులుశైరయుదురవింయుప్రి|నల్లుండెదాంరు(త)రయురయుల్త్రివెన్నెనఛువినితి
ధినిరామయినీరు|రాంరులుంవుస్పకైంయాంభిరంనవయులనుయుకయుల్లనింయు
త్రింయుాంరశుంతివయులావాంర్తవూం(త)ంబునరంవునకశిల్పనను(గ)రా
(త)ంరాంరుద్రాంక్షలయునుఖవనైరరువాంరరూంవెంరావింతులప్మైంరరుం

ఉనాలాత్రగిశరశల్లూంనరతయుగలశ్రీవాంచ
రయుంబులునుజితత్రుల్లుభ్రాక్రేయయు|నళ్ళితవయుంకేసులు
ప్లురలష్టుండాతినేస్రుంభిక్షాంరరయుబులగువాంరలిం
ంబుశభక్తికుండపెత్తివయుపుల్ఫైంరయుష్కుంధరైకాం
దుపయు|నిగయాంత్రుపల్పైనరంయుఫచేనినగ్రహాంహాం

౨౧౪

చితవి| భవతింతుచరి (శ్రీ)ంబులువివి (శ్రీ)ంబులు|యుంచేదివి
శ్రీకాణిబుగదుత్పత్తికి తిలదయుంబులరలవాళుడు వేరాత్తం
గాంగవర్ణా (శ్రీ)వంధర్మంబులంగీరదిరవిపురుషసూక్తం
వేదంబునరిత్యపవిత్రా పవిత్రరూపంబులు దేవుడుగాంనం
కర్మంబునకు సుందర్శనగణించిరుం దయుక్తవర్మవి
బువర్ణ శితవు సముద్రాసంబులకుంభావం దలంపవలయుం

యుక్తిరదతుంబవి విదభురుంగం బులవై రాజలబదు విధంబులు| శ్రీదిత్య
బుళక్కులతకర్మంబులంబదగిరి| లీలాంతవాదం బుయుక్తి రాదికదుర్మబుల (శ్రీ)రాం
బుకవిధిహోర్గంబువిదతంబు చేశకర (శ్రీ)ంవ వర్గరూపివి| తపస్సిద్ధాంతియాని
బదుగాభ్యార (శ్రీ)ంవ రవులంబునక్లు (శ్రీ)ంవరకులాంగిశిబిరక్షించితవువరికు
దావితప్పుంవదిరవులంగ రస్తుపంబుల అరుని| నీకలనవుస్మరింవ దవునిబవాలు
బునర్భుయోబుత్రిరత్సుకర్మములక్షుల్ రాతవిద సుంకుంభింతుతిభక్తివందనంబాశ్చరించి|

లంకాధీశవరాంబంబులు శ్రీరవబుదయు శ్రీశు| భక్తికరూపాఖరబులం
తుకు| శిష్టమిళరక్షణాంబునుంగా వింప్రాసునుం దునదివరయుసుం
దరబుంపులుఅనీచే ఉపరిశుద్ధ రాజులగాం వ్రాస (శ్రీ)ంవ పూర్వరూపంచైన
ప్రాప్పుండను| తరాలయాంబునసిరాంతత్కరితపంథ శ్రీకాంతుశ్రాంపాంల
విధంబులకు ప్లుశఖినం దింబిదయుంవులరాంతకుచే తర్కాక్షమర్ల (శ్రీ)రాం
దాంపస్సైరాంత్రవటులరాధర్మపద్ధతిప్పులువుం సింహాసనుతలరాంబింకపంబు|

ఫత్తృప్రవితతికి గంగాతీర్థనాంచెదు సుఖంచరుండు
గవేయబుకొంచరు। తత్త్వము నుబ్బారయు నెట్టిదుష్టకర్మాలనై
డ్చుప్రాప్తియొద్ది అరికేవసు నను పుంగావి చూత్తు కృత్యులు అజ్ఞానుమం
గప్రంవము సంస్కృతి ఆరిష్ట నెయ్యు వేల్పు అనవు డుఖకసు దేవం
.యుదభిక్షించి చెంతుంవము నీంద్వాల చెంతూంబుకులం గాంచిం
ఛింబరిసమూన్తి రిచి బులుక్ష్మింవి సూంచరుంబులబివు

సాక్షుల్ఘులనదుంతూనెపుత్రిషప్పుర ధనిషనుయుత్తసేతుల్పిక్రిజూదరి విజనసుదేవ్రముల
దిరుధర్మంబులగానా నీష్టుదిపలంపుణ్యులదించు నుంగా దక్షుపవ్యదేవరుషి పితృ
చేతనిదీ ప్రశ్న్య శత్రుచరక్షనంగాంధవ్యంచసంబుజు। ధర్మిందుంచితిరుగాయుగం
ఉం।వయుని పరులకు నదియెబినంయు వయనపీంరలు చెప్పిన యుద్దుల్లు వుఘలను
.చిందుర్పుంగా ప్రీతిక్షోదంతంబుసపువాచంద(పా)విధంబుసనక్షూం దక్షు
దక్షిణాలందని। పాదాచరిస పేతుంతృంయుప్పపృధసన్నాసంబూరాదా.

గబ్బుప్రమూలమిబ్బి విదివిభ్రాలబరుష్ట శద్దకీకవమలం [illegible]
రుత్త్వయులు [illegible] వరవిం [illegible] ప్రశ్నలచేసు [illegible]
బుదశి. యకశధరశి। వరదేవరు [illegible] వశనా। [illegible]
చేశచి। దినకరని శులూరవి [illegible] దిక్ష [illegible] వలరయు [illegible]
క్షారీసవీతుంత్త- వీద్యగానియుంవక [illegible] రంబు వేదాదదృష్టి
విదిధమునిరత్న [illegible] గావిచిత్రాంచరస్పదతి [illegible] ముపూ

తానులెప్పనంబుబుధరింబుంచిబిల్లలత్రూ దేవమునిలంధురాబు
కేశవము ధాత్రిపకంకరబినాళకుబ్బిత౹ రాత్రులకంముసత్ప్రరం
కలువాంతినంతునవులనారి(ప్రింతుముల్లాక ఆతిమధురాలరాప
౨౪౮ ంతుమ్మసత్తకులంకరునంనిధంగులల్యకతిలవిభ్రూంళ్ళగాంబ
రునెత్తిలేలవాగకోబు పని చనిబుల్రతవెలదిగీ తిబుచురలిపురలిరెల్లహూ
పల(ప్రాంత్య౹ బ్రహ్ములయుపుసకగులింపునుబుంకులత్తిరాలెరాంచవపే౹

తాకెరంబులనుతెతసత్కారకలబులత్రీతులుంగావించినవారలనుదలిపాకను
పాశులనెంతంరయుబిల్లవిగకెన౹ న్రాయుకమాత్మఖిబ్లైతులగాంశక్రియుంచిరిణావదని
పులనుపాంచికథలమునెరా౹ పారలిలదలినందుండ్రుమునులకతనకేవ
రణికాంతమునుబిల్లిబతవాంకలింబిలీగి తారిపినసంకమునుబిల్లలుమునుశుంభ
దకలవిందే[పదృనాళ్ళఖ్యకపాంతబాందే[దేవదేవంతునమునితిత్రిగరిమునుయు]
గ్గమ్ములంలోకగాలువున్నకరక్కా౹ బ్రవంతులుబలశ్రేష్ఠులాంత్రకగదరంబునకైనేటల్

పుంతెనాంత్మనిపాసంయులతఘుంబుస్తిరధిమునుబ్లుత్రతల
ప్రినాళ(ప్రాతమును త్రాడనపటుధరాంత్వవిమువయరెలాందలింపులకెల్యు
పుయూతునెలఖుంతాకల్పావుబుఖిందారెబుబ్బుబిఙరుకాలలాదిరాం ది/
పదాల్లి పురంచరిచినపల్లవిరనిఖూంత్రకృష్ణదిపులలక్ష్యరపించు/
పుధత[ప్రాక్షిపల్లుకిభూలగుచునకటిగాదిరంతబ్బుకెబ్బు(తె)పుబ్బునె
పచ్చిపుక్తి౦లిరంతునంథుబుసెబ్బుఅవతీకరితలకెల్లావాంశనీతెంధు

భూషాదశావతారస్తుతి [illegible] వీతాష్టి స్త్ర దిలీపఖ్యాతి నగునుతనూ
సుంతవ్రాదిసంవరణం [illegible] కథ త్రేగ్రికంసులభా
కంసచైద్యభ హా (భ) త|నేరక బు కాత్రనలు ఉయవనసరనారదులు|
పరమపురుషులు కంబు కాంతులతొ విం కరిసి నంబుషి| దాననే
తమపైన గురువు వరార్పులను| మిం(ప్ర)చ్చావం [illegible] కరి
శేశవాయు పైన ము త్పు(త్తు)ల పురలం దెచ్చి నామసంఖ్య ననుంనదు ॰

ష్టవ్రతము పురలం గా దెచ్చి [illegible] కపులు [illegible] సంను తుల్పరుంగ
ల్పు కనాపులు లాలు కనే వారికా సి తెల్సెం సతా త్రిఘతిత స్పరపు ఘాసనపుచల్లి
ష్టుచవాన్నకల [illegible] ఘరపు డిపి నంబు ట్టిషు లంబులు పలంప
నవినుతు వారపులారయుపుల సింధునే కపంగుల వినుతించువు నిల్లిసి యాసు|
ప్రాంగణంబు పై ప్రకాశింప| తంత్రధరుపుం దిరంబున నుంత నారల నద్యాలు
ఖంబు నివాసింబులలం [illegible] దేవకీ దేవి [illegible] తమతల్లి [illegible]

వినవే నలుపులు ము(త్తి)ష్ట కైశొ కం నెలత్తె [illegible]
యారాపల్లు రవికెదే| [illegible]
[illegible] సంగతి [illegible]
[illegible] కాలంబు [illegible]
ని చేత ముగుడం దెచ్చి గురువత్స [illegible]
దుకుధులకవారి [illegible]

౨౮౪

సృష్టులు తమంబులాంగకపవచి౦తి [illegible]ంబున సుతలంబున
లక్ష్మణశాంరవృం రిచత్రిపాంఖులసుశక్త్రభాంఖుల [illegible]
బుండగుచుంబుజాంగిరిత్రిప్పుని [illegible] కాంచనాంగసేవలు
ధూపంబులాంవిశ్వరూపాగ్రులకును [illegible] కాంచనపాంత్రిసం
[illegible] సితాంశదబంబులాంపృతత్పస. చరణులకును। విలువల
నకు [illegible] సమృద్ధిని [illegible] పుండరీకాంక్షాచరణాం

కుండలనికర్ణంబులు [illegible] లంతా చరము దింబ్రసేసుదముదశక్షంబాంత్రృం
[illegible] నవర్ణిష్పులరావు [illegible] లబుంరు [illegible] స్తులకొంయు చేయువరి వింత కానిం
అనుంచిత్రచ్ఛురలాయు [illegible] నసర్పులకిశవాం।వినసుత్రిలంబులపాంథల ధ్వనింబుగ
గత రత్నవరస్వార [illegible] పంబులాంబుగన్నై [illegible] కుసు।శాంగరుసరప్పుగాచాంనవస్థ్రే
నిమంగ్రుని [illegible] సలరునంట।రంబుల్లాంనీలఖాంబులాంచధాంబరూతప్పు
రవిందంబులాంత్తు [illegible] ళ్లుంబులుతో రంభాబులగంధరక్తి

[illegible] త్రృంఖున్నులనసాంరాచందబువకరులి [illegible] లంగొక్కరత్రగాశ్రాంరు
తొంటనురప్పగాబుసుదెంబికునుంగిరాంగగనం।బునిరకుతురూపాం
చాంశ్రునుధ్నిరియుశృత్రై [illegible] గురుతిరాంబాంగరుశాంరి పంచనరాంది
పలాంబనైవేదనింబులాంవేదవేదుప్లిలవికుసు।తనరవిసూంపృశ్యత్రిగ్రహాం
నవిశులచిత్ర [illegible] కామలయుద్గాను।రోచనముల [illegible]
మాంచెరంబుకొతకవిరుదద్రుసుపూత్రినవరంబులుపాంగాంగుర్రికాం

యుం(ద్ధ)కాండము సప్త
వచనం

గ విభుని దాపుకు పద్మిని వినుతించి యు[illegible]డుడు
దళ శరదాంతుల వలెరాటి వారు రాంతు వాం
వినుగాం సనవల్లి వం। కై [illegible] దశాం యుహాన్న
వందినుం వింపగాగ యుమాణి వరుల్లు భవ
ముల్లెరిడు త్రిగానచు చిఖి భవనేరాగ వం
నైకే రు ఘేగులా శత్రువు రుపై వివలు భాండు

తుడ నవెం భీగవత్రి [illegible] రెత్తుని [illegible] రు [illegible]
ఖుశిరాంగాం యు విశిఖ [illegible] పుదవిత్తాంయు రదాంగధరా [illegible] యు వె భక్తి [illegible]
వుని దేంయుపవి (త్రా)రి (త్రి) విస్ఫుర। (త్రా) డుకళాం విరాళి సుదరాళు వుబుఖాప్త ర
న్నాయుం లత్రాం బద్ధుపత్రై। యుదమిదం బనశేరు త్రాయుగత్తిం నేపాం రుకురాం లోం।
బున్నతిం విం పదయ్ నుత్రైరవు కేవితి (పు) భవ్య భర్తల్లు గాం మహిమ [illegible] పిత్తే।
త్రైనతత్త్వా) రవివేనపత్ర గుణాముల్లల దేవతలందు వైర్స్ రెయ్యకుయ్యరాం నభపత్రు దపత్మ।

వలకాం యుష్టనవ్ (ప్రి)యమాం [illegible] పుర [illegible] రు [illegible] యుత మలుని (వు) [illegible]
భీమ తేం [illegible]
రత్నా [illegible] బుబ। (బ్రా)హ్మణ బెం దళిత్రుభవళిందు [illegible]
విదమ్మ నిదుతి త్రినారుంగ [illegible] రుసవ [illegible] కింయుత్త [illegible]
శ్రీనిగభక్త నారు (త్రి) తులు నింపు నాంపత్తి శపముం [illegible]
ధాభినం బునగానికాం (శ్రీ) తత్త్వం బులబే। గాం నరం [illegible]

నైనశివపుత్రుదవు బింబ్ఖంతరూకారవా ఇట్టియెవ్వుడే పాంకెల శక్తు
రుండక్షు శశిప్రపాం ప్రపుష్టి నేషమంతయు నిశాక్షుప్రులంగా జ్ఞే
రుండక్షశశిప్రపాం [illegible] చూంలికిం
వలెంటాపాంషవయు వీగడవుము। క్షేంతుల్లి తాంపుర చూంలికిం
రయ్యుదుము। నిష్ఠులి శివిరాంరలు విబుధులుంచే శిన శారద్యంలాం నే
త్రశమంతనుగంబు నసాము లిచికి భాంరద్యర్యా నపరుషూరం
దృష్ణుల్ దియూంను కథరాని లూంబదు బుట్టుండని శుభ్రశరా

ంత్తినిశ్రీకాగతిష్టూంష్ణు విపంటబుంతశ్రీనింబపసత్తుంజీ ప్రంగా ంభీ కృష్ణంతుం విచికితం
ంతటుమేను కెవిలిశిం విపురి విరపున్నెని యంటు [illegible] కతక్తినియుక్తర్పుంరి కంటి వేతార
ఖాంత గంనసత్తుంభురిం శ్రీధ్రనాథ యుంటుంటినిబుసు దెం చితీ శూర తోకృతారి క్షే
తీ వలరయు సనికరం బులు వింగ చిరించి ఇంచి నప్రుంతలి ం చిత్రు బరడ్డి క్షనివా
సుయు। ంతివలన నంఘులాం స్రూరురువృక్ష మ్మెరి వాంబాక్షాం ధట్టి ఖప్రదు। తనస
పమ్మినోటురు ఖి సుంతు। తంన్నిమిత్త వహ్నునను వాంరుద్ధగిలి శెరవు। తృప్తిపున వెంతు।

వైశ్రత్రమూంగాంబులనెరయు కేశంబో తెరిప్రింపుం నత్తుల లాంకె
వెధారతుగ కంతుంవిమతుక్కినిధాన నెవుట్టి క్షేదాంలి [illegible]
త్రజూంది త్రిక్లైంఖునయు దేవాంయు ఆయ [illegible] పృష్ణుంధరాంపలి [illegible]
కర్తింబ్లుమ్ము నంతోషిల్లి యం [illegible] నింతెయు దేవు [illegible] తృవి [illegible]
శ్రీ కృష్ణాంవం వచ్చన గశింబ్ను రతి కేళ్ళియులన [illegible]
తృరంత నాట్లాంచెను నూ। వెయి [illegible]

[illegible] పన్న [illegible] కారాకు తిరు [illegible]
చెప్పి దవంనే బున్నెగ్గి కిరులాగ నెల్లరో| వియప్పు దబ్బె చెనీ తడ బారు
ంచు ప్రసాదించి రయు కెలగు చు కీర్తి యునెవ్వు ప్రియులుపెగుయగతిని చెం
ంతెలియు పేటు కనుగొని చుకు శిరె నీకం శిరసులని బునంయు (త్రి) కళ
దవాప్పు కొల్లిరులు దొరుగు| (శ్రీ) ంననె తాం గాకియు నిత్తి నను|గంనం
చుప్రై వల త్తి కంతు [illegible] నెంబులు నెలాలయు చంది ప్రిన

దొక్కి [illegible] నవలి దవలచత్తె గ చాల ంయు గెగ్గ దేవ సెవా వలు పత్ర
ప్రెస్సుయు వెను [illegible] నవారె ప్రై రవిత్రనఫల యు శత్రునీరల దోసాని యుప్పుంతు గాంథారు
దిక్కి కచ్చి వారి చరాంకత్తి చ్చి శిరు గారాన్ని తుపు| చలి చెన ను ముత్తి గాని వాం| రం
బలపుం [illegible] బున వారి| స్పుని చిన నద్దేవ కెంయు నఫు| ఘునెపు (త్రి) ప్పై వం చెం
నలు [illegible] చుకత్తు ను త్తె త్తు న వె [illegible] యువయు యుప్పు కాంగ గిచుం చోప్పి నివాం
నార్లు నె వైపు [illegible] పెన్నం వింతు మైక్త వృ పం న [illegible] బు నె ంయు చుభగ (౨)

శరతులగి [illegible] ంయలరు
కెం నేతగి విచవే [illegible] వలె| శ్రీ రమ్ము [illegible] వ్రతువ [illegible] వెఫు వి
దొక్కి [illegible] ధరం వపుండ విక్కెలు యుంబు వారలు [illegible]
రంకలి శాంత్మ కరెపు [illegible] ంచు లుదిగ్గ న చేవగాగ| కెం [illegible]
చవిరంబు నను నిచి క్కిరంబులు వయా [illegible] చిబు రంబు [illegible] వతు
పంతుం త్రైనె రవ్వెంగ పాంశి యుంగ సంగము ంబుక వి [illegible]

విరించిశిపవనాగెరంబు [illegible] విదయ అబ్జకళత్రుంబిడుగాంచ చెల
రంత దేవకీదేవి [illegible] శమునం [illegible] నెయ్యకయ్యచొచ్చిన రాబుర (గ) ంటురు | దెచ్చుట
దలిబిబుగడి [illegible] రుకగు [illegible] ండను [illegible] సత్కృష్ట [illegible] ంబు | బ్రతి
నెవివరము నవెంత్ర్బు [illegible] నా [illegible] విధవలంతరయలు నాకల
నల్కీ [illegible] సవుడ [illegible] గుర్తు సులెనరు (ప) ఖా

[illegible] రిదయంబు విధి [illegible] రు [illegible] ధరించియుంచి | వృష్ణు నవల తలిదండ్రులకు
కంటి [illegible] పరుచు దేవకి కుమారుని | నచ్చిరు పదిరియు దిండయుంత రయు | [illegible]
రింత [illegible] నతిశ్రూలి [illegible] ధర శివరరయ నిన రాబు దాయు నిత నింబెలనియుబు
నుదర [illegible] లంగ వినుపింపుద్ధి వికాల్యుంయు నపుడు నవాల్య సతనరయు
[illegible] వము నునుండి | [illegible] లోచరంతోడ నెంయుచ్చంబు లకవిమి | బు [illegible]

[illegible] వంధనంచి [illegible] రించి గగన [illegible] ంబును నిబ్బ [illegible]
బ్రతి రిమారయ గాగాత [illegible] రయు [illegible] వరయుకు
కలు [illegible] నాంధవాం [illegible] వనబునా [illegible] నిసవెరి దరి [illegible]
దాత [illegible] రి వినవంతరయ [illegible] దేవి విభుని [illegible]
తదారయుము రాజ్యంబుం దరయ సుంద [illegible]

త్సారకవెద్ద ప్రశస్తికేసేమ నల్లితె తనరు జుంతవన నైత్తుగ్గ గింప నాం ప్రదంశ
గశం బునకుం డిబునసద్ధ రి తిం రలదుప్పార బినం బులు బుభక్తి స్వవ రం
సుం డ్రు నవనరం బునయు కయ్యా [illegible] షుబుధుతత్త్వశల రక్తతి। దా
త్స్రు ఖిత్ర సేరయు దేవేం(ద్ర)త్తురయుం డు। నుడుచుచుయుండ న
నసుంధుం డ్బుపు నడుచెయ్యుటిలరువా రశ (శ్రీ) నే (శ్రీ) ననుషం భవ

రపుటుండ దయ్యశుల్యుం డుష్ణు సుఖ(ద్ర) దర్శనెలాంతప్పపె రింద [illegible] త్తనుసుశం బున
బులనశరంబునసుబులాం బిరపు తనము నెలాంరధ స్వభావ్రధుగు నంతద్దీంగ
వులి బెరిరయుంగ లేకతగనలంకనా డ్వా। భలాం మాం వరత [illegible] పసుల బో। రా
చలి గే త్రి త్తుల్లగగు। నసము వారాగు పెరాం వాం నాం (శ్రీ) ం బులకై పదా। శి ర
నారలువ ద్దుం డలాం న్నసల్లవితవప కి న (వృ) చుని గాం పవులలాం కృకు

సదతిజ్ఞాన (శ్రీ) దంతి వెళ్ళం బుధరియుం దాదన్నిర
సుప్రత్యగానివానరాల్లం బు చినుసంతకు నప్రుసు [illegible]
బింగానెం రయుం త్తుసుం దవివ్రతయునసుదక్షిణ [illegible]
వెలాంతిం నన గసనారల్లియ్య అత్తుల్లి [illegible]
తిం దవరా చ్చుక। బులరి లు సుంద సుంద దుగ [illegible]

౨౧౯

శాంతబుధానాంచ స్వాధ్యాయ విశ్వవిరించి ప్రీతకృత్యబుద్ధియూళ్లు త్రినిచె
హాంకృతిరి || ౧౧ || ఖాతకులను తిం(ద) సధనకల్పతరు నశుగాంధి నీవునౌ ||
మనుతృకాసిను తాం ద్వారుల రక్షింబులు చిత్రబాం ఇరు త్రంబులై శోర్థు
గుడెంచిన సర్వులు నుండు పక్షదేవతా సాధుల వేపుల రుసు మత్రంబు వద్దని || తా
సొంపు శాస్త్రిలు వ రతి కాడి తుంబులై రౌ || సలలితవేళ్ళు పుండల సుఖ
అతి నానులు || నా ఘనకరాం నైన [illegible] గాంభర సుదు పై రౌ || నిర్మిబరి

ఛత్రదండ [illegible] చామరాదులు చిత్రవస్త్ర [illegible] శ్రీవరశ్రీ పతి తరు శర్మ శర్మ
భారతమాక్యుల చిప్రస్తుకరస రాందుర నబు కృతి రంతరంగ దృష్టి || శ్రీ తవి ఉతుండె
టు దత్తతింపశాస్త్ర్యులు వీరిక తెగ్గున బిత్తు ముద్రాడు చుం నంత నైన్ర గాదం
సనుగొండడెచెళి రుప్ప ఘటులెటులు రాం (వి)శర శృంగ (వి) వం (వి) శరయూర్తి కోరా
నడబారసిన సుద్ధగ్రంధరు టుట్లిట్ట్రైరౌ || పూం శివశ్రీబిల్లవరితకృన్న రవి
యిట్టు ంట్రు చుం నశ్రీదాం దట్టు [illegible] || (శ్రీ) కాసన్నుగాళ (వి) స్తుభ (శ్రీ) శ్రీనరిత ఇన్నపు

శ్రీ చారళము [illegible] || అతరుణి శిరకు త్రిం తుఖ్య శర్మ
గుడ [illegible] బునసు శరాం వారియ వేరుచూ చెప్పుడు నిన్ను [illegible] ద్రుసత్త
శేషం యపశ్రీ క్షేత్రవ నిమిత్తంలు వక్కలు సడళిప్రరంబు వేలంచత రియంత్ర
భిల్లు (శ్రీ) రక్షనా రాజవి చెప్పె రఘు (శ్రీ) రక్షింపు బుంబి రాజవశ్రీ సత్రు యుండ
శ్రీరంగనాంబు శాంతి వరప్రత్రశిబాం మహారౌ || లలితవి (వి) పే రూపశ్ర
శ్రీనార [illegible] ళ్లు నీలియు రవంబు పెద్దవురాని [illegible] ప్రచుంతం

నుగానత్తురుబలంబుతేవపత్రముననావిగ్రంతబిరవాగకెన
వా ... రత్నశ్రేష్ఠశాంతతవప్రస్తప్రరంబికెనకతిగగింతపబలభద్రుండ
సతిసత్కరగంబిలవరపౌరాళ్ళువిపృదుమధురభాగహారాంబులననురథ
పరిపుత్రరాగహగాంబరకృత్తత్రరదానకిరకభునంబులగురరాం
పరిశ్రేగనకేంద్రనకెల్లినియుగనరనాధవినుభువనప్రసిద్ధంబు
సేన్నారద్దునతేపారాగారగబిరకరెరుడతెల్లచరితుతత్రోధుం

యనుప్రుడరంగవెల్లుంద్యుననంద నరుండుప్రపంతగనందితశ్రీదండధర్మ
వాల్రక్షణనిపిలరరుననుయిదక్షిణాంగరనపుభునిత్రైవడిషలుదిభూపతగరకా
యిరవిప్రెత్రంబిడపుళ్లుగరినాంశ్రేనతంతునుసంధపష్టసత్తెను నంబులక
బుగదచిక్కంపెనవుబుకుప్రిగతికెంబుభుముయుప్పుకెల్లస్వనవుపభిమతంబు
శదిపించుమనుపరిదేవతిశ్రీతుండుఘూంత్రాంతకునానవదర్వుగాంభ్లను
తూరాంత్రునకనఘుశాస్త్రకొరిద్రంగధగుశ్రీతదేవ్రత్రసహికొభూరాసారెల్ల

శ్రీత్రవజలంబులుబుద్దవహింతరిరంధుముండబిపవపండరభుపబలా
పుంత్రిత్రిప్రబెంధిసంగనిశ్రేష్ఠుండరావిలుదల్లెనభిగపలుభునగదా [illegible]
లంకవిరింద్రపుప్రుతుంగయుగనయుకెలంగాధిరలునేనుత్తవపటుంరులప్రతి
గానశ్చుననపువ్రభులకలుగాగాయరాపనచిశునకయిరంగయప్పుడ [illegible]
దశర్పునమింధిలనుప్రరపునాకిలదుత్రివరిచాదరం [illegible] త
మ్ముతానవత్రీతృపాశయగాంబంరిపపలుపలభాద్దుకిళ్లా

చరాలకొల్ను
శిత్రపంచ్యు
సాగర

...గాలిగాచిపరిత ...ంచుముచిగర్జప ... ధర్మవుననుంచె
కరంగుడ్దె। ధర్మపనులందు ధర్మగతి ంరచాముకేతర్థిఖరింప్పు చుం
రదీపాంకుదేవుడు(శ్రీ)। చలిష్ణ।రామా।అనిత్యఅరుణి।చిచిబు...
పితంకడా।చంత్రు(ని)।పంచాలు।వంతి।శుశ్రుసేతయుచు।శ్రీలాంచి
తకర్మారచిందండగుచుదేవు।రాశలకరుణాంషి(శ్రీ)(ద్రుపుద్)పింబుంచి

...కపుపరిత్మ... గుచుంచ...ంకృతేయవాంపమత్రుపులాపస్తిగత్రుస
...(శ్రీ)పర్చారిస్తగతప్పాజొ శత్రుసంతతుఖాంతిబుచిరొతకర్తై।ఙ్గప్పుచు
రుతకర్మ।పర్తించుఇ। క్షత్రేనులు రేంకపు.చెఙదర్మైనపులునులనంగప్పంచె
శిరంచుప్పులు నిధనక్కు(వ)చంతుంబులు కొతురత్చి।కెంచింప(గ)చచమధ్ధి
రిరాదర్చంబులన్పైనాపరపారుంబులగాంచించుపు।పుతుల్లపయు(పు)

హతుకెత్తుభిర్మా...కి...పరిచ్చిర్దిగాసురరిరితవర్ణ...
గ్ను కలిత్రుంపుచారలంబుగాచితత్రుంచరాభూరు
ంబుపచ్చకత్రదేశరాసలగుతిక్కత్తి।క్షత్రి।రరు।...
గరుత్త్రన...రుప్పిచిణారొ।(శ్రీ)రత్సుంతరికాంత్రుపవచుదీ...
పురంగ్రంబులిపిదేవ...ంపురేకపులు ...యుంబు...

నాలుగు [illegible] మనంబున వచ్చిం
కొలిచి కిం [illegible] వివిధ నవరూపరమించి యుండ్రా | తాను క
కన గన్నొత్తి విన వృ[illegible] వచ్చు నరవమును వారాక్షిరాజిం
గుమ్మ [illegible] వీనదే వృక్షవారి రిపుమవమురదు వారి దివ్యంతరం బు
[illegible] సుమనే [illegible] వలం | ధిరవము [illegible] కాలమయు నీర

ప్రవర్య విధులు వారమలు [illegible] నుకలు గానిత్యాను [illegible] త దేవంద నను [illegible]
సాంఖ్యలో వనుదు దారచరిత్రుడు పాఠగ శ్రీ సూర్య | బ్రాహ్మణు ఋషీ క్షేత్రలోక [illegible]
పరమ కాంచుల | [illegible] త కు నీవు శ్రీ | తులసి | శ్రీరంగులు నలు [illegible] వెంబడిలు [illegible]
న శెంత [illegible] వరుండు మునీంద్రులు [illegible] వారి లయ క్షమును దివ్య దేవల [illegible]
[illegible] దేవరలుండు [illegible] రువా [illegible] వారి [illegible] ప్పొంద మను పంగన

సం [illegible] పాదరు [illegible]
దాంతమ తలిచేన రవిచె [illegible] వ్యాహి [illegible]
హరా పరవక్షి రిరయిరమ | నే రమనర క్తి పేరాంఖ్యు [illegible] నమదేం
చేపర రాను రారాడియు | [illegible] రులు [illegible] సంభ [illegible]
[illegible] నం భ్రలలేక్షి [illegible]

౨౩౧

చినకల ద్ర రచికల శౌచవిధులల నెత్తె। పెరవధులక్క దగగి
నూతిశౌ [illegible] చరణాంబుధి రవియూల ఖిలపవనరాణికద్దూం
తత [illegible] ములు నెరయల్లి వులరనునగగిణికి [illegible]
నతలించు నె [illegible] ల్లుని [illegible] వుం। [illegible] లవరించ్చె
[illegible] [illegible] శయుల్లు [illegible] లో కవిచితంబై

[illegible] లతులలు [illegible] (౨) [illegible] ఖంధియిన వుల్లు [illegible]
గవని రంచిన వలులు। [illegible] గాంవించి పరి [illegible] విధారంచ। [illegible]
యుక్తునకు [illegible] సంతుసంతరంబంచుంచు [illegible] శుండు పర
యం [illegible] గగా [illegible] వులందు [illegible] రమతి [illegible] పసుధీ
నభవరా [illegible] కంబు [illegible] కుంకొ [illegible]

[illegible] లస్త కంబులె దీప [illegible]
[illegible] రవరిపవ్వు ఫలములు [illegible] రగంచుంగ [illegible]
[illegible] ంధంచు నంబొంధి [illegible] రిపు రవ [illegible]
కరవి [illegible]
[illegible]

షూ(త్ర)ధారి వేషంబులల నాశ్రవచందయున [illegible] నీ చిత్తంబున
లుదురె। నిరంతరంబును కాంతి చిత్తస్త్రై [illegible] పంచనముద్రైన దొరాంగిం
చ(ద)కుదేవకీపు(త్ర)కు [illegible] వినుతనారాయణ [illegible] చరిత వేద
దిశంబులుండ-చే। విపరిచరి రేఖలు ఫలు నెంబులు పుదేరయు త్రవరం
(ప) దీగ వనుండ్రైన బు నేక చ(క్రై)వర్తింగరుణించియుంబుద్ధిలాం [illegible]

[illegible] ంపల్లంపశ చక్రస్థాంపుల [illegible] ంటే [illegible] వ [illegible] పశుపతవశ్వేరు
(త్రు)లకు నీవలన కోరికశ గణ్ణినారలయు నిర్వైన నిత్తు త్రగదాంచయానికంట-చయు
వేన్స్రు। శ త్రైమనస్ప్రాయ్రపరి తెలిశ్వరులకు పురులస్యు [illegible] ప్రరూలాంతవలాఖ్యిచియుదు
బుసులాంగ్కిన తాపసపంధ్రి ంచేనిపుతుచన్ను [illegible] సెంబి పగాదవంచశ్వరాయు
కంబా [illegible] నారలు నంబుల మగ [illegible] నత [illegible] గ [illegible] ంపుకుంగాం నిద్రింబు

ప [illegible] ంగదవ్ [illegible] శుల [illegible] దం [illegible] యు సదల [illegible]
[illegible] ంతెయు తెలిశి త్రియ [illegible] దు [illegible]
నంకర్ణ్రకరిరక శత్రలోక [illegible] (త్రు) [illegible] యు [illegible] కాంత్ర
పలు తేనియు భిత్రించిశ(పు)నంసుంరడ్ర పుంచరి [illegible] తు నియున్న
[illegible] దేశంతయు న్నయు (త్రు)తదేవుంతుసర వెలం [illegible] ముని బు

లంబిసుత్రశిఖా
కౌంబ్జు ౞
నం౧

ష్టానసుధారసతులు౦[illegible] వెత్నం
మునఖరలషిశాచకత్తరిళిసూ నలితే[illegible]స్తారకావుతర
రిచిదనతలమి దద[illegible]నిరరంబుమెం నిరితలగ్గ[illegible]వక్షుపెరా
రిం తసతై వి స్ఫితితి నెంంతితా సుళసుననె న్నితెంర
తనతల సూరప్ర[illegible]తెసుళెనెలంధుం రిలిన్సగ్రు
చై[illegible]నుల తసూ రర్గించు[illegible]

శ్రీ శివపిల్లా
వెలులలో

...ననతెలుగు ప్రశస్తముల
యుం ... కారి విశదంబుగా దావిం చి నవి ... స్థలము కతల
కారి విశద నవకారం బుగా దవిం చి నవి ... స్థలము
బులామ్మరి చక్కంబుగా దగిం యుష్టుగా నారింతకట
ఖార్యి౹ నేర్పు చదువంగ వినిన వారు పుణ్యలోకము౹౹ తె
ంను కంఠంబుం శప్రరాగ్య దశ్న ప్రత్యక్షంబుగు నీశుచగ నెఱ్రి
నచ్చర్మ్య కావిల శ్రీగురుభక్తి శివపిల్లారాయ్ వెలులలో సగ

శ్రీ

౨౬౨

స్నానంబులు తీర నిందిరా॥ పత్రి ద్విగ కొంచు నిజ[illegible]లంతు
చంచత్ప్రస్త్ర సత్రోంరము తెయ చెయు శిరములం దాల్చి సత్స్రీ
వచ్చు సతులిసు॥ స్థిరమతి ముందు రెలు తపము చేశితినం
తీంతు పేములు తీర్చి నెుకాది। వరదిపురాలంత కెవరుర్తి
ననుస్రై ప్రద్నములుం గాచ్చిరుయెండు చుండియు చేయు తదుని
చరి [illegible]

[illegible]కలి నిప్పం సెద గింతు చేపిటిక। శ్రీశరదర్పు[illegible] రాలబుల శర్వనిచిసం
తలం శిరమ్ర దాకు కల శ్రు[illegible]రన వీక్షు[illegible] చం దశిలా విరల బుం బులుచ్చి
చుసాసుంత సింపుచు రెయు తెలిగి తియు చుతోం దుతత్పుద తీర్థంబు ము[illegible]
నిజాంత్మ నిలిపియు తెలిగి తియు పరాన్తిత్తంబగు విశ్వనిర్మాణ వరుంర్తి। ఇట్లైన[illegible]
నియు దాసు పుత్రులు పద్మపడి పెవ్వళ్లు భజింపుచుండ తచ్చిరకొయ్యులర్వ[illegible]

శ్రీ[illegible]నచెం[illegible]రుద్రో। సతిరయుం దాసు[illegible] తులదీ
స్నానించి ధకూంగ సం। చేరకుడు వెన సాంకర్దు చేత్రితంత
ముదా। క్రలరయ బి విక్కించి సంప్రీతి దక్షులు కాంగ[illegible]పులపు
దు తనెంయుంతి నారగిరాల। [illegible]
భపుల్లద బుద్ధాని చిన[illegible]నెరలు[illegible](సే)। [illegible]

ఋషివస్త్రులమూంషునపద్మాగర్భ...త్రు॥ శ్రీ॥ వేంరశచతురా
నాంశ్రీచననగోచరవుదాంబ్రిగాదశ[illegible]వ్రీశ్లవంలోయ్యవయ్య
నీదివర్యాంవుసంకీర్తనంబుశేంతుచుందవుకరీ
ల్మీవత్సవిర్ధిప్రల్సైనవాంరిశాప్రదంతుంబులందుం
శేవనాంఛరతుశినహినలనేసనిబంపెదాననతింవుని

సువిల్యుంనెత్తిగాన్సల్లిసనుంగనుగాంరుంనాం[illegible]యునిశ్శ్లుకొయ్యతునిరయుత్రా
దేవాంశ్రీభ్రుదిత్తింబులుకర్ణశసంంతబనంబులుగరనాంకర్ణింప్రుచునిశ్శంరేసూం
రంబులొఘశదభీనంబులుగాంనాకర్ణింపుల్రుచువెలుంగుచునిర్తలకరి
తింతుదూరంరస్యలంఉవగుదువనివుఉంతలునిశ్శినింతయుగసియనీవుత్సా
శరతిస్మా దెల్లనప్పుమొూశలునచెలుప్రుంచునవిస్త్రఫ్రుతరవయంత్మనరమునన

నం[illegible]స్త్రుతున్న[illegible]శ్రీ[illegible]ంరుభవుస్తునాదిశ్రీనుయాంత్ర
తులాంనరప్పుచునీచరణాంరవింందంబులకువంధరరంబుశేయుచుయు
ధాంత్సలగునాంరిత్తంబులనుదప్రుకాంబులధాంనంబడాంరుంచు
శ్రీదశ్రీగ్రనిగవాంంతసంపేదవులోకరత్నగాభక్తలోకవరదునీపాద
గదిరియుకొశ్రి॥ పాంరింరియుతనిత్యాబశ్రీత్మశక్తిసరలికంయుం

౨౨౩

విని దశ్రుతిశ్రుతశ్రుతు తగ పదార్థంబులు బురేకులు వితానవంశుల స్వ
రఘు వేను దేవం చిప్రుం గొబ్బనలు లంబులు లవి (శ్రు)లను దేవతలను సంస్ప
ననమూ (శ్రు)ంబులు నటివి కేళివింతు దడు ఘనుసుం ద్రైంతయుం
తెలంతయు నిద్ర నిండయు యుశ్యనా తాను దివి (ప్రు)లస్థై గల (ప్రే)మువును
నుం। వి దివేలం విశంబులాల ంతను భీ ఖర్యంబురి నవా। వు ది శం

చరివిలక్షించి యుంటూనుచవి (త్ర) వులు భిరియు। రాజితసుగుణా శ్రీ తయుప్తు
కృష్ణావతార దక్షన చుంబులు ల ప్రాంగం బాలనగు సమస్త క్షీర శుంభులం బారితు
కుంభి పతేప్రా దర్శనాత్మలంబు కురూక్షేత్ర క్షేత్రా (శ్రీ) యుండ రాత్రి
నాంతసుప్రసంచు క్షత్ర నికేతన। నంప్రవిమి సురులర్ప్య లునీప వు సాత్మ్యం
పన్ని నఖుగాంబున। వడల నిభక్తిం భక్తిం ప్రపను ధా తురులక్షింయు। వే ల

శివ కల లక్ష్యమైన దల। కరుగ దింతు గాని శిలా గ్రహమున వృ
షిం తయు వచు రు। అవి యునుం గాని (వ్రా) ంచ్చి గుండు దుబు
నేనియుతం డుత్తము ండ్రా వలుం గుణతనిం శిక్షు నేయుయునిమ
భంగాభి క్షేంతయు మిద్ధ చరి (త) గా యుయిమి నా క్షి ధరించెను
నిసర్వలోకవిభుండగు। వీర్యాలు దరుడా న తి భు రాం శ్రీ బులభ్రా

శనుభంంబ్రాచహలకుఢుసేంతుంబ్రిష్టుసులకూసవృత్తిప్రాంబుఉలు
శిగ్గద్రాంనిరథవెలక్షిఖివృముంనికాళిఅిఅరులబ్రాసునువచ్చు(శ్రీ)ం
కుసెంద్రాఖుంవిశలాదివస్తుభూతంబులఖంగినిక్షెశింపన
జ్ఞిచందంబునారాకితింగింప్రమునినఖుంచకురనకువయని
లుజ్జీం(శ్రీ)ంయమనః(స్వా)గశరీరంబులకుపృఖియుంచి

పెనవురుసరింబుచయుందుగాంతు[illegible]షంతమిధిలేశకర్తృవుంచేసురాలసృష్టిచే
మురకృ్ష్ణనవరవెంచ్చ్యదంబుగుసకనభ్రితింప్రముదాంథరంనేసుభ్రియవృ
వ్యాంబుగాంవధుతాబ్బదిగునరాశలాసర్వభ్రత(బ్ర)ంహంబందుసతాధిగుల
వరుంతిజ్ఞనిరతంసకలచేతనాచేతనాంతరాత్మియుంత్రైసన్పత్వస్థిరుంతు
చేతనవర్గంబునకుజ్ఞానప్రదుండత్తుగాంచున్న సకలనిగమసమయాంవా

శలాకిశనవెతులలంయున్న[illegible]శ్వభగ[illegible]ంపరగపక్షివాంధి
అనితక్షీనభావరాంతునకిస్టువురసవ్వసంపనసంక్షిప్తికాణు
గ్గగోచరంబుభైనపదంబులుంతే(శ్రీ)మంబునప్రవర్తించున
సర్వశబ్దవాచ్యుండగుదావునసకలబింతలశివశాంసాంబాలన
ంబులుతత్పరుండగుణశ్రైశవ(ప్ర)తిపాం[illegible]కేంబులగాప్రన

57వ

అనం[illegible]బుదేవానితాప్రనిత్యసద్బిలత్ర్యనాముననబంధకోశవర్తి
లవలసంవెలు గగాంధ నానంద వమ్బిద్దుడవ్రుగానదేవ। సుర
పుసంశకాది। శబిరకర్షంబుల బ్రహ్మేద్రాండ దాన్యశరీరశ్రీమందు
దుతు। ధీరత నెంరత్తే ములు గంగ దిక్షిభారివాం రియుత్తివెలదిగే
షబిసులుదుయు నియునేవ్వనం దవ్యమ్మాత్మ ప్రేక్ష త్రైన ల్లమివరి
[illegible]ద[illegible]హాత్రత్తి వేశయునబి[illegible]ప్ర చుంఠ। బిబుబా[illegible]రా నా

వస్థ। లసుప్రద్ధిబాందువ నందులలోత్రల సంకప్రా బుద్ధింధింరు[illegible]నను
చరపృశ్రుకానకుంర[illegible]గ్రవాంవయుగల్గు [illegible] కౌశికాదప్రుకేలిశి। వవ[illegible]
నా ప్రద్ధుసవురంబునాంబశ్చాశి॥ కయుకోశకరీరులు షేవద నసుహారం। సన
తియుతింతనిసనసుసరింపనేరణి మబుసులు। పవనప్రాణ్ప చర్మవృష్టి సమిత్ర ప్రాబు
త్రమలుదరస్థ్రత్తైనవంవిత్తగాంమాతిదిరలు [illegible]
శరుసాంగపిగా। షొవింతన్ద్ర [illegible]

ంతునవలనుకాతు [illegible] శరపబు
దవాంశకారపంచతంన్త్ర శ్రీ గజన [illegible] తెబియు [illegible] ంత
నివా పక్రక సాఖ్యిబంబులుపెంత। పారిగాగ శంరు మసుత
షెంలయు చుంరురు కావ్యిసంబులు। వలక్షి [illegible]
నాఖాం వ్రీకితుతైన బుపులు। [illegible]
శదిసవ్ర నాశ్త కానతమంత్ర [illegible]

చాలపించిపరమపురుషు। సువర్ణ [illegible] నరదప [illegible] రుపరం [illegible] తి
ర్గరుకనితర్ష్కరుర్దుండ్లై పర్తించుచుందంబునకరశరభావంబునస్థి
కసురలాంత్మసవపేంత్రంబ్లై శ్రింప [illegible] ంబులైకనింనుసవి [illegible] రావయుష్మిహ
ఋస్తైనశరీరంబుల ప్ర [illegible] రులునకశిష్యసవులు [illegible] ంబు
సిబులనఘుదుర్ణమష్టిపంతరం ష్క్షత్రంబు ప్రవర్తించుతారకనుదిశ్య
తచి [illegible] వైచెలయుచుండె। వెంన్ర్యాంబులు నిద్రితసప్తత్రింపసంబ్లరు

వంరాడ్లా। శైకనుబాంధిపి తిప్రక్క [illegible] వైరరుంచ [illegible] ల్లని ధ్రు
సేంకష్పినృశింబులైనవిచిత్రశరీరంబులందునంత [illegible] ంబులైప్రవేశించి
పలసంగనుంబులైకవిగతరభూగులాంబులుంగవిగి। నాంచేరు ఘబియుంప్రేరు
నీరుశైశుభ్రంతంబునితవిశి కొంచరుభవతారకకంబులైకత్రిపులభ్రకా
ంబులైన। నంచితరాపునవిష్ణు దివ్యవతారపంబుల్ణిబియుబాలియుంనవి
పులితింరయుగాందలసుభోపురాణపంచ। బుతపయుర్గవనివిపుంశాస్త్రిత్రము

[illegible] ంచర [illegible] పత్తగా [illegible] రుపుల [illegible] ంబున [illegible]
రయుకత్రిప్పిచిత్రయిలానిగతం [illegible] ంబు [illegible]
ండుచుడురు। అద్దింయునుంగా వే। దేవాధిపదింయుసతకల్పాశి [illegible]
రవింధంబులుఋకైవింబి। కలి త్రార్యులగఁ దురు। ముఘులీ [illegible]
వర్తిచితి। వునపుధాంభోనిర్దిసవదావంసర్వ [illegible]
[illegible]

౨౭౮

దుఃఖింపక వర్తించుచు (తృ)ప్తి సూ(త్ర)ంబు పనిషద్భక్తిలభింబున నేనేక
నాఖిలింపక ఉర్యగ్వేదము బ్రహ్మణ్యంబు గలదు విను పింగళా ఇక
గాశి నీవు సంశక్తి గిరి సంయుక్త నారదుండు దంపతి నిత్య సత్కీర్తియుతం డగు
శ్రీకృష్ణుని గీంచెదవని చెప్పుం దానాంగ । తీదరూ శంభుండైన రాజు(శ్రీ)
త్రైత సౌర్యప్రాంజలిం వేదంబులు సూ(త్ర)ంబులు వేయు విధంబు.
దుగాంధవారి । వెలద [illegible] బులు [illegible] సంతోషంబు

రుషిపరంపరాం బధ్యాంతరంబు నంగ్నాన దీనిని (త్ర)ప్రాంతము వస్త్ర [illegible] తపస్వంబు
ర్లింపుము । ఖ వ(త్రి)ం తంతుండైన నారదుండు ధాక్ష నాదు నాం రాంతుణా (త్ర) వసం
వుంనలంతరాంతర్గంబు స్వైతభక్తి పాతంబుంత్రైన సనక సనందనాదిధి స్వర్గమా
స్తుంతిఅని భ(క్తి) నారదపరాం(త్ర)వర్తింప [illegible] లు నుతియించు వందిలు నక
నారాంతర్గుండు నారదుండను చెప్పిన తెలియంగాను వసులైన నిరతపు
గాలనిభిప్రాన నశక్తి । దుఃఖంబు [illegible] తభోజి స్వర్ణప్రియా [illegible] ంశ్

మనంది కర్ణి [illegible] పుంబును [illegible]
ఋషి వసంబు [illegible] మహిమ [illegible] నారాం [illegible] సర్వ
గీం(త్రు)లు (ప్రు)శ్నచేసిన వారలకు సకలం దుండు చెప్పిన(వు) నార్థంబులు
బుల వంధంబు వసగదవన సమయంబున నైశక్తి [illegible] సూత్రం
బియు బించుట యద్భక్తికంథ నకలతంతు ప్రలశక్తి [illegible] (త్రు)స్తు
[illegible] (ర) భను

శ్రీ[illegible]

[illegible]తుందు బ్రాహ్మ[illegible] త్రిపురి[illegible] మహా[illegible] (ప్ర) శ
[illegible]గాత్రాంబు సియ్య[illegible] సంగుళెన్నటి రాచరాగి (ద్రు)లు
శింగద్విలంతు వేళ్ళ | నవశిష్టులే (వ్ర)గావ్యంతు నఘునీంతుందుంటిం
పరిఖ ద్వాళ్ళిలిల | శరగాగడిని[illegible]ందు బుద్ధి వాశ్ళి వ్రస్రవులనుగ
చుకియు నేయు లిల (ప్ర)శోత్తిప్ప రుగ[illegible] ద్విపనిఖిల మగుభుగ
మగుత్రాప్తముందారగెక్కై వడిసంసరణు (గ్రు)తాంపమను | శ్రీ

త్రింపుగారనే (ప్ర)కేళ (త్రి)గణ[illegible] శైన[illegible]
పువిరితనిస్త్రం (వి)లిలు | వరివృశ్య మహా[illegible]
విప్రులనిశోధింతు విలయతు ములనంగ్రహించుకొని[illegible]
కేయలిలవడజేంతు చుసుందురు | బలకొన[illegible]యులబెత్తి బడినపరవింవాళ్ళు |
ంఖులకెల్లి | స్వాతింవర్ణి శిబార కవంగు | నీలితకధా సుధాబ్ధిం గ్రంథక తగకీయు
రవునవాంపురుండు[illegible] వేని సు[illegible] మనరత్తి కుట్లరాం[illegible]

సగిదమోగదిపూన | [illegible]
కేవరెల్లి (స్వ) కవి (బ్ర)[illegible] దూరలంగిని
యుశస్వ | దాంత్రకంబ్రైనంచుట్లు పద్యకౌరలు తారస్వ[illegible]
భుఖపతనే కారణ్యవులగు | నలవృనకై వింపుచునుకల్ల తార్కుల్లరగు
చట్టువృదితరిచాంపు తప్ప డాగు[illegible]
[illegible]యసేట చెప్పనే[illegible]

౨౨౮

రంగులకైన నాచరు(ప్ర)కటరయంబగ(ప్ర)పన్న! మెన్నెలవలు క్రి
యలుం గురుకుం దాన్నారీతను ప్రలోవి ధరించినయు తత్తు
ప్రరోధవనుశదలంచు శైదుభివసుధా వరవలు ఖిభిన్ల
వలుబాతరంద చెన్నిభిషత్తువి శబూగిరవలుల(ప్ర)తెలి
వేవులు నారభిణకటల మెబుచింతింప నేవచుచుభితాయ
ప్రాంజ్ఞలలనల! వి

గౌచరాత్పులందవయబాంతరంగలయంశలిరవులతాలాపిత్తచుప్రీభితక్ష్వ
దాంబ్లి పుయబెక్కుందుగగన ప్రలిగనయలలలుల్పుచు కన్నులు శాగ్నలం దుర వెన్నలా
ప్రభ్లి తలిగను(చ)బోగమలకనుప్పునా వాయుపులగల్గిన వెంబయుఖ బించుచ నపిత!
స్త్రంబు సంగాంనవా! వృతి తెంప్రా ఉలుదుతో (త్రి)గగచిరుచత త్రైవత్తింటు దీనిశ్రీమయం
వత్తులత్తుతింనుబరణంనునుస్వా రణాపాంటువైనేనాచ్ఛారి నాపవయులత్తాను!
విధంబు పత్రకటుకటక్షణింలచేతబురప్పరాంపరంచీవా తంతన్న త్రనమతమనుల

క్షలుత్ర్య జనదగరిని పాబ్బి వయులుచేరి భుబి ఖపు సుదత్తుర నాయ్యా!
యెళ్ళుఅనుమునిలయుమాంఢియెంగ వృవివరాత్తనస్త్రైకుళుర్గం(ప్ర)
(ప్రి)పుషుకవేవునుం సరిలయుకాంది ఫభితత్త్వ పసంబుతోగికరి వయు
వరస(మా)చుపుదా పైనవీనలనతాంతాదభిమర్గుత్తిల్ల నింపుశి తినం నరిల
(వ)కప్పత్తికారణాపాదలత్రైన సాంఖ్యలుత్తిలునా! దేవాశ్రీ త్రా! వర్ణదుత్తైన
తద్ధ నాపదంటులు తవు (ప)పునా! శ్రీనలదెలియయన్న్యల! వు

తల్లి కాం

శాంతవంతుడ్తునాకాంతిందలిల మనోపుత్రులర్భం
యుగము ౦యయుదెలింతునేక నీతభంబునించుమ సు। వి
న నింనునకు తయుణంబును వివిధభూంషణాభేదం
నికర తలాశ్రీనాగుణాంత్మకుండన్నైయుండు
వులుల్లక్షణ కిరంబు దత్తనిష్టునేసంసారాంబు

శ్రీనివాసునిరాళింగించియు నసహ్యంబున [illegible] ప్రకారంబులక్ష్మి
పరీక్షణంబుద్దిందలియుదుంతలగావనిభవదీయచిత్తంబుదలియుబాలుడు।కాం
చులకననేవంబున్నబు సరూపంబు నీదువకనర్తించతాదం దంబునన్నబుధ
వని యూంత్మవిదులైనవారలుదెలియుదుదుతలియోనసంగాంకాయుమం౪
ధింరాఖిలోకానుస్వైలోకములంపూనితములుగాంవర్తిల్లెడు విష్ణుస్తో।భ

[illegible] రంయ [illegible] నికాయుపర్తల్లు [illegible]
౦ద్రుడుబుగర్చుచేరుండివృష [illegible] ప్రేప్పుకాం [illegible] యుం
చ్చికారానుగతుడువయుధీను। నీళ్లికాంతు (కర్షరయ
వనభూంకాంత్మఖవత్పదాంబ్జయుగనేనాంసేత్తులైంగ్రీ [illegible]
నస్కందియుప్పుడుపుత్తెభాందుదుకులకంభప్రోభిసింపే [illegible]

వసుఋ మినుపున ప్రక్కపకిఅంపు ఋజ్జ కిలపుర్కే దో(షే)షత్రింబలన్. చను
(శ్రీ)గపుత్రభరతంబొంత పత్రేచ్ఛగాఋ వయుదేవాకర్తవయు లంబుశ్రైన
విధినియుంతవర్గాంపున నైవసాపలాకనంబుగలవారికి వెలాంధ్యంబు
౨౭౮ రంబులుసు ప్రీలకురూగప్రవైంతులందు రందుని వంత రాత్రి
లకునాకవర్తించు నాత్మవర్ణమ్ములోకిరిఋ ఆదివెలదిగెతియుగ్రుళ్ళయ్యే
దరుస్ఫురణలయుఋనుచంచల స్మైనే పుంభుం. ఋను తురగంబు

తి(నాత్రి) తనునెరప్పున్న ప్రసులపాంళ(క్రీ) శిబంధించు వం. దనుశ్ [illegible]
పాదపాదంబులుశైని పాదనయుఋసుపరం (త్ర)ండపైగావుప నవరపురం(త్ర)
కరస్థిరంత్రైయుండు. నవ(త్రీ)పావలాకనంబుశైనికష్టాంత్సులునష్టాంత్సులైదుస్త
నుంత్రవకుచిపుతిపియును ఋ కఋ ముదిదలపై రాంయుగకృబులు. ద్విజ
కృనీ(రి) వర్తియుంతు రందురు. క్రారణంబులు [illegible]
బిధవపు వింకాత్మ వివే [illegible]

రుచి పుబులు చేరం గాని ఋబంధింపిరు. ఆకసం [illegible]
విహగ రుదురు గాం ప్రవస్థిర తరరాం [illegible] బుల చేత్ర [illegible]
లింగలాలజ్జదురు. జీవులు దేవ తిరవి [illegible] సుఖస్పా [illegible]
ఋధరబుద్ధిపొలియుచు ప్రాలింకె గలయు [illegible] (త్రి)పక్ర [illegible]
పుష్పారి తిపిరదినికల(దుష్టా) [illegible]
వుల క్రిష్ణు పార్పరి [illegible]

నైరాత్మ్యంబగు గసద్దృష్టియు చేయు గురుకులపద్మకజాతశేఖరులు గొల్లనివారల్లు
రేఖలు రుచవంకళా ... కృష్ణుని తపపతిప్రజ్ఞ ఉక్షౌతన రారు ... ంచెగెగేయు
తెను ... క తేను దరిచేరతెడు యుసియు బుగతిష్ఠ బవచతీర్థ సదేసం
... ల్లియము శేకంబు శ్రేవించి భవపాంఢ్రేవులనెల్ల పారదోలి సవు
యెం రగవరులు హ్ ... నెప్పుడు శ్రేవించు వాంగ్రతు పెందు (ప్ర) నివు
తన కోత్రం నం బుబల్లైన ఘం ... గ్రాం బులులు తన క్తవు యలంత్రై తాం

ప్రాపుర దక్షిణ పక్షరంజితం పర ... ర రక్షా ... తంభ్రాగుతా ... సృష్టి ... రంచ్చు
తెలగితియు (త్ర) (త్ర) దారక ప్రవే ... నే (త్ర) భూరాతిగుయేటు ఘుభ ... సనక్ష్త్ర ... గులచు
బులసుగలి ప్రంగా ... సువర్ణ సస్పు ద్రితులగు చు ... చెలిం చినింయుం దలబద
వుతుల్లైంతు ద్విబాలిలాం ఘతుగవేలరుపమును గాం ... కా ... లలగుచూ
లానందము యుపొంద్రుపదము తన్నస్టుయు వయుమతి యుసప్తైనేప్ర ... తివలన
నంబిడు చెందం బుకనని సం ... ఖ్యుం డ ... వరితనవిని ... నిస ... త్రి ...

... శరణ ... ంబిరి ... సమర ... రదుచుంద
... తెవసు బుత్తనె (గల్లి శ్రీ) బియుం చు వాడు ... ఖ ... కల్ల ... దా ... ంది
ను శత్రు రవయులు శక శత్రాను రాం నెరా రక వతం బులు (వగలు ఘనచుర
సాం దతిశం బుగల మ వగ ... గవతబు నెరారత్ర వేరాంత నుతెనత్తి
సూత్రం ... సయుం ... ంబు సతు గ్రాంవల ... సు నదిం ...
... దిరసు త్రం కం బులగా ... బరు ... త్రు వలంగం

వనువశితకెరవాఙ్ఞప్తినేంతుముంట్లునాత్మనత్యంబైనబ్రంవన్నారం
నంతమాత్రనామిధ్యగాంనేరదు।ఆప్రపంచంబునకుకారణశ్రీకాం
బుగన్మిధశిబ్బుంబుకెమింయిట్టిననదింతుముచునర్మవశమైనబు
నుబ్రింవనువిశ్లేషంబుననూంత్రరూరుంబునప్రపంచంబున
కొరకు।క్రస్థఫలంబునంబులకియుననర్మభ్రాన్తింతాత్వచెప్పనైకె

బునందుతర్కవాందంబుగుగాంవునప్రపంచంబుమిధ్యయింతుని [illegible]
రగాంవస్తులునిత్యంబులుగాననావస్తాంప్యారుయుక్తంబైనప్రపంచంబునన్యో
ధులనవిదాంవిత్రిపాదవిష్ణుంబైనుకర్మసమేతంప్తైనఘారతిత్రుండపర్య
త్రైంరయుండును।సత్యంబుబాధ్వరతంయుక్తంబుగానవనీకునిశేషుండైరయు
సాంఘిరూపంబవైంతయుంటను।అజ్ఞాంపింన [illegible] నులునీలునంత

[illegible] ప్రపంచంబుప్రకృతిశ్యాశ్వతంబై [illegible]
మన్నెరంబి [illegible] యునప్రతియుండ్డినింరు।లిపిసుగ్రంథిప్రక్రత [illegible] తంబైతె
రవశీనవవేరంబునారిశ్రీత్రిమయుంయునృ।వాక్యారవహలంయంయుందా
ంతును।నీవదేవంగతుంత్రాదవింరయుంటునంతరాహ్నికతుయుం
[illegible] ంబైనకలివాళముశ్రీనిత్యసంవి [illegible] బైతెలుంగు [illegible] నను

కానకవర్ణింప శక్యంబు కేవల [illegible] ముఖ్యులైన నానావ్రత
ములు నిత్య [illegible] తీర్థతలు నానా [illegible] నవని [illegible] తీర్థంగు
త్రికవేదవార్ధి [illegible] పంచ [illegible] చిన | వంతం శ్రీ నాం
రుసు [illegible] పరసాంఖ్య [illegible] లనంది ప వర్తి ంతు
వస్తు [illegible] సాంఖ్య [illegible] నందు [illegible] యుండ న | [illegible]

[illegible] శింప్ను [illegible] కల [illegible] ంత
సనందనుండు మొదలైన [illegible] గించిన శ్రీ ప్రారంభున నారాంతు
తుంబు [illegible] వర్ధంబు [illegible] ంబు [illegible] వేదకార శ్రీ
రని చెప్పిన విని శుకయోగీంద్రునకు రాజేంద్రుండిట్లని [illegible] వివ్వ [illegible]
రము [illegible] విభుని [illegible] వింపు [illegible] ధ్మున [illegible] వేద [illegible]

[illegible] ంత [illegible] నుండు శ్రీ [illegible]
యుండు నారదున [illegible] నంతు [illegible] ండు [illegible]
పురాణ [illegible] సంరంబు [illegible] త్తుల [illegible]
త [illegible] దేవ [illegible] లవలు [illegible] చేవింపు [illegible]
గతంబు [illegible] గింప [illegible] శుకయోగి [illegible]

తరవత్తి నరసు గుణకాన్ని [illegible] చుక్క [illegible] వాని [illegible]
చపుడు [illegible] వారు [illegible] గ్రొంచి [illegible] పులుకుండ [illegible]
శివ [illegible] పుత్రుడు [illegible] గా [illegible] దానా [illegible]
ములన [illegible] రచ్చేను మెనా [illegible] గుండి [illegible] యెంగికె ౦
[illegible] లోన

స [illegible] పదవ్వు [illegible] స్త్రీ మెందు [illegible] గా నవు [illegible]
నిదిపుగు గా [illegible] సుపురు తరికాని [illegible] ఫలితస్య త్రి శివ
లవదునింద్రుడు గు (ప్ర) శ్న నగు నక్షత్రములకే [illegible] న తన
వేకి [illegible] వేరములు [illegible] రవనం [illegible]
న [illegible] వరములు [illegible] దైవ [illegible] సుగాని [illegible] విచరుందు

[illegible] రవ [illegible] వరశి [illegible] యం తు [illegible] దేవత ౦
నద గుణి [illegible] వెల్లలు [illegible] మండు [illegible] దాకర [illegible]
యుగ [illegible] రేకు [illegible] వేరు [illegible]
[illegible] యుంన [illegible] శుభ [illegible] కరులగు [illegible] రం [illegible]
వలికెను చను [illegible] కుర్తు [illegible] రెం [illegible]

ాంద్రుగేనుగానివినుమెలుతునింతుల తప్పిదము వెలిం[illegible]
గాల్చువాంతమువచుందు। రవ్వీతులబరవయిన నేత్రంగు
శరిత్రాధర్మనందమ్ము దప్పెను ధంబు కెళ్లి। పిదపను ంజ్జీక్ష తం(త్ర)
శ్రుతి నిప్రనథనునిం। దారినష్టిమైనదికిగి శల్లుండరు తండునను
వు[illegible]సా[illegible]త్తె। మంత[illegible](రి)[illegible]యునసరమ[illegible]

ఘునశక్తినవిాత్రమ[illegible]యుడునావి
నాత్రితుత్రరుషెులంత్రవయునినాంది ప్రయుష్టునసభయు। న[illegible]ఖీబరయుంచు
వయు(శ్రీ) తి తాడ్రు తి యు నాంరనసంచ[illegible]విని ంద్యుఫలనం[illegible]నుచుండి
వుండవు[illegible]సవి(ఘ[illegible]రకపు[illegible]ఫలి[illegible]ంతుతన[illegible]
తుదన[illegible]నుదగుచుసంతరవమెుంద్రు। విడుత్తుకుభుంధుల్లల్విపదముప్రవుం

[illegible]ందిరయుకళ్ళ రాం[illegible]
రా[illegible]విరవి తు। లగుచె త్రిపింతు[illegible]రయుననఫు
యునంకరంబువం। శ్రీ రువరానాంఘుబిరు[illegible]గాని రయు[illegible]
ంటు[illegible]సుపుత్రి నాంధ[illegible]యున్నన బింద నాంశను(ప్ర)వంబుద్ధిప్రతి
[illegible]చేరయు నదిమెక్క[illegible]ఖిలకారశ్చి। ఫాంరంబులుదీనకుధ్రుకృష్ణుల

300

లాకేహ్ను నైన కతలం రెయుచు బింగళగినవృత్తంబు కొలపి(పు)స
సము(గ)శక్రిం రెయుత్తుత్రై కెవించి రెయుసషాం నేసుం రత్తా
[illegible] దం [illegible] వృష్ణి సింపుకేదారతత్రిం
[illegible] వంచి రెయు [illegible] గారకులర వేళ్ళు తత్త్రి కె
[illegible] గం(త) [illegible] త్తైం [illegible] బుసు మూత్ర [illegible]

దంబులు పూరాగప్పురాగదం వపుష్పంగ రయుం దని [illegible] బలశిచినుం [illegible]
స్పృత్తైశ్వరంబులం బాందిప్రకిద్ధుత్రై। రట్టుగారపునవ్వు నలనం వప్పవచత్తునికే
మునకునేగగిరయుతి సొంవ శేసరాత్తుకుం రత్తైన రయుసుర్క్.। శ్రీశకేయం ప్పైరకందస్కెరా
రాఠి(ప్ర)తెల్లిబంబుగరకుంబవృత్తు తి యంపుకృత్త రాజ్యశ్వమునుం నుప్రవనియుం
గభూనాఖన నచలు కృ గపుంకృ [illegible] నబుద్ధికరు [illegible] బువతిరు(మ)దం।

[illegible] లునందద్విశ్చిన వారకె। భాగమానసురదక కంఠరు
పెంప్పు నవలతని పల్లవన నప్పనుతప్పలంబులు వెగగంబు(ప్ర)ప్పుంబుగర్త
లిక్కుం దరునరదుని సంతి రానరుని(కం)ప్ప్రిషి। తనమెనిఖిత్తలుక్తిం
శ్రీకవు నక్రిత [illegible] పునుభూర దవివ్యు ప్పుల్లు కొరగావెలరు
వేకుం దతిస్పిందగ వాలక్రికరవూ త్తనరాయిబురు వా [illegible] బటిజ్జగ

గంచనుస్సూరవలద్దు మెన్నుపద్మను మువి రతచిత్తిత్తవలు
తెలిగిత్తిల్నుపంచన్నవారడిల్లి చెప్పాంయుండుపేమల
అనునునుని దేవ రాతిన్ను విబుధావి తుల్లికవర
మునునుస్తకవయునగడు । స రవ చుతునుపొందు వెల్లిలి
లతమలను సంత్రాసవును ద్రై । కాదివోరసు కల్లువన

శివునిజాత్తవిన్న వరిరి (శ్రీ)స్తాత్రను [illegible] మిపుత్ర [illegible] మునసంగ్ర
శాంతలలోచన వరదచేసు బాలిశిత్తునమా । రమునుంరు [illegible] గజనిత్తిరవాంధ్రాను
వయుత్తడయుసిస్రిన । వసుమయి ధుతద్వురపుత్త్రా దాంవరుమతిశరియు వయుత్తత్త్వ
డయుకకదింతు ద్దై న శితనవెచ్చుబుతన । ౩ ంవ నిళు రయి పద్దినము చుసు
ములు । వేకంలి ప్రా నిజినీ (శ్రీ) తి విధానముశివిశిరియు ఆఘ్మవణిచయు । సియునిరుపత్రా

వత్తు । విరూరంపనుఖాంసనుడుపరత్తునదాంంలిబవ మిలునుకియు
స్తకవినవాంరిపురయుశ్రీత్లవుతిరయుశివేయు । కయుత్తరవేగ త్తవయుంహాం
కాంబుసకవారానగ్ర్లంబునన (శ్రీ) శ్రుంత్త్రితికాంబియుష్టుంరుంకా
భపుగడుజత్రివిల్లు । చిసుబుధుతనవిను వెంవిఅభ్యుబితు ఛ్రమం
సంధన్నిలినిబలకోశ్రవేయులను నవలయ్యం రత్నుస్సిశకుతశాస్త్రపూర్తిం

౪౬౧

శం(ద్రి) భధితులకు ఖూరరాగకిసలితసచ
నాగుశుంగులు చు। ప్రవిమల చనంతతేజోకిరాణలుకాంసదిశల
ములునిందరయు। సప్పుత్తుండనరి కొత్తుండు సుత్తుంద్ర శైశిపంబు
వితతిరోకేల్పురు। శైకెమునానక్షరత్నాలబులుతాప్పనిదాచవేలుం
డంచుమిలంకును సప్పుంధరలి కొశ్లాడుసుందర దివ్యసుత్తంబుల

భుతేము ముసవిలు। గుప్పసమధికంబై శుద్ధసత్వగరిష్టమై వరవెలుప్పుయిలాంగిం(ద్రి) ...
మణిదిశ వలరితసంచితప్రభ పల్లిసాధకుండు ... విప్రుల। గోప్పురాజీకృత చరవు
నకుండవిష్ట్రభూరిగరజ్జంబుసపరమానందకందళితభావ్యేద్ధరయూరచిందుంతై। ధిలుం
గలభు। విసెచరతంబులందు ... యుండితిరుల। పెల్లరోచేసుండు ... సుభిప్రా
వెత్తింగిందరు। ... కంధరున్నిందు వృక్ష నిశారింప ... దివితొ

వుండ్ల ... వాంచద ప్రాభసరాయు। ... లకల ...
వైకుంఠపురము। ... సంగాని ... ముద ...
దిరాజ ... రంబులకు ... ముంచవ ... (ద్రి) ... (ద్రి) ...
లుంచల ... రంబు ... లబురాగద ... గలంగను
వైరవంబులు। ... ంబు ... తాంపిం ... రు ...

త్త రించెశిశేసన [illegible] శిఖిపురుంభివిరుద్ధ [illegible] ల్లుగా ద్రు
[illegible] తూగ [illegible] ఖాధరు [illegible] గుణమానర
పై
లు వాళ్ళు | పుత్రులుం నిచెదానపవరుణి వీరిగ వెళ్ళు అజ్ఞు చె
తుడ్డ ధియుంతదరా చంపొల చేసుదెంచి | సకలసామ్రాజ్యధార
సంభవసతుగతం జెంచుశ్చి | కపువిపాదయుండైవ

గళ్ళ ధవళరాం [illegible] ల్లు [illegible] చెరం నీదు [illegible] సౌతి [illegible] జెంయు [illegible] డలం
లు గౌరీ చక్రవిద్యాబ్దుసు ద్రుగళిధర్మ | తనరు సంచిప్త హ వృషం వసన సముద్రాంత శ
రిసనసురంరయు తనతు నవు [illegible] రంబినే కులీను శుద్ధుర భార్గ [illegible] రాంబుల [illegible] సం
కొంపైన యురాకరిరంబునిరర్థ [illegible] బుచేశి త్రిధారయురాసంభున దుఃఖ [illegible] రసుంద
గాంగరనీరయు ధృవిపసూరయుం బెట్టింగి ంప. వర్ణుసేనియు [illegible] గిబ్రుసభ |

యు | పనసపుగాటిరంపు చింపలబుకి [illegible] ను సు రాం [illegible] శరంబునేప
లు పైండియు [illegible] మెలవ్రా | తెలుగతి [illegible] ప్పునవ్వ [illegible]
ంపుసుసరయు [illegible] శవరుసకిళ్లిని [illegible] | నిప్పుధంబు [illegible] పరిక్ష
[illegible] తగాంశదదవు [illegible] ంప్రవు [illegible]
యుని యుతెమ్మ నూనియు వంబుగా బలితిన | [illegible]

కవిపిరయు
న్సంత
తుంరయి
లవాండకత్ర్తి
పరుండనిభిత
కర్పూర్తిప...

ప్రకతాంశ నుండుతనప్రచిన కారబ్బంభతన రాజింగింది నెయ్యుచయ్యువ ాదరవర సవెంప్పుపిరాణ కన్నగనెల నిపల్లె దాంసపేకృరమనుస[illegible]
తనయుభాంతునునుండు పురారవిపూాటనిగిఠరంగాగన వెంట నేగాఢన్నుఁగాంకి నిచేతుపూరాగసం డెంతరెంచుయ్యుత్రిది వెద్ది [illegible]
తనివలన(ప్రి)తల్లిం దియువుచుస్య దగలచునేమిగలుగాగను దనతఖు వరత్రియ్యా వలయ్యాతి సుత్రంకల్యుస్కు నిపెంపునిన దెబ్బాంబిరాంతి పూరయూదిపేరాంచే।
పిశ్వతిఅలంబున్న సనెత్తి మొంప్ర్పాన్నితాంసేలన్నెసంా ాంలె విశ్వన్నుత్కమంబో కిప్రాంతింపడిశ ఎడుగిరి (స్త్రం)గం యు దండయ్యుసరేయ్యువయ్యులల్లు
ప్పుడు॥ తెయ్యకురలప్పు రాంతకపుచిరాదనుు వకేమంతేనాదర(ప)రుూన వర్త్స యుసులోన్నింగు గలకశ్శిన్నితువునులంప్ల దివి॥ వెంయ రసెన్సురదమెంరుయ
[illegible]ఢరదివిన ప్పుకసకున సం్పా [illegible] కిం ఇ(గ్రి)వ [illegible] ల్లుత్ప [illegible] రుల్గా॥ వి గ [illegible] విమలచెరి త్ర [illegible] కందర్పు

గభూస్వాగ్ని
దౌనిగభుగ
జ్ఞాలిపినన
తీసంధసా
గెం
ంలితవల్లు

షణికశ్రుతిలాతీశవిరతులాని నదుష్టి సంతతాని శాస్త్రత్యాగానత్తంపరిలగ నశ్యాసేప్స)
నేరదు। అదియుసురంగాశవగ్రహస్తుడ్దదశగమనీవసత్త్వ దలంచునష్టం తృర
తండ్రంవురాం తనునవేరవిధరిజేఉనఖినందిగ్నిరాసంబునరోంబు
ఖ్యాతివలులకాం। ప్రాణసుదురత్నసురాగదవము క్రిబాంధుసుశెలమిగియ, శేయత్రని
ము। న్విసువుధ్వాంఎవువింమువశాం। దినవునిబునవులుసరవ్రత్తీక్కప్త
గనవ్వర ధితుత్వనితవులాశీరింయ వల్గయుల్లిదవస్త్రాంశితంన్నవశేత్పర్యిరంబంత్రో

చనసియు వత్తుప్రదిందుభంస దినురాకదిందయుళ్లజగంబుచ్చనధిరుంప్రాను
దుప్రెల్లింతులుతవష్పనేల। ఇలుత్తదుష్టాచిత్తులల శీఘ్రధంబుచ్చతరం
రతు। నని చెప్పిరయుల్లినిలరెలయుశవు వలాశీశనాయుకనియూరయాన్న
శకితుశదతుశంగిం దలంధుపరిత్యంనరేంద్రుశక్తినిర్ణయాయు వత్తుబునకారా
పతేకియు వత్తు విశత్రత్రియుపులాష్ట్రగగపు। (స్త)తులాశదింప్త. వత్తన
రయుదెలిక్తి. క్కసవతక్ష్పసేగుపవశరేభుబ్బిగినపువ్వు

శ్రీగురుచరణముని
(శ్రీ)వైరూర్తులలా
కృష్ణగురుకేనరయు
కృ—
౩౦౩

రువేల్పులకెడత్రయంబు లక్షితనత్యాపసెంత్తవేముండు
రాయకేంరయుంగనేలగిడు వలసవత్సవమనుచునేయు
జ్ఞసయ్యూర్చెనెలచెల్వుమవిజాతతప్రాంధపాలదరెను
రయుదానునువి(త్రి)వివిప్పుచు। న్య...నాతనం
లునకైదురేగగిసరు(ద్రు)ష్ణుతనయ్యం...సత్యాగుంగా

చనిచనివముందటచెయ్యతంయ్యిబులరువం పుంస్తనాతసభాస్త్రలపుష్పనేరుం
రయ్యవునేవయనగలుదుచువృథాగుతన। తనుఖాంతుంద్రగుబిబుద్ధిదల...నేవ
నెవుండనుదచ్చువిఖాంశిచెండియు। విపింపతిపరాభుగాపరఖితా(వి)
శిచుండుచనుదెంచుటకాత్మ(త్రి)విరాధసుందురునేయ్యరయ్యకసుగాని(త్రి)
ములుబొప్పారెకొమ్మతెరలత్రైయ్యత్రికనరేరుంగా నిలువత్వాంతప్పుండినయ్యతియుల్లి

కింతుతనిసత్త్వాత్ర...ంఖుబ్బై తిరయులిద్దిసుప్తరెందనలబులుబుద్ధి
గత్రై। సునరోహసప్పుతిఖాదిష్టని। నతయుపుచ్చుకన్నెంతోపస్తాలునా
కినాగనర్తికీంప్పై। తులిదనవయుయాంఘుశేఖరులదుదుర్ద
శృగ్రస్త్వనాం। బుసత్రాంగగిరిబిధోర్తునసురభువునైందటి(వి)దయ్యం।
నిలచాంబువమందుకనుబాలసపుసంధనలభియాంగకోష్టాతిత్రా

ౚా[illegible]ంచల రోగవే[illegible]దయు[illegible]ంశవృద్ధి దా[illegible] పట్టుస్త్రవింగసం।
దళుల కుశం। దన వలల్లు ఘ్రాణించి సము చిత్ప్రంచుకు
సుమ ధి క్రై క్రైరవి వెలు ప్పు। కవులాంంకవ రవ్యంశగ తుద్ధ సుఖం
రాంారకుపులి శిరయాంగగతివివచ్చు దిరిత్తు ంగ్రవేశ।
దివ్వి। తాపసాంత్రము ంయుభిలాల(పు)దాంనవిపురాజుకమ్మ

త్తానవులాల్లు శ్రమాలపట్టుకత్తరి[illegible]
లనే। యంతిశలకోద్రృబద్ధి రోగవుపూంం। వినసంపన్నతేనాంధుదవేనిలుపేరవి
చునశై[illegible] స్తుర్థ శ్రుంగాలు వత్రృస్థలంచు। [illegible]పాంధవు[illegible]దంనిశ[illegible]
ంయుంశంయుంరవప్పు మంగింజిశంసుగరుత్తు బు[illegible]గాచి యాంద్రివృపుణి
ఉలఘులవి(త్ర) శకవృద। బుల్లబు ళంంలుసు నస్తు దియు బురస్థ బుగారం

[illegible]వృద్ధిరసం[illegible]ద్దము[illegible]
దయురంయు శి।। ప్రలంబ్రంప్రాణంతపురవయున కర్తి తోబుచి యుడుకు
ప్రదిగవచ్చి వయునిబురాంగాచి శగగ ధరుండు। ప్రిదపుబు క్షైలుంగది
వెంలంయు స్ఫురగాదనరుబుబు[illegible]సింపద్ధే[illegible]నవుసగుం[illegible]ంత్రే
బులంతికపొంబురసు బాబు। పలరగగ ప్రుంఖ్యాలను శయుచు

౩౦౬

వనపు చెట్టు త్రాళ్ళు వయువయునింద్రాఖ్యవతీరియు సౌం
దర్యమునందు నత్తిణీరిమున్ను మునుభురాంబాపంబులన
రాతిరి నదినదిని సంధి [illegible] రయుచేసి [illegible] శ్రీ ధరాంశికిన్
లంకంతికింబును దండిరారలందినసుండరాతియున్
విస్తరిల్లెంబు | సెందరి

దాక్షిణ్యశాంతిం జేసికిపు ధృషాలాంతరంబు లిస్తున సోధవకొంబుండుసుర్ | భవ స్తా
సూర్యుయుంచిన నేంపు నీ పరుండు లక్ష్మి | సాధుసుంభూషణంబులకు నిత్తే
కప్రాతయుండ గుణబు తృష్ణకిపారశకతిం బున సుంఢుబలియ నెర వ | ధియుతనిశ
వేయి నాంచియున్నలతో శ్రీ దశపుం రయుమ్ము నతెలుగగునుదనవుల (శ్రీ) వృత్రు
త్తంబులలుం దేవ నపులు వ్యాక్షి చిన్నారదాం నారయులక్ష్మీ గుతీశబు | నిరమును రశవ్ర్మ

గమున రంబులపముల్లో ఇళ్లకును శ్రవరాత్రమాంరి [illegible] | యమన
ఖినలరవహాసందంబునంబ్రాంది | యురవిషయుతుంధ్యునర్వరాతకలాశ్రీ
నాయుం (శ్రీ) రెంబుపత్రశి | పురవిశరత్న శ్రీరింబునసుంకర వేయునను
వయుండునయుంచర్తులవిధంబునసూతుతిగరిబిశిఖినాయిత వశ్యహ
శరశుకేలు [illegible] గుణి [illegible] లంరునాయిబాప్తు [illegible] పంథరవా [illegible] ద్రి

ప్రదక్షిణ రాత్రులు దీ
ంబుట్టకేవించి గకుపట్టి యాసనం
బులకేల్తి ప్రేరముగొందుల స్తుతి
భక్తులు దగాంచు నవనిసుకుడు
దలాధలూ చుతను దిక్కులనా స్తు

నదుగ్గా [illegible] సుధ్రేస్తును [illegible] విజ్ఞాన చిత్తు
దంభ్రాన్ని తుంగ్ర హాముంబు నెంచిరి చెక్కు చెదిరియు నిత్యనిరతయు నిఖ
ముంగిత్తనిల్ల ఘం సురవరు పావకుండు ప్రత్యగతుడుఖియు రాత్రి ప్రేషణ
వనుదేవిభుఖులు చేరాది బుధ పారిరము గౌకరిటి తంతులు లారాత్రుంయు తరావు
ముకేగలదెండదనుండు సురాదులు నారయు నా ప్రేందవంబు కైలయు ముపని

[illegible]
నరసాదరయెల్లకేసాదసునైనా రయుత [illegible]
ప్రడే స్తుతు త్రైలను కాలార వితరచే గ్రామము గుసారదం
లాలు శ్రీ పాపురే విధిన సందుకు కల్లపరపదగున్నయిందునుచు
యరాధించి ప్రకేళ్ళురులు కల్లుకుల్లు అదిన్కళ్లరంకుల్లు సలచుల్లం

౩౦౭ దుముగయిత్యముంతమగుల త్రోలజ్జ త్యాలాపయు దిగ్రాంవ త్రాం విద్వేషపరతు
యంగ్రిసకలాంవిక్షేపముగోయు శంయుప్రదుసం కాక్షిరయు రాతి।
రయిద్దిస్ర్పవయివయవతరయెంగెకిమత్తి యకాయువలయయు ప్రేథంబు
దోంకిదానలు చదివిస్థానప్రముచుండెన్నిబ్రోధంబున నాశముండద్రోసు
గనిరయుక్షుగుండెక్షుబనిఅరెయులుతలయూపగిదినీపునగలంగా॥

ద్రోణగురుప్రత్యక్షతనైపనపనారపవక్ష్ణి యయగు [illegible] ప్రభులంబుప్రదగంకరాజపు
నెలదముచువిక్షంయుచాసగతచిత్తుడైన చిరుష్టితి। రాజుదే కలయుచుఖలుఖలు
నకుత్తిగుర్తునుదనదుతులుపుత్రుడైనవారలంగాన్చి యచుప్రిధుండు
తులుపత్రితుడైనపింపుబలత్రోంయదవక్షిణ రయుండపవిధుతుండైనవానిని
దాంవిగగణూంగాచిధియుకతవారింపంగాస్తనాధిక విలుకాడెకదుం। ఇయా

భీష్మయపితృసుబ్ధ్య త్రిస్రుపు [illegible]
నిరావస్థులగుయును గుర్తులపీఠకన [illegible]
రాజకులుగల్గలంబెట్టిత। దరదనయచుక్షే రయుయు [illegible]
క్షేతాలిషెట్టి యయు ప్రతిమకపదంబుగాపలకతింపుముద్రాంకకాం
ప్రతిదేద యుక్తినకలయు [illegible]

యుద్ధానికిత్త్రోకంబుపోవనక్షుత్రాందుసు నిద్రవచేలు చొంట్రా యేరా
నీ నక్షుస్తేంచేనుైత్తినేననలంబుచాచ్చిదననిఘొంచేసురువెలిగంద
న[illegible]దనరు(శ్రీ)దుర్భిమున్నదతనినందను దువులిఅంటులు తేటిగిత్తి
యిన్నదిప్ర(శ్రీ)దప్రధుల్లశల్లు మనేమునదురవంకారమ్ము। ఘంన
గానువులు రానురాంతకుదగాం(శ్రీ) దుర్భింపున్నదంగానుసీత

బుటెరాజ్యశ్రీసేందే[illegible]తురుసూరాజ్యంపలు[illegible]రం[illegible]
యువనలదువిధిరిందుడి వెడగలవేరాట్టా దదగునెఘ్రాంతి[illegible]
వినుటబలుల్లైందరాందవపిరవరులు। గలుగానవాం రలచేగాచాంరచ్చిమిం
వలుగాదయిటిందయునప్రతుకమృత్తి విప్ర।స్తనుగానిందుప్రయుల్లునవలు
లవంచల్లనంద్యుండగానవిరోధవ్రాటవలు[illegible]లుగాంత్తిపధే

నద[illegible]
రాంపుంందుపేగ్గబలే। బలుదుప రాలంతుపు[illegible]రవ్వపుష్పవనేల
వే। చక్రవత్తులం యుష్టిని చనె[illegible](శ్రీ)గవుబాంపుంనాపుగదునా
లు। విసగగాంత్తిల్లునిదులరోచులంప[illegible]మూల్లుమ్ము లులుదం
సుత్తిపయుక్తనికెంతా(శ్రీ)(శ్రీ)(శ్రీ)చెబిల్లు పెంటిలయా[illegible]తుతా(శ్రీ)న

ఠంధ సంపూర్ణ నేపేంరు ధకే యుఅదిరయునుంగాంత్రాయు శేయుబలిమి
ంచి శశత్ర నందాబులం(నలవృబులంబుబు ంగా చి కొని లపూడ
నసుండు నికొంనిదినంబులుంధ్రునంతసుతనఖారవితరుప్రసవనే
రంబు చేశిసు(స్థలవయు ననిశ్చిరు(ద్రు నికి సంప్రాతిప్రైవుక్తివు వాంత్రశి
యా ంయుత్తంబైరయుపేంండుయుసియుభంనుంరుఫెంటునింతయులనేంగి

ప్రరాంతనుంతాత్ర బిరిబావ వివిశ్రింగ్ని (ంయుపృసుకయు(స్థలపదిప్రొంరనట్టిర
గనఫుడతెచ్చిబుప్రైదనియువయుఅనినంపంబలికిన ంనదృష్ట నుత్రుతిప్రతుశ్రింనుగ
దనాసమంరుంత్రైనంకునుధెంచి విపృభ్నుంగనితథ్యిధంజతుంగించినేనయుబ్రరి
(స్త్రునిర్విరిశుభవంత్రిదేవతలవరాన్నసవుంధుదలుంచిగాండివం(బలవడనేశ
యూంత్రికారభవనేంబృచ్చలట్టు నవబాంరాచితతీనంతికట్టిందిపల్లెరుగాంతాశపదను

ాపింగశుసీవు సుత్తు ద్రైగా ాగరింతయుంచ (రింతుడ నపవు విశసురు
ను। జారదనిప్పుడు దుర్యోఖుంబు నెందెద భీమారవి। సురుడు విలపించు
వుంద యుశకిస్నారత్రీ వత్సప్పగరి వింద వారియు పయుల వధింపు
లంబులకు పెాఠకు ఖరాఠకుండ ద్ర్పైకవింరు సవురుల రయువీసు।
బుత్రాలు వీగఠకెత్తిడ పత్యంబున్న డి గాంవఠి పవు ధనే। కెత్తిడ ది రాంచ్రి

ఆరాతత్రిన్రి (త్రూ) దుబయి ... నస్సుడభ్యుటిబి ... బుద్ధి ారయుతోంచుగాగదె
చునల వలురవ్వారుకిరడ వలయుశనిపుందలి యుధియు లుందలు నిప్పివటె వళ్ళం
వుదేవా ఆరశ్ఛ నుండ నుపారుంపు విఠెనుండ ద్శతకళ్ళధా ... బుబు సంబు
రారింపుంపబారలవచురచుచుండ సెనవ్వవనవృవరాత్రుండలవీర్యుంబారావడు
(శ్రీ) సమితిరవేయుప నవచ్చీయుపయులనిత్తనలనెండ వనిందించిన విరయుంపుచ్చి

నిజు నిశా ద్రిలిపగ । ఖాంఠలిఠ [illegible] ౯ నాకృషు శ్రీపదం
దసు నందదనవు నవి సుతనెందనరదనపరవూ ।। నెందవకవిందువర్తి
పుత్తుంగరోల్పుతి చెలస్టైన నంసునేవుందు । నిఖిలవిశ్వోక్షత్రికృతిల
వాంగదేవలని నెండ్తి ంరయుంఘ్నరయుగంరవుశైడి రాందుకసుం శపుఢిక్కే
ఝనుందుశిడి వుడిపడ్డువు । న్నసవిదశ్రివలవి ంసపెంప్పురా ।

రా ద్విరుల్చినినంసులునితలంంగ నక్షత్రాం। శిలు కలరివల్పి దుర్వి ధి తనలబినిత్త
రంండు వునంబున నురాంరతిల్లి ంరుతనినళినం.వింవు చునిబు కు గవిరం
ద్రి నం దను ంతప్పు దుయుు చెయ్యు లలిత్తవి కి క్షనంచితములం బులనాంచ
డేగాచివి కి ంరుక్షవి ంయుంబి నిహంగ ంరుయుక్తవయు ౕంయు రయు. ప్రాప్తం బుక్త
క్షరాం కులక్ష్మి బెల్లు [illegible]

బునిర్తం ఒన్గొని దండపాండిని సదనంబునకు నిచ్చియు చనియుండు ధా
నరేసుతండవు త్రుటిని పురుషుడు నాంగగణికారాచేరకు దృతిసాంద్రభిషే|శరనిశాం
సర్పుపూరంగఖ్యా మని నిచ్చియు చయుప్ర పూర్ధంబంతరిశియు నైతుండి రయం రయు
30౮ నెల్లతనరాం రయుకాంరశన్రసుత్రిందన సందిబిబిన్రాంప్రుడు దంరయం లిసితర్ల
ప్రమెక్రాష్ప దంర్గవన భ్యాంక్షపదాం చలపప్పిణా ప్రచ్ఛ్రా ఈశవన ధీసతోషరయు

రుణీసుర|తనంతు దివైస్యంబుదిలశి దడ దయుకయుం ప్రాప్తి నయుకంతి వసుదాం
తిం(ద)గుడ నిక్షపిశ్శా పశ్చిసాగునులల ధృతిశిఖా|సిరసుతువేగ గిరత్తిగ తిరాప
రాంతకుండు విప్రసంధనులదు నిర్వాంబు ంగాదనదిరలనలంబుసైనరసుంద
విధంబుల తిగరఖా|రంధరి తానసల్తి తనసరస్సుపు దిక్కైత ఘట్ట ంగగి|
తత్రిదిరయుంతయు వాంగటిపష్టవాం|రవిభులు గవులుం గపలగి తిప్రసరం

నియుబనదే రాంరయం రంయలబు తగనరశిరం చనిలయు నోరి రయు యయ
ప్రదకుండుబిచుదాగవిత్రుంచురం|స్థరసునల నిగనిదం శిక్షదవచుగ
రయుర్ఘునునికాం తింరి రయుష్టుదయుటాయుసుంద దివ్యరత్న రవితక్షిక
వంద యుద్దు దాంరశిలఖునె ఖుచ ఆనుతాం బులపీగిత్రప్రకాద్రి యుద్ధయయవని
బులున్నల తరంవి మేరునగగ భ్యుతాం(భ్ర) [illegible] తశిఖరదసుగా

సత్తరిగ్నియు చేయు శల్యసుల శ్వభిస్మవిన౦తవంశవహం త్రైలివముందరు౦తరంగబాహ్వి
దవుత్త కుతలంబు పొవుగనియు సియ్యుభానువం(ద్ర)(ప్ర)భాభాసవం౦నేదుర్గితిరర
నౌడుసహ్రం దనరంబు | శత్రువత్తిదౌరరుం౦ కరాంచి రప్రం౦ రు౦౦ మిగదళ
చు | నాత్మధు యుమంది కాంతదష్ట్రతిగరివంతరయుయుతేటి కెయు
(ప్ర)భవె లుంధయ్యుయు అదివుత్తఙరయ్యను చారు దివ్యవుంశిసవం (ప్ర)స్త
తంబులం౦ | నపురాప్రవృత్తివరుర్గంబులనుల సత్రివిష్ణుర్గ దారుకంబులను స్వ

హ్యాస్వాసహ్ను నత్వం [illegible] విగతశ్రాంతం శరపవాంతకొంచి వివిండు మిన్ని పత్రం వివారదిల్లి
వెలుఫ్పునిమురదాంగంబు బంప | నంమవార్తి(స్త్రం)పొగచి౦పు చీగతల్లినాల్ల సరిపొయిరి స్త
కుం౦ రరగత గ [illegible] లుపృలంబు నత్తస్త మిత్తిబ్బు గాలుకు | చెదలవెలుగాం
కతిగగదు రార్వరవంరు తోత్త ఖవిధ్వాంత | చోటులరత్నం కెమురం ప్రదిషియగౌర |
౦భాష్టిరావుంబునను | సాలం౦ చిత్రవర్తి యుమనంత్రరత్న వరంబిసాలం కరత్తిరి
యరంబునను | నత్పర్శితంబులను [illegible] సంబులను | పరమురోతి రదాగ౦మ్యంబులను | పరమధా

రథంబు [illegible] దర్శిత నం [illegible] వంత్ర [illegible] తళిత్రి
దందన [illegible] శిశ్రీ చిరరు(గ) ధాగంబు [illegible] న [illegible] తగ [illegible] మార్గవు
ధు దశ్రీత్రిటుంబు ఫలాం గ చి | పెయు [illegible] గదాం౦ త్రిషి రంనటలు వయాం౦శి కొసను
వాంరిప్రాంరంబు బాప్రి తంనీరవంద్రవి | భాన్యవయిన కోరి గ ధిరిసరాంరుచిల
బునను | భాను కశివం రయుం౦ ఖాం౦గమ్మురిబులనుల [illegible] నతతే బాంవిరాంచిరి
గవతళివాంసంబులను దైరెయుపులద్ది వర్ణధాం వుంబునద్దదు ట్ల [illegible] యు —

శ్రీ ౩౦౮

సూంం(త్రి)శరత్రు(త్రి)శం(త్రి)కాశరూప్తు|శతిన శిరవశిరాంత దేవ ంమ
మంటు|విశ్వేశానశిరా భూంత విశుధూంమ శేఖులలీలయా ంపట్టిన
ము|బత్తాగముఖాగింద(ది) శ్రీగతల్పుంబున శందంగు|వయుసుఖాంర్తి
ద్వితబూంము దాంలింగ(తు)యుఖుశ ద్విజయాదివిదత్తూంర్ణవంద్య|శేషు నీ
ఘటమున శేయుంరమేశ్వ|శంకరాంగమునశిష్యు|రాంవిను త్తు|

విరము|యుంబింబిశేం దేవశేం(శ్రీ)శిలదువిశివరవియత్తుమేచరశంతసమితి|నరు
గాంలుశమునకు|లవితసాంయంతవఖ్యలఖ్యశితకుంత|వయలవిదంబింధుంవేగ
నురత్నశవాంబింతాందయంబుశ్నుశప్తు|సుయ్యాయ్యనబుల నీలాంంబుద చ్ఛావిచుంంశు
రయునిఖిలబుగదితవాంరి(త్తు)(శి)తుంవిమునంత్సల్లుశద్వినే(త్తు)|యాంంకాంశిద
రత్నసుంంగ(ప్ర)శశంబిచిహ్నులిబువంంన|శివవంతశిరసత్త్వశశితులునద్విన|సుంత్తులు|శయు

నాంంశుచింబిభాసురపత్తుంగ బింశశృహశ్త్తుంరఘుబద్ధశ
తిభూంగప్రులున నగరిగని|ఫూంతిశలద్ధశతగి శ్రీశమ్మేరాంశరముగు
శుంంరాంంగమున(శ్రీ)శాంశశయ్యదితాంంత్తుతృగులశాంతిశుంంగబిత్రా
రతుంంరవింబాంరుతృలాంల్లాంసు(శ్రీ)శరశిత్త శ్రాంశరుభాసునవంంతమం
శత్తుంయున్నశంబాం దిశరిత్రిశ్రీశవిత్తం[illegible]

రఘురామవిందుండు[illegible]రవిందవాకాశవసుంధరా[illegible]సుందరీమణివచ్చి నా
కరుణాసనము దక్కి[illegible]చుచుండు మవిరేకను[illegible] శేషమ ప్రభుపు। [illegible]
సర్వశక్తి సమేతుఁడు కరవేలుపు [illegible] నకుండదు[illegible] నారాయణుఁడు
లోకమంబు సేయఁడ నవలోకించి। దరహాసమంబులతో [illegible]
నంగసేనయం క్షేమము [illegible] ఆరూఢి [illegible] చేసెం। [illegible]

శరధులు [illegible] శంఖచక్ర [illegible] నవవిగ్రహము [illegible] నమును। [illegible]
పుణ్యోత్తమము। నిఖిలభువన [illegible]
గనిదండ ప్రణామంబులు చేసి। కరకమలంబులు మోడ్చి భక్తిపూర్వకంబు
రంబున [illegible] ధరణికి శ్రీరంగము [illegible]
ముక్తి [illegible] ధారుణి సురసుతుల

[illegible]
[illegible]
గానస్ఫూర్తి [illegible] వందనంబు [illegible]
వలులు నిలుప [illegible] ధరణిని [illegible]
నిలకు దగ దేవలక్ష్మి [illegible]

307

యుత్రివీంగదూ క్షాతిషినవా రు ళ్లీనతులలయిపెను విభవములు। వి
జిత్తసేతంబి రుణ్ణం ప్రాంతరాయసకు నమ్మక్కియిసి సంతుష్టాంతరం
బ్రంత తగిన సైత్న్యని నిజభ్రాపర్ణ భవసమల ద్రోతస్త్ర వాసింరుమూర్తి
ఘుసిను ఉత్త యుమునరాజ్యదవన భవులు కృష్ణ వందనమ్ములతోచరిం
చనవస్త్ర త్రిక్కెసాత్రి కేగ్గగా వరిరక్షింపు శ్మాదర్శ వియుచ్చులుపు చుశాపు

నుతింపుచున చెలువారికి నిస్తు బతులకై యుశలుతో త్రారాంరాంయలుయువీగ త్రాణిసం
గుండ డరువెభిన రయ్యావసి రంఘునయు శలు అనిమిషు సాధ్వసంబను తపోర్సుతిలే కొట్ల
స్తసవయునపెరంగపుంది పేలుమూరునను సంనుతి శేత్రఖరం ఖరాయుతకు వికె టిబ్లువారి
చిరయూనం వపెలు చిఱ్యుతింబతాయ మయునా రినర్తే కున సంతుదా ధ్వాళభవ్యధా
పాండ్యులం ప్రొంచుము। సరమునర త్తావ నచెలలప్రుఘుం రిశుభ విద్రా రిష్టుద్ర ద్వారి

ప్రొస్తవు సెరం రధుత్రై యుముత్పలతుల లక్ష్మి ప్రీయసిం రూపంయు
కలక్షు తీదదా। బుని రయు లతింగనుం గానసర్పక్కరం ముచిడు
ఘను భక్తుముం దారుణవమయు। సోక్షు న ఖేల కళ కేశవ ప్రబిత్తు కర
మన్నయిసు నణెదిభూ। నుర శయిత్రిప్రు బలం ననుత్త వ
క్రం యు వేయుజిన తేసుత వయుగారబి కృష్ణ। వర లు తను

ద్వితీయ
శర
శ్వాసము

ధ్వా[illegible]స్వశ్రదు కంతయు [illegible] నెన్ని నరించి ప్రచ్చు నను రాఘవా [illegible]
పుష్పంబరువిశ్వసంబులు నేరుస్పైంది ॥ నసనముచితముయ్యవిమాంన
శాంగనకారంక వసారసుల్క్రాం శోభేయ్యబులవిశాంగతిల
నినదసంకులంబులు నా నిరంతరవసంకసవుంయుసవయచిత
స్వాతి శిలనిబుచంచుపులు నిర్వళితసకలజనసంయునానంచసుం

పల్లవకుసుమ[illegible]తాత్తు[illegible]తర్తసుదాల మిక్కిలి వయ్య[illegible]దాక్షిరసాపుద
మంటపిగోపురసౌధ[illegible]చంద్ర[illegible]కాలరాంగణ[illegible]విచిత్ర భవనంబులలోదు నసురరంగ
పుబంపబితప్రసిత గరుదనిలదరత్నములకు వలుచికలుక చిరనిష్పంద సందోహంబుక
పల్లవితకల్పితరాలరసాలభక్షాలలా[illegible]తతలంయు విసరఖాదనఖాదకళ్ళా
దరసంచితమాంకందభారితస్వష్పలరం(ధ్ర) విగళితమధురసాంసిక్తీదము చిత్రాబు

దట్టక్రీడాభ్య[illegible]వబ్బుకు[illegible]రసాం[illegible]
చిత్రశిల్పంగ తరంగ[illegible]ల విలోల కలశ[illegible]ంసవ(శ్రీ)
రంపరసపానమదమధుపిందిర కులగానయుక్తయుం కండర
సాలాంయుమానకస్మాంయిభకంఠక[illegible]రవమృదంగప్రాయమాడ
కేకికాంతాకాంతవరమ్మొదమువధు[illegible]వరచామంకమతశ్రీంబులు నై

దయమున్న(శ్రీ)మన్నట్లకంఠెంచదరపుండలవివిస్తలలితకుం
తానికరకమ్మపుంటుముండియలకాలులరంటిబతనితానసటిసటు
౧౦ చకనాంగిర్తునకు। కళిందకంన్యకాంతల్లోలకందావచపరిస్ఫుటకెందద
నటిసనినవిరాజితతాంస్రారతీరభూనగురరాదాంచినవనంబు
కీర్తకెత్తలధాందయగ్నివిరచితవిమలచ(త్రి)కాంతిమదీపెదికా

ష్పమపంకజసంతులు [illegible] ద్వాస్యనుఖిందిబంధురగంధ్రా[illegible]సుచెలాందకుం
నవిరాజితతానుస[illegible]సురాద్యాశవనంబులందునను। నిహారవిహా
రిత్రవుందగమునుండునా। నగుముందా
లందునను। చారుఘనసారపటీరబాల
స్తంబులందునను। సుదంచితపింఛవిభా

దుసత్ చందనాంచలసాంనుదేశ[illegible]ంబింధ్రమంబులనుకెవిల
రమాంరంశలితాంకలికీర్ణపురళి[illegible]మవాంచలితాపకటాం
నిలవిదారుకెల్లారపితాంవాస్తితలాలి[illegible]నాంచితకుత్తర
పుంలనివాటతాపింఛబంధంపులుంలు[illegible]హులుగులు[illegible]శాఖీరకముం
విరళాంలకోవాక్యంత(శ్రీ)ంకాంతరకమాంకీర్తిపతిక్తవను[illegible]ధగంయులును।

ఉపోద్ఘాత
ప్రకరణము

ఆపాత ... లు ... నే శ్వేతి సమయంబులయందు సమ | శ్వే ...
శిరస్సు రవ రా ... దితనిరంతర రవ ... వంత సముదాయ (ము)
లైన పిశాచ సా ... నీల నీరదంబులవిడంబించుచున్న తరో
బులకేశాలు ... వసరంబులును | విపిధవే ... కాంచా
... భూషణంబులను | ... లను | సరసస

త్రిపురాంతకుడు | శుభమైన ... రసులు
దేవతలును | యుద్ధ ... సురుయుండగా
తాపమైన విఘ్న (ము)లు నైరంబరాలి
క్రౌంచులను | ... ముల ... ంబులను
ప్రాణవాయువుచు ... రభూషణంబులను |

లసా ... ప ...
ద ... వ (ము) పధరాంయుత్త రదశ ... చన ... వ్ర
ముచు | సల ... శ్రీ ... వంచు ... లు ... తః ప్రారం
గాంధి ... లను | ... ముర ... నం
(శ్రీ) ... (శ్రీ) చుచు | ... లు ... ంతా ||

నయ్యులచవిందా
ఉవేగలు ఉవిరాతొత్త ప్పుకలిలు సాలబూనితిత (ష్ఠురుప్లైయెలు
శ్వాపత్రులు| నిపిదత స్వేంద్ఘనారలకుం దేహకులు యూవి
గురుగా మహూవల్లభూ ఆనిచెప్పివుతుని రయు నిత్యూరెయిలుతిలు
సత్యకుల్లరలూగళే దాన్ని రతునంతనసుక్షీసర్వూ త్త్రత్తినార్ల

ద్రుపదాచంబులూవత్తసుయునశ్వేధాంతిస్సాను రాగగత్రి [illegible] సరసూల్లాస ప
ంకుదలంపునుండిళ్లసవిల్లాంతవత్సలైభీరాశవరాదయూతిదిందయూనుండగా వాయ్యు
శ్వాత్తున్నీతిక్షింపుచు| న్వరిరక్షించుచున నత్తిలు చుం నకల కులంబావించు
వారవమేలభూలు దిప్ప గిది ప్రాతుఁ దయుత్తి కృష్ణాచక్ర ధర్మ్య వేల| పాంరాగకుల్లాన్నైత
ంగెప్తూ పసత్తమలోకవిదెంబ్లు నాదిరవత్తుసిలు వాం ఇరయుల్లు గృథా వెుల్ల దయుకు

విలాశికసానందకకేశచుత్త [illegible] శిరణ్స్న్రు తుకులున్నత్సరుపదా
మతులవ చరినానమాంతేతనంనగేగ [illegible] లించిత్తా
చలంపనేండుసుం| దరులకినందమీచ్చిగ్గుతారతికిలచాదక్కించె
రతులు నంతర్రతులుకావుకులునందుకులూం ప్రభు [illegible]
సుక్షేతోత్తరకులాతతశ్శనా (శ) సుందకుల్లుసు [illegible] నుక్షేసాలు

గజపతిని గెలిచినందుకు [illegible] వారు [illegible] చక్రవర్తి [illegible]
లికెమిగులలోనంగ [illegible] బలపరాక్రమ విభుండయ్యెను [illegible]
దేవరాయలవారి భుజబలము [illegible] ఖ్యాతి [illegible] ంపుచుండె। శ్రీ। అరు
వయందు సంభవించిన। అష్టదిగ్గజ [illegible] నుపాగ్రజుడనతనకు తన
పుత్రుండౌ [illegible] కతం (శ్రీ) [illegible] స్తవ ప్రశస్తి [illegible] విపులంధసా

వే [illegible] రత్న [illegible] ప్రభు [illegible]
[illegible] వేద వేదాంత [illegible] ని। నెఱుంగ [illegible] వింతు వినుము [illegible]
[illegible] రగ వేద భావము। (శ్రీ) [illegible] సుగంధ। చి (త్ర) [illegible]
సుందర్శన (శ్రీ) కృష్ణ పాదార విందకైవారతుండ గరిమ। నతడు (శ్రీ) (వి)
దన నందనంలు చేసె [illegible] (ప్ర) బంధములు। నరిత్రాంగము [illegible] నతులును। నసల్వ శ్రీ

[illegible] పురు [illegible]
(శ్రీ) [illegible] (ప్ర) [illegible] వద్ది [illegible]
[illegible] డులనుl [illegible] (ప) [illegible] శ్రీ [illegible] (శ్రీ) (వ)
దాసు [illegible] ప్రారంభ స్మరణ [illegible] చుక్తి సంభవించు నే
[illegible] తలును। (వి) [illegible] ఖ్యాతింబా [illegible] ।నా [illegible]

౩౭౨

వేదివేలవత్సరంబులు ... కాబప్పు మున్నంతనుశికె తింగించిన తరు
రత్నమూరులతెఖింప నప్పుడికి వశంబు అదితియనంగా క
నకొబ్బరుష్టె వార్ధి పరమునఖని యుంచె బ్రహ్మలబాధలపరప
అట్టిఅతని వంతుంబునం ... ధనువకుంజలు కృష్ణదేవి
శబు ... నిషిలకన్య నిరంభురం యుదరము రావణ తక్కివమునలంపలె

ష్టితత్సమూరులను విదార్చి విశేషంబులు నిరతుమించు నకురుబన్నంబులం
మునిరంతులు నెలన్ని విశేషంబు చెప్పెద వినుము దియ్యిన్ని నెయిక్యశధశరదేవా
నియ్యశెయ్య వారిదత్తు దార్కష్మ నిక్కరులనునరుకులశుష్కం దుబునియ్యిపించపన్నర
బహుంత పితృసమండనువమవాశిబులపరా (వ) నయండునను మమవధించెయుండు
మునుద్దెనవ (బ్రుం) డుసంభవించె ... ప్ర తిబావ మందమ్మలు నియ్యించె శరుతె నికను

వయాధుకొబ్బినెనఖచనిమిష్టవెలునరూరులగురుగశిదియుండు
నురస్సంగరమునవమునువారిబలుతైన (తె) వార్చిదనము త్రరము
... కరులంబ్బె పరిగరివారిని గాశ్చిశిద (బ్రం) వారంపశక్తవేయ్యవము
... తె (వ) దురింతప్పుండప్పుకు నియ్యించె నతనిబలుష్మి కరాగతురు
(గ) నెను డు (వు) ... గడ్డ ... సుదు (బి) ష్ఠ

ధ బూరం రపు వనం వరంబు [illegible] వని (త్రం) [illegible] శ్రీ [illegible] నిత్య [illegible] శంకర
శంకరేంద్ర [illegible] దంతురారణిందు [illegible] చెప్పెనంత అంతయుయు [illegible]
శంకరపతుల కుతదా సవిం బుగా వించి ంతు। క్ష రుణా వా [illegible]
లుధ [illegible] సురద। [illegible] తులం వారంతురు కాలచ (౩)
బాతుం [illegible] సవర్ణం ధులీలా [illegible] (గవ) [illegible] బుగాంబు

[illegible] సరసూ [illegible] విద్యాదంబులన [illegible]
సురవిలాంత [illegible] రవుతో [illegible] దేవు [illegible] ంబుల బుంతించు సర। యురక్షగా
[illegible] రక్షించుదురె బుధు [illegible] వంశా (౧) [illegible] తింతు వా [illegible] రుసుం.
వేంవిచేవరం (స్తు) ంధక్కె రత్నములుం డునుంయా। శ్రీ [illegible] రంబులు దువు రంగ దేర్చు
ధారిం [illegible] గదంబున సనవం [illegible] వి (గ) వాంపంద్రె [illegible] విభవంబున

చం। [illegible] పద్దంబులు [illegible]
వధు విసులం [illegible]
[illegible]
[illegible] (త్రం) బు [illegible] ంధంబున [illegible]
బా [illegible] రుంచెనని చెప్పి [illegible] (ద) త్తు

రదేనను శీశు (త్రి) ఖగ [illegible] ంకశశివశ్శు [illegible] యుష్టు శా (క్షి) శరయం రత్న స్మృత
[illegible] ంబ శశ్శు [illegible] శ్శలశివల [illegible] యు [illegible] అని [illegible] యుబ్బు శా ద రాంత్మ శ్రీ
వ రాన్ని శశుల సం [illegible] తు నిగా వించిమని [illegible] వను భింశా చరంగా।
పురాం [illegible] మ న రాం [illegible] వాం [illegible] పద్మ విర (శ్రీ) భాస్కర శులవా
నీరం (ద్ర) శవెంగా నిర [illegible] శ్రీరజు విం తగు [illegible] రవు శావినుంశవాం

[illegible] సుధాం శశ వను సం (శ్రీ) [illegible] శక్తి। (శ్రీ) వి శ ప్రం [illegible] లుగంధ పరిందు [illegible]
శుశవుల శధాం గ గిల్లి [illegible] సం [illegible] కం [illegible] విధవయు సుం గ శుధ ంవయు ని।
[illegible] శ్రీ [illegible] వశ్మక। ధ [illegible] రవ [illegible] అ [illegible] యు [illegible]
[illegible] (ద్ర) వివిశా శరవను ధా ధర్మ సాం తశం సుతు [illegible] వరి (ఖ) [illegible] వస్రా
[illegible] రువ వాను విం వ [illegible] (శ్రీ) [illegible]

[illegible] వ్వు [illegible] శ శ [illegible] యు [illegible] డు [illegible] గాం [illegible]
శు శ వలంల [illegible] గిం [illegible] రతుసం [illegible] యు [illegible]
పు (శ్రీ) [illegible] (శ్రీ) రఘుభత్తకు మ భక్తుప్పుల ప్రాంసు రేం (శ్రీ) సంహ రంరవా దరరా
[illegible] ధు [illegible] తెల్పు [illegible] శ్రీ [illegible] శరా ఆరూం ంరూ।
[illegible]

[illegible] దశరథ [illegible] సహ్యలా రాచిరాడవా। సురతిప్ప [illegible]
ఇది శ్రీ పరమేశ్వర కరుణా కలిత కవితా విచిత్ర కేసనమంత్రి పు
త్రు నను। శంభుదాసాఖ్యా నంబగు సత్రాజిత్తు సూరుని
[illegible] నంబుంబి బాంబవంతుండు గాఁగు బిందయు। [illegible]
[illegible] సప్తమా [illegible] శ్వాసంబు [illegible]

సు [illegible] లశిక రాంతూ। ధరాదివేరలలో మాతారు [illegible] శ్రీ [illegible]
శ్రీ [illegible] బిపాండి తొలి [illegible] త్ర [illegible] పు [illegible]
నిపలుక కవుంతకవు [illegible] రయుటయు। ప్రసేనుం [illegible]
క్రై [illegible] ష్టుం డూచకంబు నుతించు। రయుండు బూంబవంతు నిరయు ష్టం
పాండవులు లా [illegible] కంబు [illegible] తిబాంచి [illegible]

దా [illegible] వంశ [illegible]
వతుంబ నవ [illegible] చిప్పు [illegible]
[illegible] తని [illegible] కవుంతకవు [illegible]
బున బూంబవతీ వివాహంబును। సత్రాజిత్తు శతధన్వునిచే
హతుండగుటయు। సత్రాజిత్తు [illegible] శతధన్వుం [illegible]

౩౪

[illegible] వృత్తి రయురేపత్రి [illegible] ము రవిశ్నుతి శద శుంఖు శు రయు| శ్రీథద న్ను వధ [illegible] సా| భుల [illegible] ంధుచుంది [illegible] గరం ఖుశ కల ం [illegible]
శం చుక్రోదరయు| సత్రా మిత్రుస కటు భుశలు శత్రు రయులు శైలి [illegible] రయు| సశ్రీ [illegible] వృత్తవర్తులు [illegible] రశ్నవి దిచిప్రి రయు సపురలంది ష్షు విరయు| [illegible]
సుబ్బు [illegible] శరు శుశ్రీ శంరు [illegible] విస్తారాదం ఖు బు సుతి రయు| రాశిం దిచి [illegible] ం చుంచి రయు| [illegible] ం శు వ దవ [illegible] సం ఖుసు| [illegible] దివం [illegible]
లుశి చన్నటి రయు| మధము ండు ధర్మరాం ఖు సవస శయు వు| ది యర్యు| సత్వ భాసు| భాం ఖు శ్వతి| రాశిం ది| [illegible] ర| [illegible] కం సత్యుల్ల ఖు [illegible] రయు| [illegible]
సిరరాసురం తెలుప్పం ఖుసు| తంన్ని రుద్ధ నంసన్యలఖధా [illegible] ం చితిదా రయం ఖుగ శురయు| సన్యా దము సం ఖు సు| [illegible] రయు| రాం దిజా థరాం [illegible] సు [illegible]

ఘంటశ్రీ నేత్రభూషి(తు)ంబునకు వేదనిధి నాథు తొలిచి క్రిమధనదూ..సు|
మరణంబునను| బాణాసురు దర్పద్ధంబునను| నలగూబరుని
అభిచారంబు వేలుపు ఉండియు| కోపమ్ము ఉడుగు దత్తిపాపవి
ధుకోద్ధను వరాహమందెచ్చి వద్దాంకవులకు నిబట్టు కొనిపోపు రి
రాక్షసుల పాపయుద్ధ (ప్ర)శ్నా వంబులను| ఖరా సంధ వధం తను సు|

(ప్ర)ధుమఖమ్ము వి... ...ంబును| ... ...
నంబునను| బల్లి శ్రీ ద్వందుల ఘూ... ...రయును| ... ...
తంబు గా (కం)బు బంపి కోలశిత పురంబు భస్మంబు సేయుచుండుము|
రయు| బలభ(ద్రు)రెడు వారి సిరా పురంబు పెకలించుటయుండియు| గొంరవుంధు
రాఖుసురం దయా ద్పరంబు ను| శిశుపాలవధయును| స్వాంభుదరశవ (క్రి)

...ంబు ... (ద్రి)... ...
బును| పాం(డ్రు)కవాయు దేవకారు ... ...
బలభ(ద్రుం)డు ద్వివిదుని వధియించుటయును| హంబుడు
... రివపవరత్నంబు దెలింతు ద్వారక కమందల్లి ...యుండియు|
విదూరధవధరంబును| బలభ(ద్రు) తీర్థాగమనంబును| అం.దు

తలనెవదిరయుంచి పునస్సృష్టి విత్తుంబోంతురు౹ భీమడు క్రోధ
ముచేపరిచితుంబనుట యరయు౹ నందుపౌండ్రవుల కౌరవుల న
వసుదేవునందుఁ జాగంబును౹ దేవకీదేవి పుత్రులందెచ్చుట కురాముడని
క్షుంజేయుడుబనుట యరయు౹ శ్రుతిగీతలు నేర్చి గోపాంకనాక్షయంబునను౹ శ్రీ

[illegible]

[illegible]

నులగదా యరయు ద్వంబునను౹ బలభద్రుని యజ్ఞాగంబునను౹ కలిచర్చలి శేపుబారి
త్రికవరాణులను నంద యరయుకురాదాది గోపగోపికాజనంబులను౹ బృందావనం
బులు పాంచాళ్యంబునను వరంబనుట యరయు౹ బలిస్త్రీ త్రిభంగిను౹ గుణద్రవిడంబ
మూర్తి విమతిత్వంబునను౹ బ్రాహ్మణవత్సలత్వ [illegible] లదిచ్చులి యరయు౹ నచకథలంగలదిక
[illegible]

నంబునను౹ [illegible] పరాంగణంబునను [illegible] కలిస్తు ఫలములు [illegible] కం
గనుంగానుబ యరయు౹ రుద్రవంశవిశారద [illegible]
రిబులు౹ [illegible] గరికి [illegible] శ్రుతదేవ [illegible]
మహతుండు [illegible] కాగముల సంపూర్ణంబు [illegible]

[illegible]

వా నైనమురవుగలరికిరి ... తెరవత్తిరత్యైరత్తిన ... గ్రాయం

స్రోలింగా దిద్దరయుర్బలు దరుసులు రాయల్లివలదిగితియ్య.9 ఆతప్పువల్లు ... విశాసైని రుగిర యుడల్లు లరయ ... చలం ... వర్ణించి దిద్దు ... సురచిరవ

రతాంద్వ శిప్రస్తకంద్ర ... శ్రీ విశ్వతంతురాపత్రబద్ధలవ ... వుచలదరివ చిరలర ... తొ ... రంవరప్రొంద్రి ... వాగం ఇత్తరధాగం బలరావతి ... రంగా ... రయుల్లుంల్లెయ్యా

వులంచిశిశ్రీపాంపలఖ్లాప్పులస్వధావర్లంగాం ... కర్ర — శివిరాలగిరిలర్పులా ... మస్తు

శుభస్తువుదేశానిచలం ... రాయప్పస్థర ... ఇవాలరంద్ర్వగర్భమ్మరాసంప్రసు ...



కలింబి రాజు [illegible] తెన [illegible] లుబ [illegible] దుర్గ
[illegible] వనిం [illegible] రాసంధ [illegible] రాజులం [illegible] రా (కే)
[illegible] రదెక్కె [illegible] (శ్రీ) [illegible] ల్పనే। తను
[illegible] తులు [illegible] బుధ [illegible] ధనంబులు ధ
[illegible] పరధరంబుల [illegible] పులి ధారలు
[illegible] కుల [illegible] తుకె వుంబలు [illegible]

కొన్ని భూపాలసభాంతరాళంబులు నిండె। శంఖ [illegible] పంబుల భద్రుండు [illegible]
[illegible] రాయ [illegible] పంబుల కీర్తి [illegible] కులు [illegible] చందంబు
పంపిరి [illegible] (శ్రీ) [illegible] (ప్ర) [illegible] రతెల [illegible]
తిరియించి [illegible] చతురంగబలంబులం గూడుకొని బరా.
గుడ్డితటు ధారాధరంబుల [illegible] గుతిశిన। [illegible]
[illegible] బలవంబు [illegible] వెలు [illegible]

[illegible] నవసమరరంగ [illegible] పతిపుత్రుండు [illegible] గరసు [illegible]
[illegible] మేరె [illegible] దళ్ళి [illegible] నరసింహ [illegible]
అంద [illegible] కొని [illegible] దరయంబుల [illegible] కొని సంగరం
[illegible] దులు [illegible] కులు [illegible] నిలు [illegible]
[illegible] లంగల దండ [illegible] ధర్ములు [illegible] బులు [illegible]
[illegible]

తె
లుం

...శర ఉంతప్పుడు విరులు (వాని) ప్రతినే కశాల్జై రంపలు చే | నాల్గు పృదరు
వింతనుసంబిరిణాబలు పిడంగులదలింబు పెసపెయుగంజ్లవద వినా | ఖరా
లంగుతిరితుసవిందయునవి ... శితము త్రము ... తంగంబులునవు | వి...
విశక్తితవత్రిర ... ంతం ... ంబుల ... ...
ఖ...సు | విప్పుల వీరాలం పంబుసెవిదా ... పం ... గ దాంసం
చకసదఘటతింఘంగసవను ద్గా తథదశీపరాం ... ంబునం ... రదశే

సు ... | ... ... వలఖులు ... ...
సంధా ... ... (త) ... ... పర ... (త) ... ... సంకార
... ... సతురంబులునవు | విపుల ... తగదవరు ... బులునవు | వివవంతపదాంతిల...
ఖులునవు | విపాంటుత చెర ... ంఘులంఘలు ... నప్పవిరళితదంతసంఘలంబులునవు |
తత ... ... పరశల ... ... (త) ... పంబులునవు | ... తత
... ... విపాంతత ... ... వంగధవంవిగా ... ... ంబునవు | విరుంతితప ...

... ... (వి) (పు) ... ... (శ్రీ) ... ... వేక్షల
... ... (పు) ... ... ంపర
ధంబులునవు | ... ... ంబులునవు |
... ... రంబులునవు | (వి) ... ...
... ... (అ) ంబునవు | ... ... ంబునవు | ... ...
... ...

ని సుజనత్రి ఘునాఘునాత్తార చీనమంకార కరచ్చూరా ష్కరుష్టి [illegible] రఘున
(౮) నిపునమహాచారంబును। విదళ్వితరాశరత్న (వు) హాష౦౦బునా। శ్రా
శ్రీ [illegible] దరమ్రూంసరుధిరఖాదర్లంబును। (త్ర)వర్తిత ధాంత్రిత (వు)
[illegible] రూర్పు చున్నాయుగవనునదఖ్రిదేరదవమవళ్ళుండవలు బావ్లు
[illegible] ము(బ్రు)ల్లి [illegible] వు ఖాయ్లపష్టుదంతు [illegible] ంగు। పాగువవలదు

[illegible] సుకారధరాధరాకార। వంచినసూహాపురత్రైం [illegible] ర। కంకజీఘంగాఘునాత్తార
[illegible] సర్వాంతర్భూత [illegible] కళ్యనలంబున్ను విఋవ్యంపువాణి [illegible] రవగణక [illegible] సం
వెంౘదంబునుసత్రైంరయువీండ్లనప్పి [illegible] త్పంచివిచారంబునునవంనక
[illegible] సుంనత్రైదుష్కృత్రి। భగతురపేళంబు [illegible] తోతుత నుంనహాగదేవు
త్రైదశనలదుహలదే [illegible] గాగవుట్ల। బ [illegible] గాణచేత

సంబజీరంకారా। భళపరసస్యశైవిరిధిఃసాధ్ధారసాదంబును। (శ్రీ) కవ్యపూంన
నులంబును। (వు)చలితకబంధంబులును। (వు) ధంచతపటులగంధంబును।
నవుల ఖుర్యాఖుగూ దొరెబున్న [illegible] వసరుచునాంత్రిగాల్ల। డినాని(త్రి)యం
[illegible] లవిదీత్రిగు (బు)తుకబ్బు నుళలత్రైంగాంబున గవి దన। (బు)తుకమ్మ గవిగ నైని
బం(త్రి)పుబాంపుత్రైవడి శైవరతం (త్రి)పురాదీనుండైనుభవు: [illegible] బు

లక్ష్మీ[illegible]
దాతకు
త్రపుకు
త్రైశంకరం
[illegible]

[illegible]హుసలుప్ర|శ్రేది[illegible] [illegible]గాధపతిం వెంక
శ కర్ప్రుదిం దరిధి బురు [illegible] లుగాంటు నబుంరుం పధిం రుయంబుల
ద్వాలములు ముం చిద్వైశ వునలం (ద్రి) లోకవ్వి విఘ్నాంత్రితవి (౩) వు
కుశిశేల్ బిశెరిం యు వేయ్యఅంకిరం [illegible]బురారాసంధుంచును నతత
నతుంబురింతురు|ఖంఘరుక్మిందు నువారాదు వెల్లిగుంతదు రాత్రసవి

[illegible]సూరుడు పుర [illegible] [illegible] [illegible]త్మక(శ్రీ)ంత త్రైకృత(౩)ంపుర శిరుపది
ందుంపుపార్శ్వత్రంకలబులందక్కె ధశందుడను| త్రైపశి రయుక్తం శ్రైశ కాలంబులం జూసిలో
లంద్విరిందు [illegible] వుజ్ఞారి ధుబింగర్భంబునరి[illegible]|ఆయ చెల్లైచనుదంపనె శను
[illegible]రరాఖులు నక్షిశుర్తింబునిచరితాపుఖిలు నివాం రిం దాబి తపుతను ధూరావులను
వాంపారంభునతనచలిరందుత్రింతాంనిపుప్రాప్తుటసువారాంపుకరయెకాత్రోవిం త్రిబురంబులుతోడ

మీరందఱు శ్రీ విచారులం గూడుకొని పదార్థ మిది యంతయు నూంతు
దంబులు పర్ర(౪)ముందు బుందు నదియుసుం గాం రాయ్య పుత్రభయ్యు
నవరింప్ర ద్భిరించివద్ధికులు లనవర్వ్రత్రో శిబురియు తవిందప ని
రుబుదిరి| శకు నాలుండును [illegible]రసచితుం త్రైధన శగ గరవు
నపురదంనావరంబు శే నవొల్లవారంపని పెంచుపు సారధి త్రాని ప్లని

రవురగ్రాంబులుం పెలుదవైన రాణ్యుకలూప్సంగిబ్రేస్యుకలబత్తిబంధ్ద

శృష్పరదుత్రిదులు వాంఠరాచకవినిచ్చెచుటగచిన్న(త్ర)భ్రేంబులశ

యుక్షరం। దగులంగరాంత్రిశ(త్రిం)వారనేక్రుతగదాదరాప్తిన రత్తరరా

వలుందరనుకువ రరనలులు కానుకలు గాంచలవక్షరంబుసైవాచంద్రవి

టరిలగగ। తుగరిసఖరల్యగాలువత్తజ్జులుబాంధవ।సత్తులుదోదరాం

పాఠకశగానులుంంటంతఖిసంధిరచులుముఖనుదేశ।శలంధక్షవలనంబున.

[illegible] సని రంబు | [illegible] వల్లూత్ర దుమ్ము | [illegible]

గారనారావిద [illegible] పక్షా [illegible] రంబులు ఉపవమున్నిది చిరానుకలిచ్చి | దిగ శమ్మూరాలికల నివా [illegible]

వేంకటేశ్వ రంపు [illegible] రంబురాశివిగదంపు వారింగ తిళ్ళంచబు గుంవు

ను | తాంబిరాలగ [illegible] వసు [illegible] తం బులునను | ఫలంబులు రుత్తృబఖంతం

[illegible] త్ర వెశ్మాన నిరుతిమాని మహంగువవేళ లెయ్యి | వయ్యు [illegible] వేంకవబద్ధ్వ

వంటి ంగవ వడలిపెత్ర మూరవిన నెలాని [illegible] దేవ [illegible] | [illegible] నా [illegible]

ంతేసిలసంగావంతవేంప్రస
నిన్నిచిత్తచోరయ్య.కాయ్యధం
నవచ్చారావలసనేఖుం
తి-దాగాని ప్రాంయు
రాంత్రించచే।
ంపాలసురా

శ్రీత్రితోడ దవిసబంధ సంతతులువాంఛ్ఛలయు।సత్యంబీ రిపుందాహ్వాంబి త్రి
సల్పల్లోకవేలసెంటిరావులుగులవిద్యాప●ావంచౌ।సవబుంనవి (క్రి) బ
త్రించనేమోవాంవలుత్రియ్యఅయ్య(త్రి)యలుతరులాంర్తిరాయాప్రరుపిసంవచ్చే
దసంచుసుంసరాగద్దారాయుధహాధవుండెలుంగగ రీ దచ్చతచ్చెసఖ
సితిసేనింవసుదేవి న్రఃదసుదుణాంచిత్తశలకొదాంగతనా।ల్లితులైప్రాంధు
సుఖంబుంలులాంచి రా।వచ్చేనతువచ్చిరాత్రసవిచావాంవులుసంక్షేవబింయ

రణకేల [illegible] త బంధు

బంపుదురశేనునష్ఛి|

[illegible] ంతరువరందరవు

లలకలిఖిరురూలు| పురు

ద్ది లరలూలు| నీరఖాంతన

సాలకవింసవించి క్ర్త

పులఖాంసి [illegible] తే [illegible] ధని [illegible] లలనయున| పావించితేని రయుపొంతరుంబు

పురవరువేఱుకద్ది ధరేత్రించి పురాంతసాంధుల| సత్తికిరిబు క్రింగనిపునాసకుయు

సుగంనాలు ఖింతుకెనష్టిని| రతునుకంపంబిలసింపతేని ప్రత్తురహొంనారు

పరత్నవనిపుళొగింపగగాంవేని [illegible] నలుత్తకలన సాంధరవ్వివేలు| ధులవనసొా

రతునశివనకలాలికాపుగంధకుష్ఫుదని [illegible] తెలు ధంన్యచెంత్రనిరు దా

వ్రివెరతుస్తిధిసేరకునవధరింపువుని సావర్ణంలుగాం వరు [illegible] రతు [illegible] ॥

కంనులకభిలాంకలాన్నిర [illegible] లు గగుచుండు | దమనీచరఙ్ఞాసేగవదుల (శ్రీ)
వుడవరతవ [illegible] చిరువులు ంనదిని లడుా న ల [illegible] ా నవేదు | కేదుగా బిలా ।
ల దాన కైా కవివకు | కాసం శోభితులు [illegible] ంగనే | కంనవిల్లోకరు గొరవే
సు బిలవనాకియు పొలిసెలుంపులదరివు [illegible] ఉవ్రుగరికు చంతశయునవుక్త
వ (శ్రీ) [illegible] నెంయు వలయు [illegible] తను | లే [illegible] తు బ్బిబు ంమ్మ బుంధకేవ [illegible]
[illegible] ంగరశ్రీ [illegible] [illegible] యితియు బియులా [illegible] వ్చె [illegible] లే

దృ ఘకిసిన కృష్ణవనెరాం ంక (తత్తిం బున్నె) ంమ్ముకలు గగుం |
ధువలు కంసాంరి ఖులువి దారి (శ్రీ) రతుగా రా కరభూ
వంజుతు రవుా కాల్గాలుల కవ్వంబు రారా | బుంనా [illegible]
ధుమ్రదళగా ధు నీ పర్కాంబుబు ధాంవ్రిందున్నిరిమ్రి సాకంమ్ము
ధరాక్క దడులు | వతబుంక్క [illegible] లోక్కరుం వ [illegible] ంరి ఖుంగ [illegible]
దుచక్కురం గబలం [illegible] దె [illegible] ంరె [illegible]

రె [illegible] ల్లులు ం.రుశ తెశి తెల
రెప్పడు [illegible] ంతా ప్రకూసె [illegible]
వరింరు వల్లిశౌనిప్పెంవలునంశతనవ
ఖుంస్లంలులు ం। నిను ఖింతింపు చుప్రా
శాంశ నింనుపొఢగా [illegible] గాంతె నిచత్రుంరింరు
సబింఖుశా.రుని। ఖుంప్రు తె [illegible] రురుంనిఙ్ఞా

శ్రీ చెకొనె బ్రంశయుపప్రుచి [illegible] యు
ంరుసెజయరడిన గజ్జు [illegible] శ్రీ
[illegible] వచిఅత్తుయు తంలుష్టును లారత్రు
[illegible] రవయుళ్లి శాచదక్ష్మికంలులు
(బు) రరువతిలుసరత్నింరక్షుణాలు। ధైశ
ంన్నచుయులు కంగాణయా అనరు

శ్రీయులారెపవిసాధంబు [illegible] ధగ దశత్తు [illegible]
కులనలుప్రెత్తుక్త నెంఢ్ఢి కెమున్నుపక్షి పెండ్లి కెంగాత్రు [illegible]
రయుశిత వెరా చెశ్రుత్రి తారదైగా తికలమరాచదశ్రప్రునిశ్రా ంలు
శేశక్య [illegible] ప్రాణేశ [illegible] నీపంజ్జులు [illegible] వనెకణిదర్శర (ధ) ం
శ్రీ ంరుంధరావప్రుత్రి తవులు నాంనగా శేదిశిరంపల్లి షులరను
[illegible] శ్రీ దె పుత్త్రు [illegible] సందేశంబు లంబ్రా.రచ [illegible] లుండు

263

పల్లవవైభవోత్సవదవులు [illegible] వులు తనకనన రంభా తైరసస్త్రా కులుగారు।
చంపకదళ [illegible] లు। స్త్రీవపసి తార్కిరి దుపటలంబు నిలు [illegible] బుబితి సమత్తవ
మిలమిన తేతు సచ్చం (ద) సఘువు వుల్లపులు ॥౭౨॥ అంతలలనాంగనలే
నన దేత్తులు గా ని ప్రోయు వుక తృణ్ణం ను రుపు కేళుయు వు దారయు
[illegible] నన్న రంజ్ఞో నిఖిలనగరంబున నేత నికేరంబులు వప్లనఘుచునంతర్యా
[illegible] తునే। [illegible] యొంట్టను గలదుంప

లఘుగ్గ [illegible] వ్రుమొం ప చరవ్వులు తరవులు బున్ కుం బుపాం దగ్గ వుంగళ వుగళవు।
ఘుకర (శ్రీ) [illegible] పతిశు కవుల [illegible] యుచు [illegible] సుపుకరు నివి
దగునంద న కుంద గుచ్చవ్ర పాండుపచ్చా ల్యాంరుల లయకన పెండ్లి యగు గుచప్పుదుబా
పు శ్లోక నె పోలికి ॥౭౩॥ [illegible] వలికి [illegible] కొంత కలు నవ [illegible] దన్య రాసు తన
దవెం దర్రిం త్రిల్లి నింతెలు॥౭౪॥ కం॥ నిరుపు [illegible] దినాక్ష లగ [illegible] గాంధవు కారు
(వు) పుంచి కొవ [illegible] దెత్తు [illegible] తవుగా నం (ద) [illegible] కిబుల్ల క్షద పుత్రై

పుపొంత [illegible] వా [illegible] వళ పుధవులు వుదళంబు [illegible] (త్ర) వి ద్రాక్షాదుల
మికొంవులు బూవులు। చిత్ర త్రాళ్లగా నలు బాలలరు బాల బులు।
శ్రీ పులేలనవ్రసోత్రో యుపు వా రతికేళి గంధపురా తో యరువాశి
యరు పుత్తైంచిన సందేశంబులు రబాపసొందరా వ్రదివిశేషంబులు
కలగ్గం దురేయుటు గా। కెంకదు రళంవి వావాదవులు కవిం పకరు త్తి
[illegible] చెప్పిచి ద గ్ను థలాంమి కి చా ప్పెద్ద భిష్ణు కుని పుర వు

తము|స్థిర స్థిర [illegible] సముగ|శ స్థితి స్థిరం
యుతంబులచే [illegible] బుగ| నవిరాజులమహారాజధుంధుశేఖర [illegible] తత్తంబును
తసకలం [illegible] తులను శత్రుసాంతున [illegible] నది| శ్రీసె [illegible] చర్యగంబులకే [illegible] ుం
కేతులు| రవతేజ [illegible] ంతులు వివిధ [illegible] రవాయిలు గట్టించి సకలప్రజా [illegible] ం
నుభే [illegible] ల్లున వంతెంచయుండి| రఖిల [illegible] ప్రజయులు ఆవారి
[illegible] చుట్టించి మంగళారతి [illegible] ర్చనంబులు [illegible] చదివించిరి

రక్షింపు [illegible] ప్రతిష్ఠ [illegible] రాజ్యాన వారి
ప్రాంతకృత్యాలందున| రథా [illegible] చేశిరి| నమిత రాత్రింబు [illegible] విశ్వదేశంబులనుండి
చెరప్పుడు [illegible] వేలు గ్రంథలు [illegible] రంబులు [illegible] దేశంబులు వినడి
బులు చక్రవర్తులు [illegible] కవులు తమతమ [illegible] సులు వెళ్లి రాకపోవుచుండిరు
ప్రతిష్ఠాయించిరి| రుత్రువములన నగరవా [illegible] అంతనా శ్రీపుత
కృతిచేసిన [illegible] నెక్కి వచ్చి [illegible] గం [illegible] నా [illegible]

కలంధరుల [illegible] పురుష్పములు [illegible] కంబులున్ న తురంగంబులు [illegible]
బిస [illegible]| కంతకుండను శ్వేతపురీశ్వరుండై [illegible] కుండు [illegible] తానునుసర్వ [illegible]
వంటివారు| జెసిరి చందన [illegible] బులుపలు [illegible] తలవర
పులు సంకీర్తనలు [illegible] శ(స్త్ర) [illegible] వెలంతలంగ వివిధ [illegible]
చసు వివిధ [illegible] కారంబులు [illegible] దేవతలనర్పించి ప్రాణ [illegible] ములను [illegible]
లడె| [illegible] మంత్రంబులు [illegible] రంబులా [illegible]

ఒకత్రాకరణాంబులాశతంబు (ప్ర)సాచితుండవు
నల్లధాంతకనకచెల్లధానంబులు ధర శ్రీదేవతల కొసంగె
ఘప్రింతు(శ్రీ)కేత్తి॥ తపసుంరంభము త్రిభిక్షుభతనంతుంగ్రె
రకాంచి చి॥ త్వంధరవృత్తి శ్రీ కృష్ణవనకవమాంచినగరాంక్రైద
పద్యము తెరంధులవారి నాంచేశంబులు రాజులనేకులెత్తెరచి

(గ్రు)వ రకాంతకస్త్రగమునకుచిత నాబ్రంతుంబు నవాతిమువంబులు గాచించి వటతి
నరతువవసరంబు న॥ వంధుభవసంతుంబులవారిదావములతోచ(ద్రే)చ చరూరా
కొంచునంబు బ్రికంబు కల(వి)త్తింబు నుదించెక్త్రె ధన్యత ఇరముంగ భ్రంచి చయచ్చీగి
నంచుల సుల్లుస॥ చ్రెందురకీ [illegible] రచిరభనే కలితిరావు నుచెంచెనాబురా॥ సంధు
రంద్రూలికలాలు [illegible] నవ్రంతచించి భిన్నకలంతుల అతుక్ష నివేశంబులెడతియు

యుబునాం రాజు దంపతులవెంబు కొరకు [illegible] ౨ ౨ ౨
భంబుతో॥ వటువేగాంచిత ప్రాంతకె(వి) బువయుత్రో
లిఖిక యుబ్బుబంధులగంచక్ష కలిక్ష బలభద్రాలుచచి
ఘదంతవ(శ్రీ)దుమసాంగబ్బిదూరకవాం(శ్ర)కాదు
రావంతనింతతీరయా(చి)తాం తంబులు నిరా॥ చగవారి

గానాదులు గంధాదులు శైత్యవింతాను చా[illegible] రవతు
ఁబంధు తను లాంత్యుని ఘా[illegible] శనేర శేన తిరిగ్రలు తెల్యుఆ
రాష్యుంగ్ను రసెల్లవిరాం చాంపుమంగదిశ్రె నెలాంరాంరదు గిరివిందు
౦| శృన్నుంబ్రిచనెనెంవిఅంఖ్రి తత్రత వెల్యత్యంగింద్రువత్రం
వరుం౦| ధనుతుం ఆంచే దలం చేసాం చలచు

లెందరెత్తి బుని[illegible] మాంరత [illegible] ధ్యకాంపల
లాపలకి కత్తవాయునెగాంల్లలనిశాలనంతసేవ్యరు [illegible] పృక్షి తంచాంలరిశ
దుష్టపృష్టంచుం తెల్సి శివుంనశిరస్సునిశనా [illegible] శ్రీత్తాంతవయుంత్రాం [illegible]
చేసాంయు తుయుఫుసుదాంభుంసురుడెగాగ నైంం నదువుమాం గ్రత్రాంతుత్రి
ద్దోంరయుంచరాం వివుశరిశెవిరతుల| స్వసురచ్చిందనెయుంంగ్యింనాంరనెయుగన

రయుకంస్వవిత్రధిశెనంచుపేగగిరత్య| రయుతిగానిం
రచనుధుపా౦ఠ| శ్రీ[illegible]కవయుచేగఠి కదింరయుదశిశరి
౦| ధన్యభప్తిత నుదేబుకుంరధశెనా నారత్యంబు
శశ్రైనా| వివిక్రృష్టం తిరితపృనాగాందలచె[illegible]విప్తు
ద్విరి నాంభాగవ్య వెల్యుర్లదలియుడినితర్వంప్పురుటు

౧౭౫

ఉయ్యల లక్ష్మి శ్రీరంగనాథుఁడు రహస్యంగను నీ దరికి వచ్చునే ప్రభు
కాంతల సంగ్రహించె దుర్యోధనుఁడు నీ యుక్తులు చెప్పుదువు తల్లి కిల దలిపుణి వ్యది కల్లర
వీ చిత్రకాపంక్తులు శ్రీపతిదెప్పుడు దునీ యుక్తి యుత్తు దివ్యదూకం నములం నెవిత
శోంప ప్రవేశమునం గాంచుదువు పుష్పవల్లి కీ కుంకాం వివాహాదశలు శ్రీ రంగమును దాంగు
శ్రీ మలు దురవంపు ప్రవృత్తి భూరిగా [illegible] వన కేళి గాంచెదు వన భూమి ఫలాల నల
లేకంబు । కన [illegible] గారదవానములను వ్యస్త । గాంచితిని చితెంనల

ఘనాఢ్యమయి రంగనాయక దర్శనము నిశ్చిగి లెత్తుంయుష్టులు గొప్పడుం । వేడ నల
వాసవ శంఖ చక్ర శుద్ధ శాత్రపదుము తత్వ తామరస గంధ సమాగత భృంగ సంగము నమ్ము ఆ పుడు
లు తొంరు తేనాంబులు కాప్పుచేత గా । ముదువత్తు నెచ్చెలింగ దశిమయు మూలవంబు
ధం నప్పాల నియ్య నిబు వ్యాగ నాంచి [illegible] దం మలగ రాంబు వధ్యవంతుల ముక్తి నాథ
వ [illegible] పెంప్పుదు [illegible] । లెత లెప్ప [illegible] పింప [illegible] కాంతిత దేవనా తాథ
కరుణ్యత్తు కాన్త [illegible] వర్తించు [illegible] యున మరు యుత్తుల దృంబుల్లి

[illegible] దివ్య శంఖు మున నిమిత్త మిద్యము ప్రతి తత్వ ఉంబు నుం । నాథ నుగాం తికెద్రంకి
నవద్రవాంశ భవాంబు దశనర రత్న హారి రచయి । శ్రీ ప్పుదు కలిసి వ్యాగత
నవలంపు విలవిం చయుం । గుం భవ వదు గీరముం దానదు కూంటి ఖుచిత రచి
దుఖితలి సిగంధి । ముకురంబు వేంగి శుదు దు ముకురం [illegible] ధరయ ఖడ్గ ప్ర
తిలుతు ధవదు తాడవృతాడ పు । తిలక ఖిథ దర్పను దుష్ట తింకినేతి
[illegible] విలంబిలునల వింక్రత్తి కేళి ఖాంటి కిం వ్యవలగుం గో వెల్ల [illegible] తకెంరు

ల..నుదత్వ ... [illegible] ప్రాలశేగతి మిదనలగలపరాశంధ్రా
బంధువర్గము విరక్తరస్తి [illegible] ంతొరానలంబునరాజా గర్భశిశుగలవతలశ
చికలవంటి తుచరాచర్యత్రి తరడ నేకుంభతరస్త్ర ముగంబున చిరుపవ్వా
సురాసురలిల్లన తత్త్వ్రి సచ్చినత్తైనరాత్రస విచారవారాములునంగారాళిప్పా
తొప్పితశ్రీతువంక్షిప్తిత్తినీకేతపంట్రితకతింసీంయంత ప్రాంసాత్మీత్రికము।
భక్తారము నిశమష్ట రింబినవతంధుచనేంటు। సంతనారాత చల్లపుంబుతన

కతిరచాశ్రితలు। [illegible] ంతునారాంతత్రిస్వాంత్ర్రాంతరస్వారాంధ
భరత్నుదెలుపుత్తుత్రాపాలల [illegible] ంబాలదకె। నంతనిరాత్ర బ ఉ రాయాగంబున
నాగతనెదురుపునిలసంబత్రిత [illegible] నుంప్రతుంతిఖ్షిత ఉతెయు ఆయుపెంచ్చు భ [illegible]
భునింసలన సచ్చరితం [illegible] సర్పిస్థునేడుషలింపెకంసర్తరాయ్యత్రిన
స్తలకేటేవిరినీష్ట(ప్ర) తుష్టిస స్వతింగారించినతీనరకం। బులిగారవింపెదభరాసురా
తతాంగాతు విపాపాంబున తపచప్పులవిని। తధ ఉద్ద్విస్యింపక [illegible] ంబులతోనెదుర్గా

[illegible] యుపుంయు ట్లుపరాతిరారక్రాపురుపేంతౌవసుదను సకల(ప్ర) ంగిత్యాబునంబు
వేగ గారి (ప్ర) ంవరాయుంధు చను దెంబినసతనివుఖుత్వ్రారా బులుపలత్రిం
ంనతినపింతుధరావలుతిత్తైనాతుచా। చశ్చైనను దత్త్వని రయుదా దువారాదా
త్తైదక్షిరియ్యణిరతెయ్యపుయ్య బుల బారితేత్త్వతుతారి తిత్త్చితిని నం [illegible] తిశవుం
నంయుమతీసప్తుంధువింతావుసీయువుయ్య అనిస్తు తియుంత్రి (ప్ర) వారంబునకల
[illegible] వి.దుప్సక్త (ప్ర) రాన్యస్యాబులల బాబాత్తిబిరిత మధుపుత్త ంబులోచ్చివిమలారం

మాంయుతమప కర్ణవమధ్యంబున నుండి చన్నదెంచు నిర్ఝరా సంధ్ర
వగమున కంబు నంగన కనుల కురుయుగళ కరకుచ రెం[illegible] ధరకరార [illegible] కంపు।
[illegible]బుల కర్ణ సంబంబునలుపు। నరవింద పుటిమళ్ల మతుతాంగా [illegible] లావతీర్ణ మత్త
రంబు నాకచిరాంపు [illegible] ధర బించు పులారలుగా వలిచి [illegible] వలు రదన కంబద
[illegible] బు నకంబు తై [illegible]। వెఱవత్రువిలు త్వ తాలావెఘోగర్షి వాగతి
[illegible]టి చెక్కలపుట్ట వెలుకెయి। పావకప్రాకారంబున

తెప్పై వంబులు। బవను ని ధ ప్రభాంభాంసవరాంతరంబు। యుద్ధేదరు గేవిరా తెలుంద విరంబు పెలుచ తి
రాజనపు ధని వుట్ట రత్నవయు ప్రకాలంబు లతంత్ర కేంగేలు నపక్ష్మ సఖీలలామంబు వరుయదందగా
మధునెరంబుల కారాత్రి సరాజ్యంబులైన మంతంబు [illegible] లంబులు మలుపు మంత్ర [illegible] బు (౧)
కంటువులంబుల కనురాగ [illegible] తకేతన రంగ విచంత్రె [illegible]
యె [illegible] రుఖ్ఖ పింపళగ [illegible] మానంబుల [illegible]
[illegible] క్షేత్రు [illegible] ముంబు.

పొంరవరకాంపురాఠ రవకవుల కారాణనే [illegible] శరణావల పక్షుల [illegible] బు
నే। రత్నవివాసములాతరాజనేక్షపు (౮) మురళ్ళా కంబుల [illegible]
దత్తకొనె। సుంచరే వుంటప చెసకొమ్మలు దికలందు బాలచ [illegible] దా
సుధాంగ। సువర్ణ వేలపలంకు [illegible] వరిల్లంబులు కాలచ (౯)
శిరంఖులు [illegible] నీరుల [illegible] దింప। [illegible] మంబు
[illegible] నీలాల [illegible]

...(శ్రీ)రంగము ... గంధము ... [illegible] ...
ద్రవ్యంబులు దిగనాడి | గాంచిరవంబులు విడిచి | గౌర
...చల. [illegible] వుతర నఖరాబులు నల [illegible] దలగ (ద్రి)గము
...ఘుస్సం తిర సౌధావలి | గన్నసనాం [illegible] రృషుచారుతర
...గనానా [illegible] కరిత వరతత్తర [illegible] రావంగా(ద)త్రై ధవ
...కంపుంబులు ఘనా [illegible] ఘనంద [illegible] గంధపి...

...ంత్రా [illegible] గం [illegible] రాజధాని ...
నాబులు వర [illegible] | [illegible] గంబు వేడ్కాంచి | వరుస [illegible] | ఆతని [illegible] బులు విచ్చి |
త [illegible] నుచును | నుత్తరీయ [illegible] | [illegible] రంటి చిరకపుల (గ)మింటను
వత్త్రుం నొక్కు ఖుసం [illegible] దేవ [illegible] నగర రాత్రి [illegible] (ది)వరస్త్ర [illegible] బాపబుంబు
గాంచిరవిచారతురవిత్రము విశేషంబులకుసం [illegible] సింహ ముత్తరాభర శరభ్రాంత
ఘురంబు లీలంబు నుదెంచి పై రేవంబుల నక్షి [illegible] భంగంబు గా [illegible]

ందరుణ [illegible] వనమున [illegible] రఘున [illegible] ంతిద [illegible] శల ఖణ్ణాంబులోక శనంబుల
గబ్బురగరధాంశో వాణంబులనుకయల శిరక | రాజబ్రాంగల నెలంతల ప్రావి
నాబులోకంబులన నాంతు త్రంపుబుల మున్నుకనిరొల (స్తు)(త్రి) నేచేర (దు)ంద
(త్రి)పిత్రాంబు [illegible] బుకంబు కంతుల [illegible] త్రతుం
[illegible] రకారాగాంబు [illegible] నవరారావ [illegible] బులు [illegible] కపంది
[illegible] కంతీరవంబు క్రైవడి | నిఖిల [illegible] లగాంబుల గను తింపన (శ్రు)

సంగా శ్రీకృష్ణున పాలవరా వరా రతను భింనచేశినా|
...యిట్లు రుక్మింరు
నాం శ్రీరాం పములనే యిట్ల వెళ్ల...
|ఖలు వింటనాం రెరు కైంచి వలు గాంధువారా డి
...
విధు| కొంగను నింవలునీన్ద గుణారవి తుండ

నెల్లెవిరు క్రిశిం గానులు చిక్కని నిక్కన్ను బింట్లుటివా తెనీ గాజ్లి తప్పె రాలయడీ రథవరు
సవారాగధువా భిలాల గరి అరెంటాటి గాంగారథినవలించి| రథము గూండం
తూరాగవుల వారి కెలుప్పించి యిట్లని తెలు|| నిట్లు మారదవార కృష్ణ వారము పాపగా
గద్దు| మారనవి తనుండ ప్రమరాచ్చదలునలేవ్వ వరాధిరుక్మ తానికారానివను
ప్రా| విడుపు విడ వడి విపలయకాంల| శిఖ శిఖాన్నము నగతశిశనులు ఖవులు| గర్వ

గదారాద నాగవరోలు వలు తెలిచి తల్లిన| వృల్లు పర వానర నెత్తిదవలు
దరించి| గోపాంలకాటిన తమప్పని వలుసురామ శ్రీంచు నెలునిలు
నసిరాద వయెంంపాంటు లగత్తి భాగ యెందినంశ| తయందుబుం
నర్తు రాశ్ర| నిటరుంపములన కెక్క నివవాం బుప్తెబలొవు వక్కండి
చెల్లి గాందు తలుత నముందెట్లు వట్లు అని పలిత్తిన్న నారధరుండు

శర వ [illegible] ంబు ఖండించి । యతుండు శరంబులు
[illegible] ధనువు వక్షుంన విదళించి (౩) మంబున ।
[illegible] దస్తుం ద్రైద వ ఇనలంబు పైబడి మిడుత చందం
[illegible] దేవి వారిచరణారవిందంబులు బట్టుకొని [illegible]
[illegible] పాంచా [illegible] మత్త కాశిలు

శరిర [illegible] రణశి । రావ [illegible] ంబు [illegible] లంగ [illegible] । రండిరకుట
శరిక్షు । పట్టూన । శా [illegible] । తామరంబులు [illegible] ంచి నంచు వరలు చేసి (౩) ముర [illegible]
ఖనంగవిశిల । ఖడ్గరవచంబులు చరాగ్ర [illegible] చేసిన విరాంపక వెంటుంగులు వద
మత్త [illegible] ంనుశీశ్వరదేవదేవు [illegible] ఖ్యంపగ [illegible] సరంభునిక్కా [illegible] వుర కర్త శోభిత
[illegible] వ నివింన విం చుటగా దువల్లభ [illegible] నింక్షి [illegible] దుం దె [illegible] ంగబి తె [illegible] బాంక్తి

మూరద్భిరమంచి । మంగా దు దూంగపులనే తనంబు [illegible] యణ [illegible]
[illegible] రౌం ఉరెపటిధంబు పెత్తి నసంజ రయుం దునుకరు [illegible] ంచి । నం తవుం దన విసన
రసశిధంబు వెత్తు శి రయు శిపించి శిరంబు దెగ (౧) లరయుదన నగము [illegible]
సర్వలోకశరంగావమా । రయు ంనే [illegible] తగ దు నేదు చేసె మవత్తుచర్గా దశయునిద్దు
[illegible] ంతులవ్రైత్తివమ । మల్లిక యుంబి [illegible] కు ంధు [illegible] రు [illegible] వెరావి తుల్లైన

౧౪౧

మా। ష్ణిదం ఢ్యులు ప్రౌ కా [illegible] శము దాల్రి బిష్ణదుతే శ్రీరాఁజ్యమ్యు అనిశక్తం
రంనాళ్ళలలాఁవుంబుస్ఫు। క్రిశరం క్షిం చెగ ప్రెంరుబోఁగాకవుగంతి స్యబిస్తాం
శేప్రశేపులుబా వరంగాశ్రీగది। విరంఁపెనింబాసి। నంతటంరుదుప్లైనవింబు
విక్రీచికే [illegible] చ్చరతే ।కెయ్యతలవునశరశ్రీస్మనందనల్యు। తలుర్గలు నశు వయూఁతి
తల [illegible] శేగసు [illegible] సు [illegible] వేంలుగురాఁర్పుభ్రనిశిలు విరాః। ంతలంది
చిమాఁ వలిస్మనే। ద్గాఁ తం బూాఁశకులళుంవు

జనదుఖంబుదుఖ్ఖనులఖ్ఖను [illegible] వదగా|చం
జొసి[illegible]త్రిసూరలంన్నైనత్తొదఖ్ఖష్టెనవాంనిఁచ
కంగొ [illegible] ల్లుచగ్నుకలచుంరారులకొత్కువత్కువినువచుద్రైవవూం
దులఖ్ఖద్దుల [illegible] త్రిరాసంబిడూభరంగదేవాం ధాకులంద
సంసారంభు [illegible] షు [illegible] రంబంకుత్తుస్తుంత్రైరితులుండకేషిరం
(శ్రీ) క్షిత్రగిరులంభులుచం(ద్ర)వశలకుల్గొంనిచందృనికిలేనిశైపతి|ఖం

౦తరిపువరిళ్ళ యుపవుతురినా౦శ౦పితా౦గ౦బుతురి|విని౦సంత్ర [illegible] ౦బుసురిత్ర
తుశెచిప్పుత్రెయ్యువయ్యు౦బుట్లుశెపశెబారిశ౦ఠ|విరుశగ [illegible] దగుచుప్పుపారిసుబ౦ధ౦రి
లుపరబల౦బుల౦బారదెరి|తప్పువి౦రిప౦బుసక౦౦ప్పిరప్పుత|వా౦త్రెపా౦యురత్తిశ
రవయునపగాబుగదతగునెవి౦తు౦|తలరిరియ్యువటూరితి౦రయు [illegible] ౦బుగగుటు|త్తలద
రిరయు౦దుననసమ [illegible] ప్రాబ౦దగనెల౦రయుబ్బి [illegible] బుద్దినస౦తరియ్యువయ్యుఅనివితద్దె౦రి
లా౦క్షి [illegible] సప్పుతిన చెత్రప్రాణులు|శ్రీరు౦శ్నైల [illegible] దగతానెదుశ్రీత్రి౦పంగరప్పి౦డి౦శా

తి చెలవ్వొణెశలాపంబుతిరి|శసుదిరియు౦సుడిగా౦శబూరిప్పవులతరి
వెంటబుగగుపాలుంవటుశ౦గడ్డంబు [illegible] సంబులుటుసపు|తలవ్వయుసు
ఘ్లచతిరియు౦నరుక్కి౦టిబా౦గచి|శరుగాశెషి|బలఖద్రు౦డుబ౦ద్దెశ౦బులు
అబుగగుటుక౦బెరెతుబ్బతఅపటుపువరిశ్యాయుకటుకొ౦డరుడవులనెత్తి
రుక్కశెదెవ్వితిసుపలస్త్రి౦రి౦యుళ్లి౦రిచెటుు శాటు [illegible] ౦బుట్టిశవానె
ఆశ౦బుబట్టుప్రశర్మశెగ్గురి.శౌరితు౦ఠ [illegible] యుచ్చోడితప్పత్రియ్యుగ

నదోషవులు సి[illegible]వు । [illegible] త్రయంబకలుపులు [illegible] అవి రెండు [illegible] వెల దిగ[illegible]
వు చెప్పు [illegible] శాస్త్రీ దిపరిత్యజ్య [illegible] ముల ధర్మమునకు ధర్మ [illegible] వ్యవే [illegible] రవు । పు [illegible] వులమునె
రతుం టాసి దేవ [illegible] శ్రీ [illegible] గుణత్వైకా నవులు తపగ [illegible] ధులు రండునటి [illegible]
రితి నాత్మ రతులు క్రమ [illegible] (త్రై) తో చెప్పు । సాంద్యింతంబు [illegible] గలు రుగా దేవం ౦
(వి) రతుంబులలు (ప్ర) కారవ [illegible] సంబులగు (ద్యు) హ్మీరూపంబులు [illegible] సాత్వత [illegible]
సన్యాసంబులు దేవాంబు [illegible] ఆత్మ తు గలుగ నేరవు । [illegible]

[illegible] చా తత్వాం విశత్ము
వుం న పులక (శా) శ్వపవట్టున రుం । గావించవి [illegible] దుగా నశ । (శ్రీ) రధి
సంచ్చుర [illegible] రతుం తులు [illegible] దులం దులు వం (వి) [illegible] రుల్యలు నవు । [illegible]
బులలు (ద) వ్య (పా) గలు నాత్మ కంత్రైన । (ఆత్మ) రతుం తులు విధ్య చేత దేవాన
[illegible] యుం [illegible] నాత్ముకవే [illegible] గల్గి [illegible] బులు తెచ్చు ।
[illegible] నవి [illegible] ఫలాదను భోగంబుల ననుభవించే [illegible] గుపనంతెటులు

[illegible] ర్థంబు కందు చేవము బాందు
వడినినా [illegible] గడుని [illegible] యుగా [illegible] ండు [illegible] బడి శుల్కనిడు: క్షంబు వూని
[illegible] ండు [illegible] బడి [illegible]
[illegible] నుండెతని [illegible] ధంబున [illegible] వలలోచేసను
[illegible] దవ్యంబు [illegible] వద వంద గీత
[illegible] ప [illegible] దవ్యంబునుబ [illegible]
[illegible] బునను | [illegible] రక్షం

చేయందుగా పరాయు కేయుల్లి [illegible] నబుగవయు శెలం కేవలు | వి [illegible] విలో కనవము నావదు
లయుండెను నితరుబొస్తి యయ [illegible] వాగా దుష్రాకొవ శ్రీముండె బలి [illegible] విదు వచ్చబడి |
దులవారి | రాబసవమూవరమ్ములగ [illegible] రాజ్య [illegible] గుతకపుతిని |
వాదుక [illegible] గృహ వలంకలతవిలసిత [illegible] వరాశివరంబునుపరి
[illegible] (కృ) [illegible] గుపతే [illegible]

[illegible] (శ్రీ) [illegible] వతికెందగునే [illegible] ఖంగవదుపన [illegible]
[illegible] వంబునకు [illegible] | శ్రీ [illegible] రంబు [illegible]
రాబు [illegible] బంధు [illegible] నుతింపకె [illegible] యుదమిం (శ్రీ)
[illegible] వసవ [illegible] వలదవాల గలబుటూరగండ [illegible]
[illegible] తసతలకృప [illegible] వాగాల [illegible] క్షేత్రం [illegible]

రావిరి రాజశేఖరులు [illegible] శుక్తిశతరి (భా)
చర్యంశా రణి । దక్షసే [illegible] తిగిని ఖుంగ నృత్యా [illegible] మృపారిదారి (ఠ)
నెరంగనెరి [illegible] తనల్లి [illegible] సవరానిపరరి విష్ణులమ [illegible] రుక్మిణి నల
నుంనరియు [illegible] ఇందులుగా [illegible] రుక్మిణి నెరుయుగగా [illegible]
శితారి దా (శ్రీ) [illegible] నెలక్షుంజును [illegible] ప్పిటాంబులు [illegible] (శ్రీ)

జిమ్మ [illegible] [illegible] నరిక్తం [illegible] తితెండ్ల [illegible]
సుఖస్తోతిలిశి [illegible] రాష్ట్రాంబర [illegible] గుణావల్లితి [illegible] రు [illegible]
స్తుతినుని యిత్తునట్టి [illegible] తటక [illegible] రుస్తోత్రిం [illegible] యుదు [illegible]
పెద్దిరియు దుట విరిదు [illegible] భవమున [illegible] [illegible] రాజులు [illegible]
ల్లిజిల్లిరి (శ్రీతుల [illegible] తులగుచు [illegible] చెప్పిన [illegible]

[illegible] శుభగాంధి [illegible] [illegible]
[illegible] రుంబు । [illegible] కామునకలు దెల్సి
[illegible] (దు) [illegible] ముబ్బాంజలి । [illegible] కులలు [illegible]
[illegible] దిక్కుల [illegible] ఆదివెలుచునే [illegible] దిలత్త్ర [illegible]
[illegible] వెర్ల [illegible] వేవ । [illegible] సాంధశిర [illegible] । [illegible]

౧౮౫

శ్రీ విన్నత విశలభూతసంఘం ... స్వాహా ఓం శ్రీం శ్రీం (శ్రీ)(శ్రీ)(శ్రీ)(శ్రీ)
గురుభ్యోం భువనపోషకుం ... శ్రీం (శ్రీ)(శ్రీ)(శ్రీ)(శ్రీ)(శ్రీ)(శ్రీ)(శ్రీ)
ప్రాణాంగ్రసింధుర్ | దేవకీదేవీ వరావటంబులును | గగనవాగాశివచన
పురస్సూత్ర(శ్రీ)రంబులును | బ్రాహ్మణ(ప)శ్చెకంబులును | చారాంగనిద్రాపరితత్త్వ
నిరయాంగంబులును | వాల్మీ(కి)తోరయు | వల్లి భక్తృ గాంబులును | వాసుదే
వెంకానంబులను | (శ్రీ) [illegible] సంబుల సవతప్పు పాలసంబులను | వరా)

ఓం ఓం ఓం ఘూలిన్యై ఓం ఓం సకలిభువిధ్వవాసన్నా సర్వలక్ష్మీ ప్రస్తాంతిరూపవను
గడచ్చ(శ్రీ)(శ్రీ)(శ్రీ)(శ్రీ)(శ్రీ) ఇద్దితపరమేష్టి శంకరుణా కలిత కవాలిచి(త్ర) కేసనమగ(శ్రీ) ప(త్రి)సు
(శ్రీ)వర్ణాంబులును | కంపోరం(దే)వయిభాను | వసు ద్వైవప్రాప్తసంబులును | [illegible] మారుతూ(ప)
ట్టును | నందపు(శ్రీ)త్తు వంబులునను | ప్రాంతవవాసరాంబులును | కైకలింపురభంబులను |
వవదసగవవీరవిలారకర్ణభూసలకర [illegible] గాంబులును | క్షవశీర్ష పారశ్యంబులును | [illegible]
సురవర [illegible] గాంబులును | భవదనుల [illegible] గాంబులును | గభ్భ సురసారగాంబులును | వరా)

కుశేశయమూర్తి నిర్మలాంగరూంధరమూర్తి | పవనవాదలను [illegible] శాపకాలి
వాలుకరాంతికృప వరల సాంప్తా తత్త్వ(ప్ర)కీర్తం స్వాన(ప్ర)మపాల ఘడవతంబు
షారవంబులను | ఘూలభృద్భువంస్రంబులను | కలవస్తాజతాకరంబులను | (బ్రం)వ
(శ్రీ) [illegible] వస్తువురగాంబులను | గర్వాగమనంబులను | నారదాదుత [illegible]
ఘోరగంబులను | అక్షసవక్షు [illegible] తంబులను | నలకూబర [illegible] వశాపవి
వహరగాంబులను | నాంతనవత్ర్వకిల్లెంబులను | ౨ ౨౭

రతము|గల్పితిలకల్పంబులకే|కాఖ్యియుదే|శివద్ధినత|గరు
డోపకాలుసవర్ణావిష్ణుప్రతంబునను|కాలత్ర్యయుతిసేవనంబు నవ్యవల్లవీనస్త్రాప
హరనం|గోవర్ధనోద్ధరణంబును|వరుణాకింకరుండు నందునింగానిస్త్రా
గోపకాలవులకునకే వైకుంఠంబునను|దీపదీతోలుసన|వారి(వి)సంనతంయు|
కంత్ర్ఖ చేలాడకెగుండ కల్పించనంబునను|(పు)గల గంపరవిదళనంబు
కేళిదనుబు ఉదారాంగంబునకే|(శ్రీ)వందనవపంతంగంబునకు ప్రస్తారం

ర్తనాల్పియు తలకాంకధనంబునను|(శ్రీ)నకిలిదనసేబను|వనాంకలకేనంబు
వారణంబునను|వి(వు)వనితల దత్తాంక భూధనంబునను|యాదా(చే)గనవారకంబు
వ్రతంరయు|శ్రీవనాధుకలంగొన్నిపటయు|కేలు ప్రారంబునను|గోపికాలుకమును
రాసక్రీడనలనను|ఖులకేళిపతయు|సర్వరూపకుండైనసుదర్శనుండనవిధా
సు|నారదోపదేశంబునను|వాలిబుల్కిశకరాతులుంకినియంము దేశకవసుదేవం
రా.పుకల్పస్తులసల్లాపంబునను|ఘోరపనిర్గమనంబునను|యూనాబుల్లాంతరాజ్ఞ

నం|వతేన్నిరత్నాలవర్జనంబునను|పోంపలం పలపలంతలసపూర్ణపలజ్ఞ
నం|సాందవముకులంతసంవాదంబునను|కర్మాతభూమినంబునను|కాలకవాసనవర్త్రి
నిరవదాలునను|ంయువయునాతికవనవివాదంబునను|కేలిభూపనరితర్పాంనంబునా
ధరుండునారపదతాడనంబున నిబురాపంబువదేంరయుబరుగునను|
వద్దులంబౌరయుబరయు|ఉక్రాంతగదనంబునను|పూతనావారసంహార [illegible]
కాంతిరూపదర్శనంబునను|తర్వారుండును [illegible]

లను। రఘు రాజనగర ప్రవేశంబున్ను రఘుకవిత్వంబును। పాండుకవులా
వధనంబున్ను, తండ్రివధనంబున్ను। వసుదేవదేవకీ బంధవిమోచనంబున్ను। ఉ
పారంభంబున (శ్రీ)కృష్ణుని (గ్రు)మరణిగుల్లను। శతినగరంబు నకు నవ్వారుండ
బున్ను సుధురాజత్వంబునను। బరాసంధుండు సుధుసప్తదశవారంబులు
వత్తి బాధ్యుడయ్యె। నెంబర యోధయోధంబున్ను। బరాసంధుండు (ప్రా)ను
వేళ [illegible] రాజు వేచతి యరుసు ద [illegible] నాశను ద్వారకపురుకృత్తి

లాకారసంస్కారంబున్ను। కుబ్జ(శ్రీ)సాధకరణంబున్ను, ధనుర్భంగంబున్ను। కంసు దుష్ట
(శ్రీ)సేనుని రాజ్యస్థాపనంబున్ను। రామకృష్ణులు సాందీపని వల్లను విద్యాభ్యాసంబు చేయుటయును
గురువునకు గురుదక్షిణ నొసంగుటయును। పాంచజన్యోత్పత్తియును బ్రాహ్మణపుత్రుని తెచ్చుటయును
ఫలాంబులు [illegible] యును। శరదపౌర్ణమి తుంత్రికాలయుపవసంపును ముచుకుందుండు
ర రా [illegible] కామ్యోపవాసంబులును। శ.ది చాంగ
[illegible] తారారిపూ [illegible] లంబును।

ంబున్ను। రంగస్థల(ప్ర)వేశంబున్ను। కువలయాపీడ చాణూరముష్టికాది
మాగధసూత్రపత్రి పురగమనంబున్ను। గురుపుత్త్ర(ప్ర)దానంబున్ను। యదుర్భవ
తిక్షంబున్ను మురనాశనంబునకుం బోయిన [illegible] యు। బరాసంధుని దండయాత్రలతా
(ద్వా)రకాపురి నిర్మాణంబుతయు। వైభవంతుండు దుర్యోధనిని సంప్రతిష్ఠింపించి తపంబు
నంబున్ను। రామకృష్ణులు ద్వారకకు వచ్చి తపంబు నుడయు। బలభద్రునకు రే
వతి యొసంగి [illegible] రుక్మిణీకళ్యాణంబును।

ంగదుకకగుస్వంచమును ప్ర[illegible]రాత్రి వాగమును సం ప్రాం కృ వేదపా

[illegible] నవుం చరిగెత ఖిశి నేప్రు ౧ తకవడి చక్రల [illegible] సగాడ తండ్రలు ం

[illegible] మనోవన్ని [illegible]

నవు వేప్ర వెన్న [illegible] [illegible]

[illegible] రజెరామ [illegible]

[illegible]గ్గు
శ్రీ[illegible]వరవిరం
[illegible]రరునక్షుళ్లు

అక్షర
భాగం

శ్రీకరపతి శోభితరు [illegible] శరకవు
నిఖిలప్రపంచ [illegible] ళ్ళైఖరి
[illegible] రుకరు [illegible]
[illegible]
[illegible]
[illegible]

శ్రీరుగురాశదారకర రరం [illegible] శరకరక్షరధా। రాకంపిరదారవరద్రు
సమిత్తుంత్రైనసూరుంతిళ్లిరెను [illegible] విప్పుంద [illegible] రంద్రు
తారచిరస [illegible]
సుంగస [illegible] రుం శకు [illegible]

[illegible]
ంతన
సువ

వనితరోగాగ్ని। భూపాలులు ఘనులు దగ నురాశని। బాలుం దెయు ల పెచ్చి ప్రియు జనాల
ధని సురాప హారిగుళ్వ రం బున తమ [illegible] చి రాయ్యు [illegible] సేగాలింతు
మం ఫ్లం బున కు। కంవరో దిగ్గంబున కు। మిరకారాం తరపు [illegible] తంగుసభా
ంతట వినాశ్రవ। న ంరయ్య కృష్ణకుం డు తండప్పనం తకాశ్రలిశి। పెల్లునపు
థయుప్పనుండ్రైషు। రేయుసుం దరవు గుత నరం పవయ్యాసుం దరులా
ంతెలాడన్నరుడ్రైధ రెూభి। విక్రితి కనుసూంగి తెలర శిశనుమాం ద్యుక్షై శంకరు

అ
పు నశి
రాక్షి రాజ్ర తఆ [illegible] నరకింబరు లివిస్తు
కవుంరుతెలూమూ ంగాలిన బూ ము। నా [illegible] రవ్వము వింబెప్పులదను। ప్రెంద చమునిథ
నవృధు సగధవులు చేశి। ప్రంవ ఖ్యావయు న బూరంది పలుగుణ [illegible] నృపాల [illegible]

పశిశ
ంబున
లరెబెయు [illegible] ంగ

[illegible] వులు నులతాంబిమె చెప్పగా భువములు [illegible] సూరగిప్రు|
[illegible] గ్రిప్రు [illegible] వంబుగ [illegible] గి|పత్ర [illegible] ను|ప్రలం
[illegible] తి [illegible] పి [illegible] రగి ప్రద్యుమ్ను [illegible] యియుయుమత్త
[illegible] దుపెకు [illegible] వమయుల్లవ [illegible] తి [illegible] వంధి [illegible] గారదు
[illegible] దరాగు [illegible]
[illegible]

తనువంధనమున చెప్పగ భుకాను విభిధరువులు| విగురువాంబున చెప్పగ భువి [illegible]
[illegible] వంతునను|బుగ [illegible] రంతునను| [illegible] నపంచ [illegible] గ [illegible]|
[illegible] ప్రదీత [illegible] యుంతయులగకరణము [illegible] త
[illegible] నరతిరయిల్లి [illegible] ప్రవాంధ [illegible]
[illegible]
[illegible] వము [illegible]| [illegible]

[illegible]|వంగలవుగవలనెప్పగ భువకల కాలుప్ర [illegible] తంనులలా [illegible]
లక్ష్మి [illegible] సగర్భితంబులైన [illegible] పులంబు [illegible] గనుక|| [illegible]
[illegible] ప్రభావమునాంనిసం [illegible] వినిర్భంద
నంభనుంధపై నకెంధ [illegible] ప్రవాసంధ [illegible]
దరంబునవెకలితే [illegible] రిన్ని [illegible]
[illegible] ప్రవము [illegible] చేత [illegible] ||

అనాదుదేశ
కెనేకృష్ణగళంవిగడునింబిలు చిక్షితతత్త్వ సత్తైచిగ్గా
లనేళ్ళవట్టులిపలికివరాంరూం పతిమువరిసుగ్రాలంతైత్రిపుర్వ
తినేళ్ళచట్టలెపలికివరాంరూంలతిబుంతెత్తైచితిచినాడంబుకిడిం
దివచ్చిబాంతిచూ॥నంతిబులుంతూలినాకాంటుపై చితిదినాడంబులంసుచి
అవచిచిరుల్మిపల్లనుతుంతుడినాతిశనప్తురవిచుంబుల॥సుచి
లేనాపమనుచ్తిరూంకుప్పుచురేంయుకట్టుదునులచిళ్ళునుత్రిశినగచ॥
గచెత్తనంబున్నలుంగరంబునవనేనందార్ల్లిమురుకుండబ్రిలుంగితంబి

ఆనంరమైు
రాంవిజక్షిగ్రుహచిత్తరావ
రెంవ్రాగా॥వశక్ష
సరిక
వాతత్వపుగానతతయలు లంన్నగ్గాలిమును బరలెశంబయం॥ద్రనరుచుతెజ్జిచబ్రిగత
తనతకాలాఅరునదచిసేనబులుచెదయన్నసంభూంతనునినుచుఁరుదు॥
నే చైతేంరువూంరును॥శ్రీగురుంచిమింబిడిగళిసంచద్భాలునిప్పాలవత్తు॥

పతిపాలనప్పుడుసంపత్తిసాంవనానికరాంబునిగల్లిగలువున్నుపిపసం
నిచ్చిదంబునాయుకల్పుగ్రిరసాంయిరువూంచలిచెచిదియుతశచిరన్నకాచం
దిహార్యంబరునవచ్చెను సేనాడంబరున్నంభూమిచిట్టు
నచేంతనంచననుప్రేంగాకునుజ్జల! విచుంరవక్షేరవిలాసుడుత
వసుకేతునిమింగాదనాల్లితగదభైచేయు వంతంతసారక్షనం
గురిడుంబినపంనువంశభక్తర్తరుండునాంబ్రిన్నరిచబలుక

[illegible] నా [illegible] వి లి యయు [illegible] తెలి [illegible] శ్రేష్ఠ యటు
ములోద్భవములు [illegible] కంపింపగ గని [illegible] యుంతనా [illegible] గు చుండ వినా |
[illegible] రలు [illegible] శత్రు [illegible] పృసంగతి సిద్ధింపదు వీనిరు
(శ్రీ) [illegible] నావలెడి [illegible] వెలయు [illegible] తి [illegible] నెడి
వరశీతలచున్ను | దనుసంఖ్యంయు వెలువి నా ని నత్రు నృపులు సేవ
[illegible] ండ [illegible] నేమి [illegible] విచారింప [illegible] సుండి నంత

నతగదే | వండు ప్రసన్నుడై [illegible] నిలిచి [illegible] చెప్పి [illegible] యింతవారెం గతు
యు | అతివారసిద్ధ వునురాగమున [illegible] ఇంయు [illegible] వెల్లమున | గతి యూ
రదు మిగుల [illegible] తురావ [illegible] వెలెత్తి [illegible] దవయు సేవిత్తము |
లా [illegible] తిననుండె [illegible] నిసుచెవి దిలచు |
దినయు [illegible] దెవివి [illegible] పలికిన గగ [illegible] రెవాళ్ళి ఆర
నారదుండు [illegible] దెంగ వి కంబిరుడు [illegible] నువు [illegible] రుసు సేవి

(శ్రీ) తికనే | సంగెర [illegible] యుతెట్టు [illegible] తుకుని రదు [illegible]
వ [illegible] సవి [illegible] గుణా [illegible] రాంయుతి [illegible] దశ [illegible]
కవులెడి [illegible] యుడనువయు [illegible] గ [illegible] లివిలచి (శ్రీ) [illegible] తినాసంద
నగ [illegible] యు [illegible] గాం [illegible] నమిగుల [illegible] గానిసవత్తుం | [illegible] గగయు
లవలత [illegible] దేవతవను [illegible] చెప్పె [illegible] చినవి
మురసేవ [illegible] సుతింగిం [illegible] (శ్రీ) రదు | [illegible]

[illegible] (శ్రీ) [illegible] వృపయులకత [illegible] (ప్రి) [illegible] గంటియిమి | [illegible]
ంతి [illegible] కాంగద్దయుచు కానిని | [illegible] అం [illegible] నుతా [illegible]
[illegible] గాల [illegible] వంతు [illegible] ంలు వయు [illegible] ంబిదితిగియు | [illegible]
[illegible] (శ్రీ) [illegible] దేగు | వృక్ష [illegible] ంటియుంగా వినస్తవలు
[illegible] గుంగీ [illegible] వగ్నిని యుత్త్రిక | యు(శ్రీ) శప్పంతకవుచి
తు [illegible] దిటుశ్రి | నతనికల్లుగలింగ్ర [illegible] పంతకవుచి |

[illegible]
[illegible] పినంసు [illegible] ండంటి [illegible] | [illegible] వర్తనులతాయి [illegible] సుల [illegible]
అనికా [illegible] లనలతో పింపి | తలవిశోనింబులుగ్గవారయుయుచెశ | వినా
తలు [illegible] గుంచు [illegible] ంతలు | వలయుగగనివెం వచింధ రాంతే
ంతలునా | పెద్ద(శ్రీ)ంగాని వచ్చియుయుబ్బ్రావ [illegible] అనినవిని [illegible] బిట్లని తయు |
వి(ప్ర)ముఖులైనాతు విస్తరింప్పయుగవేయు | అనినవినిశంత [illegible] లుట్లని వరియు | స(శ్రీ)

[illegible] వితప్ర [illegible] రాపంచులుట్టు [illegible]
[illegible] (శ్రీ) [illegible] తప [illegible] రయులున [illegible] ద |
దింపు [illegible] ణగరంబు(ప్ర)బులు వినవారి [illegible] రంరయు | వ
వగ్గులు రాంటేయు అనిసప్పి [illegible] ంతిల్లి నింతయు | శ [illegible] (త్రా) [illegible] నిశా [illegible]
[illegible] దిగితియు | శారికేని తప్పు | స(త్రా) [illegible] దులిషెపి | గ [illegible] తు ముచి
బిత్తుండ [illegible] వారిగ [illegible] రయుగ్ని [illegible] నిని చెల్లిని [illegible] నతని

సర్వరంబున నమ [illegible] ంబినాశనిరాంశనసాల్పేనమ [illegible] ంద్రుం(బ్రి)రెంబెం
వల్లకధనుషూంత్రిక్రికాని। రాతుంది కృశ్నచే(త్రి)నయాన్ను దు(ని)తరాశి।స్తేం
ణా।ద్రగునసేన్నతి దంబున తశ గసగతుం చెనర్చె రంత్రుబటెంతపనిరెం తిం
నుమలనునునురుని శ్రేరులతొంబ్బుచెల్బురిబల్లిబశంబారుని వధియుబంచి
బెరాద్రా ల్లనివెలవిగేతెల్లు నెంత్రులుగాగేను తీగాని తాటిదె వేడు షుంబుభైవత్రి।
(ప్రి)రత్నాబాపనుగ్రగునశంబు రత్నానసుంగిలసల్ల తలి [illegible] స్త్రాల్లిగను రి

గంచిదనుబుని భాగావత్రు। బునేషాం [illegible] ంచిపుతుంరబుష్టుగదు [illegible] బుంగగనుమాత్ర
త్రింపశంబరుని తల్లునుందు క్రిబితిరసుకిసు ను నంబి గిరాంత్రి యుబుశల్లు చీగలరాం
ష్టని [illegible] దుపునుంద్రగశంబరు।దిగధుపబుల్లుంగ విందబుగదు తీరగు।
బిలనిరాగాలు రాలియు రాపువిలు [illegible] ంగ్రాంచు [illegible] రిశిరత్తుం రతిదనిత్ర
లరుబుదితౌద మింటి నుంటి గదవి। యుబుంగ। గుదెంబిబుబు [illegible] దంగ [illegible] తనము
తవారును గునవత్రుని [illegible] పుని [illegible] త్రైత్రి తెన। శ్రీలవత్రులేగా వుంద [illegible] శినుంత

పెరావను [illegible] ంద్రుత్రిసంసాని తిబివినసంబి రయు దిచ్చించి యుకేట్ల
కతిద ప్రధారసు। బగమును బత్తావకనుమ శ్రేంపలు బలపారి
[illegible] బు।లప్పుగదు చుగబురితిరి పుబుదవయునానెగ దుబుచుగుతను
గనతలంబు వత్రి దార్శకానగగరాపతి ఫాగంబునిన్సు బునను
అబ్బిపొలుగ [illegible] నరిని [illegible] కధ తుబు వెబు బలద శ్రావ్రిపు
తుంబిం [illegible] ధుంబిత్రి [illegible] (శ్రీ)లు తుతారైపునిశోబుచూరి

[illegible] రాతియము [illegible] రగిరి [illegible] నేయ [illegible] వరించు గల
మను చేట్ల యము వ్రేధం బు నేల కళ్ళ పాతి యు నివేను [illegible] రాత్రి
నంవే [illegible] గారగా రా నువ వృష్ణం । వంనగుల రఘు రావు వా
మేము [illegible] శిల్లి [illegible] కాతు [illegible] వాకం భోక్తు [illegible] దే [illegible] తిల
నే [illegible] పుష్పులు [illegible] సేరా । యేకాంతరం వుంచి [illegible] దలవిగా
[illegible] (శ్రీ) [illegible] చాటుం నా చేన [illegible] రుప

నంచయుం । [illegible] [illegible] నందు [illegible]
[illegible] గ నివా రిగాంత ను [illegible] సల్లిన [illegible] రినంవ [illegible]
రివృత్తిపుల దేవి విచారపు (శ్రీ) । నంనుల [illegible] వుంచ నుశివ [illegible] భృత [illegible]
నుండ దేం [illegible] రంవి రసను [illegible] శ్రీ సవ [illegible] దేం వురం [illegible]
గననెరాం [illegible] కాంతు దే [illegible] త తక [illegible] । ఆశిరం [illegible] పంథ నికి
[illegible] త్తులే (శ్రీ) । నవమం [illegible] రిల [illegible] యు [illegible] రత్న

[illegible] రయ [illegible] వతాం [illegible]
యవచ్చిరా [illegible] నర [illegible]
గావిబాకగా తిలతింగి । భింనులు [illegible] సం (భు) [illegible]
[illegible] కంశెనె । ఒయాం [illegible] నగం నభూ [illegible] వతివరం
చౌర్యం తించి నేసు [illegible] । [illegible] విశాల [illegible]
నెనెనాలు నేయు [illegible] వి గిరి [illegible] । [illegible]

నసంతసింబ్బిసూరుశ్రీండు శేషుంక్షే వనువింఖ౹౹ నావు నిత
నులుసు వుజ్ఞుత్తా తిలకవింవ శ్రేష్ఠ సూరుశ్రీంకని నుంతించి వేక్షి
దివిబాశ్రీశ్రేకులిప్ప లుంతులఘగదా దేవేశ నీళ్ళుగా ధూఅయూతదేవ
రఘుశేశ వృత్తా వతంగ్గింబున నేటి రేవ్వు లులుట్లు పతితిరవయూం ధ్రుబు
చారశవయూ [illegible] శ్రక్ష శరంబునకులంబునవు వినేసురలచేత
[illegible] సువతత్తి౹ నారశత్నవయుష్షు [illegible] వమంగలనక్ష

నతంరంబునంధరియుంచి సత్త్రాంబిత్తుండు భాస్కరశశిఖీంద్రవాసవు భానుఖ్త్రా౹౹
వాంత్రి కెల్లనిశీ యుక్కుశాంధాయుగాద త్రిం దరానిశిబురక్షణే(శ్రీ) కల్కిష్ణు నిరుపవంత
వంశంబున గాంధేవయూర్తి విబుగ(శ్రీ)బుండ్లుంరయుంశనగా౹ నివదింయూర్తికెతి
నుల [illegible] విబొందుండుత్తూగా [illegible] శివ లేతుండైన సత్త్రాంబిత్తుండుగా
నిబిం [illegible] రంబునచే [illegible] శిరంబు(వి)వేశంబుకైయుంచెన(వి)తే
[illegible]౹ గత [illegible] యుశి [illegible] దివిశ్రీప్త [illegible] రు [illegible] (చా)౹౹ రము

ప్పోరరాంనగరంబున నేటనక వరాధ రేనత్వంరంబునన ధ్వరబుగాంగబ
గదా౹౹ ధారణా నింద సవు౹ స్త్రారవయునేత్తి వయి నిత్యనలాస్తాని ధీయు వయు
సూాండనూాదె వరు(శ్రీ)వృందనిశ్చిగుడ్డె౹ రవిలోకాంకాలబుగరన్ధురాతను
నిసూారుశ్రీండుగా ధర్మపలితిన్నరం తసత్రాంబిత్తు(శ్రీ)పుంతంత్రైవుంగళా
దినలాబు నల నై [illegible] బారవ్వులు నంవశరంబు దిశిగ్గుటచుండదుయ్య నంయు౹౹
అవనశౌ [illegible] భు నేను౹ నిత్తునా [illegible] లగాతత్రినిధనేచ్చు౹౹

తెత్తెంపు నిపతికెను కు(శ్రీ)శ్రీ [illegible] దంరయబో
వారిపాలెరగ [illegible] (పు)ష [illegible] బాలంబివంతుడు (శ్రీ)భా
[illegible] గారు ఖరికెన్నిపొందువయ్యు అంత సత్రాఖత్తుండు తనను వారి వేరు [illegible]
చరు [illegible] వయుంబో [illegible] తం(స)వ్రొంసింపా
నరినాభిగ్గన నెలగణారిన వుప [illegible] (బ) [illegible] నివిచెంసించిన
[illegible] గువారపయు [illegible] బునసు నిచిస [illegible] పార్వసంబునవుపారసు

ధరుసు [illegible] నేను బ్రాహ్మణ [illegible] వెతి
తరిగ [illegible]
(శ్రీ) [illegible] నక రుదు [illegible] తీరంటంబున దాల్పి నేరద విలరి పం
చింపి యరు (పు) రాచుం గారయు [illegible] గ్గ నాచరించు టకే కత [illegible] అవి
సింప శివయుం వల్లగపతిం నొప్పించి రెంగ | [illegible] నొప్పించుయుంనగ
భాపుండ్రైన వారిని రంత వనీరద (ధ) [illegible] ంధకార [illegible] రంప్రై నవిశాల [illegible]

పుసు [illegible] దయంరతిచేత [illegible] నెలక
వస్తేలగల [illegible] వుదరిపు నవనవరారిపిసుతనుసు | ఘనకెలికంపురుతం
పా [illegible] తపత్రింపగా [illegible] వుని క్రైపట్టి [illegible] ధించి నా [illegible] రాచ [illegible] దెలెదం
తక్రింపియు వయ్యు తనవారెల్ల (పు) [illegible] చిలుప [illegible] దుచట [illegible]
వా [illegible] రంగయు [illegible] సంబరి వచ్చి న (పు) బ
లగు వచెంత దాళెంబు నొంచ్చి చని [illegible] సర్కపాలకి [illegible] డయ్యు

పౌత్రమునిచే । నతఁడు అరయు నరాంబునిలు వాలనాల్గు నాప్పుడు బల్లిపిడింపరా రా
కరనాళవములు ద్రుంచె । అ చంద్ర సూర్యశర్ల నము రయల్లి నచక్రుఁ బుబ్బి
కృచేరితవును వపల అరయు వఖిల నింపుల్లు పర వచఖ్యం తైన బాంబ
నేంచెబడిన ని । తాను నమా నరింపను నిం ద్రకృడు కారక్రైషిమంది
మణింవయు స్వదెచ్చి వారికి కారను కా నమర్పించె । శలివయు నవం
రుశ్రైనిరుయు ను మిత్రబంధుబు [illegible] నాల [illegible] గువాం సెబచ్చి

శినింకింబిబిం [illegible] రుప్రపుర్గిరాంకికె దార్శవగ పద్దిం
వుంసకవుల్పు [illegible] వివిభి [illegible] ప్పి । శంచిత్రచార
వంతుండు [illegible] గారు బుగా ఖ కృత్యులుండైన వా
శకుంగు బిలమున । కేవరుద [illegible]
రి వెంటవచ్చిన వారలు బిలంబువాంగ కదిలి రత్రిం దంలివలంబులు వారిరాంక కేదు
శ్రీకృష్ణుండు రాఁడని శోకించి రీయుకయు దుర్గము గిట్టె బిలము [illegible] వవాంరి ।

దశపూ [illegible] ముభుంచుక [illegible]
కరతారా [illegible] ఘాతడప్రతిపా కరబా [illegible]
తి రనకరంబున నిబిలాసు భుగం [illegible]
బవంతుండు వు శింరయు నుం [illegible]
రుమా [illegible]
నిర్గమంబైచే [illegible]

కేశివం దుశ్శంఖుగ్రా ప్రేగలంగళ్లున్ కంఠము వుంశ్శేష్టంబు గనివాం
చెయ్యల్లంబు నవాని దానాగ్ని వెయ్యి [illegible] పాయి వెళ్ళ అంతనాధవ్వని
[illegible] పలలవులవు [illegible] (శ్రీ)రంతు శస్త్రవులదళుల
౨౯. [illegible] ములగుమగతనములబిరుతివకవడి| ద్విశృంగుల వృద్ధుపునలభి
ంతుసంతమొత్త్వావాం బులలంబరి రుచారి| [illegible] దయుదేవుండి
[illegible] నెఱుంగుదు| సుప్త భూ తవులలిశ్లం [illegible]

ఠంపతిత్త్వం యులరియున్యవెఱ్ఱన పదవులి దుఃఖలయరుదు|
విని బలవంతులంత్రన బాలంబువంతుం దలవచ్చి తృత హస్త్వవిల [illegible] యునిరెల
గఱుమలలుబు దతేలపెద్దలని రుశదియో నిమిదివిన| వలలుంప్రె అరిరి శగశవశ్శం ద్రుమల.
దెల్లె| పిత్తినిటులివిలలుశలనవిశ్శిరిద్వం పురవేయుశాయుసవ్వ స్టా వ ంనల తులుల్ల
ముక్త్వా పూరం తెలలంబుంత్వ శ్రోసం క్షేత్ర| [illegible] ంశలిప్తుశలిరుఢ్ధియ [illegible] గద్దుదా జ్ఞి
దైరన్యంచులు [illegible] బులా చెరిరుపూ [illegible] సన్న్వెర

దోశిశుద్ధకథకులచ్చినగరలర్దా| ఋష్యశ్శగగబూంగ విరేంపవు|
ఆశ్యంగగ కప్రొవశిత్రురుగుందధ్ది చేలంచియయు రగాంబు చేకొందుము|
ఖుష్నిదుమ అరిరయుతియుడయుఘరిదవులు లదళులు విఱిగగిన| విత్తద
శిల్లశ అరిరయలవృక్షులా న్తలఖి కుదు| స్వర్ష్టాం వుచ్ఛిన్నవ శిర్స్త్ర కంబుబు
తేంత్య్ర త్రైలుళ్ళినె యుఖవడుదేవాం నింగళ సవ్యరాత ప్రరుబురవిస్సుం
కిత్తెల [illegible] లుకెటుం తిత్వారు దతో [illegible] చిత్త కంభిర

తత్సత్య[illegible] తోరిపితవర్ణ [illegible] ద్వారితం[illegible] రుపురజనములు
వచ్చినంత్ర [illegible] డనుచు [illegible] రవులు [illegible] పంటైనను|పత్రిస
వచ్చురంతువయునవంతకాలు [illegible] తుత్తైనవారి [illegible] ప్రసరంగగతుత్తైన
బలిత్రిని [illegible] పుత్రాజిత్తుండటితం [illegible] (ధ్రు) [illegible]
[illegible] తెలుచుడునిం [illegible] నియు [illegible] త్వులవారపడుబులు [illegible]
లవారంలత్రైనుదార [illegible] గుబులు [illegible] త్వలలోకుల

(౨) బాలింబడిబునసులుయుగాలుపడుబుండి వేవరికి|
వుం రవరవులులు బిగడబద్దా ర్పుం డాగ్రత్త
(౩) లరుందలంపకంగా నా వరుణి సం(తరుణ) తట్టత్రైవచ్చినవేగా రిగని| వితతత్తువక్రారు
ధిలింతంతరయువెత్తుం గంపిసత్రాజిత్తునకె [illegible] (నిం) [illegible] |నతండుల్కిగ్గువతవిను
ంగారాను రాపుసత్ర [illegible] పత్రు [illegible] తదని [illegible] | [illegible] వింద
ధనుదుప్పిత్తుం [illegible] నేదరి [illegible] తత్తు మాంద్ర

[illegible] పులరతులక్రితిపం [illegible] | [illegible] రగతి
మూతిరి [illegible] | [illegible] చుతరయురి౩
నేవయునవెలక్రితిపెరరులతివాడు అంతక్రితరరి భూరంభవత్త దేవిం
బుద్ధు[illegible] రాశిబ [illegible] పంబునెం దుచు| బల[illegible]
వయుసను పారవయగెలదేయ వత్తుం బితవారిత్తు [illegible]
[illegible] రయునే గతిసం [illegible] (౫) సంవు [illegible]

[illegible]
కల్యాణ
[illegible]

[illegible] ప్రవతిది
[illegible] యున్నదియున [illegible] ప్తనలగాధారం
[illegible] ధమ్మ [illegible] లపుమ్మ [illegible] వసువులుగారెరాం
[illegible] రాంతారత్నము (న) త్తనునియున్న [illegible]
యతికి [illegible] న సత్యవ [illegible] సుసమునం [illegible]
[illegible] కలగని చెప్పినియున్న వస్తు లంత్ర నన్నద్ర కొంతనవి రాంత్రులచెప్పాం

[illegible] ప్రగు కుండాలెనైవి ప్రకు కుగల
తన్నుత్తోంయించ [illegible] నున్న [illegible] మన్త్రయున్న
తుత్తుధారం [illegible] వంది తగుగాక్షితిలత
నయుల్లిదేశియున్న [illegible] రాంక్షులవారెర। తునిని వనను మాం కుగలపు వంగాలు
దత్తులల్లాం త్యాగారంటున దత్తుల తై కారని వని నిదిలాంర్థ దిర్భనుండ తయున్నను।

[illegible] తా శునము పొందు వరుగున దీ। సర్వ పురుష వృత్తి
[illegible] కోరికి క్ష్యేమా పరామారి అతి ३। శ్రీ [illegible] విద్యా [illegible]
[illegible] తత్వభావము నును। ద్వా పురుష తత్వ [illegible] నంతయు ధర్మ శరీర [illegible] తానయో
ల కునారి। మణి పాలు నను చతుర్బ్బు గధుం। ముక్తిపుత్రాంబిత్య నకునే
కుష్షుం ధులు లు వ(కౌ) సవి [illegible] కరం [illegible]

మంబులని హేమవిదురగాంగేయధృతరాష్ట్రగాంధారి
నసుచునంపాతిషోశితనతరాంగ తుబిద ద్రౌపదిత్రుల శకుంతి బ్రాహ్మణాదిపద
[illegible] పిలిచి చంద్ర [illegible] తరణిని మునివైం వర [illegible] పత్రాలిక పత్రిక।
శ్రీరంగని శక్తికృపసంతృప్తులు రాముతనితైల ధర్మనందనుడు పత్నిని
నమసు కృప్తి [illegible] ఛుబిఇదఫించిరి। అంతటిలని ద్రౌపది [illegible]
[illegible] తనారి [illegible] రథంబుల [illegible] కవర్ష

శ్రీ కులంగనిచు: క్షేపనమనంబులు [illegible] యత్పి దాయు [illegible]
మ్రేళి [illegible] సత్రాలిత్రకశాశనే త్రిందరు నైన [illegible] చప్పి నాసుమునివమత్తపలు
[illegible] చంపె వాణి వావనల్లు వెలుగులు వెలిగి లశిథవయనష్టే క్షేమ [illegible] చుచు। బుని
[illegible] వాక్షిప్రరంబులన [illegible] లత్రశకాంరికకశ త్రాలిత్య పురకాంబు
మారుపిచ్చతుండా [illegible] రిద [illegible] నవ [illegible] నకుమురత్రిపట్టి శతధృప్తింబుం
[illegible] లు [illegible] తలుపారలకెక్కు [illegible]

శతధృ(తి)బాందగనింరు క్రూర పుత్రవర్తులాష్టృష్టి వచనకిత్తు
పెంలకి [illegible] నితోసమ్మి [illegible] రెవ నాశతధనప్పిరదు [illegible] సుచుపేగ బిక్క
అపెనపెంకైనాడు విపనవరేంగిన్ని పక్కు [illegible] తుంతకనతం
వింశవించిశ। రాంకింరుమకులలశత్రుండు సనీవైరుకులయ్యు
పెదనని తలంచినశతధనప్పింతల (ప్రా)ణాత్యయం బున పుత్రవర్గంబుం
[illegible] విను వెంక్రిదకరంసుడుబంధు [illegible] ।

శతశకళని
వర్షం

శిక్షితవ్యుంసు వ[illegible]ంతన్నుడు సేనఖుత్త [illegible] వెరుంచు [illegible]|| శ్రీకృష్ణ
శేంతిసన [illegible] నేడు [illegible]వృధుపు శవంబు సెళ్ళ [illegible] ద్రౌప
[illegible]కొంతి [illegible]|| అప్పుడు [illegible] శ్రీకృష్ణుండు [illegible]
[illegible] సుఖుఖీ [illegible] ఆవేళాం [illegible]
[illegible] లంకలతం [illegible]|| [illegible] కంతకత
[illegible] కరాంద [illegible]|| శరగతి [illegible] కవులు

వారధీష్ణునకా [illegible] యుత్తరంబు చెప్పినవని
[illegible]|| [illegible] వకాండు
సంబుండు [illegible]|| [illegible] నవతితవయు|| [illegible]
[illegible] క్తరంబు పలికి [illegible] ఆయుద్ధసు [illegible]|| శతధనుడు
[illegible] మిధిలా [illegible] సమీపంబున [illegible] తురగవయు దిగ్గి
[illegible] వయు [illegible] చక్రము [illegible]

శతధన్వుం[illegible] గదం వని
[illegible] ద్రి [illegible] తగాక
[illegible] రతము [illegible] బాహువయు||
[illegible] తురగారూఢుండై|| శతధన్వుండు [illegible] గదు
[illegible] శతధన్వుడు [illegible]|| [illegible]
[illegible] శతధన్వు [illegible]

౧౩౫

శ(స్త్ర)ంబునం దుశుభశివ దశిరిశ రుండు [illegible] బలభద్రుని [illegible] తరు
వు నిశగగి వెదకుచు పురిలోన [illegible] / రపాంపగల దు।
[illegible] దాని [illegible] లంశ రించి। యుచ్చి [illegible]
దు మిథిలానగరంబున కుం బునరు దించి బుశ శరాంబు చేత
కల [illegible] దున [illegible] రకరాన గణరంబున కుం బున। శతధన్వుని
లు శతధన్వు [illegible] రంబున [illegible] వెలుచి [illegible] రంబున

వచ్చి। శతధన్వుండు నూరశ్వములతుండై [illegible] బలభద్రుం డిట్లని [illegible]
[illegible] మిథిలా [illegible] పురంబు చొచ్చి। [illegible]
యుచ్చి। రయుండు మునభక్తి [illegible] యుండెవయుసత్రి [illegible] లలరిగాంచి
[illegible] ంబారికే [illegible] కౌశలవయు
వు రణంబున [illegible] రుండు [illegible] (పి)రయు
[illegible] బున [illegible] వాశలు వేగ [illegible]

తమునకు శతధన్వుని [illegible] చే దాగ [illegible]
నకుండ [illegible] కుంత [illegible] యుము దవుల తొరా [illegible] వచ్చి। [illegible]
[illegible] అంత మిథిల [illegible] లుతి రుక్మి [illegible]
[illegible] వనశ రుని [illegible] గ [illegible] రచేసి [illegible]
[illegible] (క)ంథులు శ [illegible] న కన్యా [illegible] వర్ణ
వంశ [illegible] భాగవతంబు [illegible] రక [illegible] న [illegible] రవాంబు

౧౫౪

సమూ౯గసన్యస్తబాలపల్లవరంరుచి [illegible] బింబాంతర । ధ్వాంత
చయమూర్వరత్నంబులు బునుల కందిర కుసుమని । ర్జిత్రివటునవ
బునుల కు దురవిశవటి బోపసంభూతములు దాలగసుకైంటు
గనిన ప్రాంబులధంగ । అఖిలేశ్వరుం త్రినవాంలిగనికంగరి
నంద ఁబునెలందిరి । గోవిందుండును యుక్తి ప్తిసఖీములు
ఠై యుస్నాణవిన్నసుధుని కల్ప చంద్రధుసనాకు [illegible]

నుతచెందురు [illegible] వ్రాగవిస్మిత దేవవధూ [illegible] సువ్వింతము కిన్నిప్రాంతి దరిగావల
విక్రమురా । వ్రంధనకిన్మవిని కలిపా గలిపాంద్ర్యు యథువసుద్దునిదన్ను తు
పద్మ్య అంత నెకనాందు పొందిన్నలయుం జెరు జనయుం బిన నృత్యకీపనయుఖ యరాంచవలు
ంచుకాని నల్పాని దివ్యదేవాంగనా [illegible] వులు బుద్ధనిత్యాంతకల్పమలులు [illegible] । రాధవశ
విరదంబులకలభి [illegible] [illegible] పంచ బులనసత్తరింవి । నదుల
కల్పం తులవు (శ్రీశంకరు) [illegible] మానం । వించుక శిక్ష బు నిత్తుగ । వా

యరాంతనువ [illegible] కుంతవయుల సింఘుక ఘుకన్యాయధు శ్రీ త్రిపురధర ।
శీశ్వర । దనపలవును శిఖరియు ఖ్యాసవ్ని కదనమ । ప్రిథినపరించిన
గాలు వపురుషోత్తముండు యం(ది)ప్రస్త పురంబు న కుంబు నిన । సఖిపృష్టి
సవిష్ణు భక్తిపంక్తికవు కుంచువయు భారవిందంబు సందర్శించియూరి
పరాంచెవులుప్పుకినకృష్ణునియుక్తి । యయు తను పీఠంబు శనాం [illegible] కీసం
[illegible] బాహ్న్యకు నను వెలుగ వృష్ణ్య అంతరాంతస్నాకిసాం.

దన్నోటి తప్ప చూచితుండ్రా రాఘ్యున్నై వీకలంబున నుండె| దక్షిణంబున నొరుటు|
౦యుత్తానుగుల్లె ౦యూ బ్బా| సత్తాదులు గవిగను సుదిన్నం వేర్పాడము
ఖుందడ విఙెట్టిన దు: న్నా వేయు లెల్లు చూప్పించరూ| దనులకు విరరిక్షి
చెప్పాం౦రు నీ నితిచి ౦రు౦ దానవప్పుత్తి ఖుయవేలున| నాఫింత
వ్రాయ్య వెంట్రినా రాంయున వరతవయు| చిత్తే మునేషుండికరుగా
౭౭౭ పష్టిగకెరుణిం

ప్రా[illegible] [illegible]యని నవపక్షిం చూచి పుట్టి నిలాలు తే|
నే౦ఓ వయిత్త్రనప్పగడు (ప్ర)[illegible] [illegible]నెట్టుమలమునగ దదభ్రాగాంబుల ౯గను గవ
జ్జినెరె తనిత్రరతు చిద్దతిగవ [illegible] చూచిని ఋనాలి౦ జన్ని చుట్టాల కురంరుందు
పా౦(తి) కెలనాకు దిన్నెప్లె రునవ [illegible] నెంక నేశ క్షాగ క్రు అఖిల దుంతువులను
మాచికరు వెట్టి| చెప్పుముందమ్మపు గాదె యపూ న్నపరమప్పుం(డ్రు)| ౦యదు శలవం
ఁడమ ఘొంవవుల్నందుల సనంద నాదులే| సత్తా నే స్సైన నట్టుగుంణ భ(వ) చేతి(తా)

అం[illegible] శతుఁడు శోధలు| చిత్తా నందము నలనలు కే౦చుఁడు గాత్రా|
న(త్రు)[illegible] ౦రువయులు (గ్రం)పమగ గాంతెసు ౦తెంధనుం డుచే| శిశరంరుసెరార
శురు నవ్వే నీ ప్రపుత్తెంచి నరాంమి తోడ| శరారుతు ౦న ౦చేతెంచి మరుభూ
నివాత్మను దావు నపరులు నావార న్ని(భ్రా) రతి న్నాం౦రు| వ౦యువమూ
రవరెం గావ్విబంధా (గ్ర)గం గ్రాహిలనిర ౦రుయు బీప్పి రుంద తిట్టి ౦౬ఁ్యా [illegible]
తనీగవ్వనే దుంవు[illegible] చుప్లె వుం వంచు వచ్చె దవు [illegible] [illegible]

౧౩౫

వెల్లనవుటం వయునే| మెట్టి తపలయుచేసి తవు[illegible] శివ[illegible] ప్రాప్య శతిర
[illegible]నం[illegible] చదువుగ్గ పట్టు త్తు అనఁ[illegible] నికం కల ధను ప్పు
కలిన్న [illegible] సారంగవులు[illegible] బులినెలు[illegible] ప్పువవి[illegible]
[illegible] నకుంబులు [illegible]| వువ శిరధులైన నరనా [illegible]
[illegible] [illegible] కలం [illegible]
[illegible] వ్యవత్త వి.
[illegible]

శిలనిబుయ్యవయ్య [illegible] కుండు తంనుశచి [illegible] నిం ది [illegible] శబువా శలకే
[illegible] తేగి [illegible] ండ [illegible] వం [illegible] చర
వుద్రై [illegible] రెవులవచ్చిన [illegible]
లంద [illegible] బులం [illegible] బానవులు [illegible]
[illegible] | [illegible] నవురి చారవిక [illegible] దరవు [illegible] తు
మ [illegible]
[illegible] రాంం.

నంయునా [illegible] దంబు శేంయుచు | [illegible] కాంతి నెలబు [illegible]
[illegible] లక్ష [illegible] రం [illegible] శలన్న చేపుతి [illegible] కగంధ [illegible]
[illegible] రచుంన సేవ [illegible] లధి [illegible] పులు అంత [illegible] నుండు నీరు దప్పి [illegible]
[illegible] తులైన [illegible] పెం [illegible] నుత [illegible] శె [illegible] గసే విప్ర
[illegible] యయుగంత [illegible] తేండుచెప్పిన విప్ర [illegible] దు విని
[illegible] గం[illegible] నది [illegible] నబుం [illegible] డా[illegible] నబుడి ధరణి[illegible] లుచెప్పె

[illegible] వీప్పభూపాలకాను శౌర్య[illegible]
శ్రీరామ శ్రీ| ఒకట చరితా[illegible]దిపితి[illegible] [illegible] [illegible]
శ్రీ భూనీళాసహితుడై తత్పదంబులు [illegible] [illegible]దుష్టుని ధర్మరాజులకభ
యులు పాండవుల ధర్మ[illegible]ధంబు [illegible] [illegible]
గా నివచి పూర్ణత్తు[illegible]రొందవీనేలం| గోవిందుడు చేరువారికి తోడు కలా
శ్రీ రంగ[illegible]ను నదిపదంబులు [illegible]| గా[illegible] శివ మని చేయు [illegible]
పాం రత్న నవరత్న వంగులు రత్నము ప్రీతియు [illegible] [illegible]షట్త్రిగాంచి

నా[illegible] [illegible] [illegible]ను ఎంచి సేసి సూచితంబుని
దు[illegible] [illegible]రత్నంబులు[illegible] [illegible]ల్లవి [illegible] [illegible] త్రుంటి యుక్తియందుని
తలంచెను| వారలు [illegible] [illegible] [illegible]రవీ [illegible] కొక్కరంబు[illegible] [illegible]యలునే
తిమిరాలలదలరై యున్నట్లు [illegible] [illegible] లేదులు ననికి లయులునకే పదంబు
శాపనంబును| దివ్యరథంబును| భవకరతత్త్వంబులను నిర్మలంబును యాయాసా
గమునాగమనంబుల నారవేం దృఢు| [illegible] [illegible]ంది చేసిరంచు ఐని

సుక[illegible] [illegible] గాంచెంది ప్రాపరసంకల్పితగేవామంత్రము పదిలోకంబు ద్రుపవిష్ణు
ధనంబు [illegible] [illegible] నిలవే| నిపలు కులు వారి కంటె బ్రహ్మ నిరసర్వ[illegible] [illegible]వారి
యుంచి [illegible] దివెం(శ్రీ)నికాం దశవను| పట్టి వరుసను పిడల రాజి పారదుని రద్దిపుం|
రతను భాగంద వక్షంబు ద[illegible] [illegible] సంతసించి విబు దయునను సద్భావయాగా
వరూను చేద నరు వంశిష్ఠ [illegible] [illegible] (గ) వేదనే| [illegible] [illegible] [illegible]
బుద్ధుల నిర్ణయము బుద్ధి [illegible] [illegible]| చయు అంత (గ) [illegible]

కాళింది
పరిణ
యం

(ప్ర)భు ఖుష్టి । (శ్రీ)నిసంతప్త కపుఖ్కనవా చరుల్లిందాళసను । తనప్రకం
కదేశాఖీశ్వ... శ్రీనప్పింద్ధానసిందుబ్బు దల... స్వర్థేసునను వికలల్తైవా
దగగవాంటి । శిరత షే క్రానిలఅలు బు (త్రి) విరిచను నిత్యా । ప్రాంతితసంబు
ధుతత్పుతసాంగ్రబిత్తింయుమ కంసవికగణ్ణ... వత్తిగలదిబదానిషెంట్లి
శంచుల నేతింట్టిగరాంచ్రి త్సు । శాంవ బుబు... న్నాగదుపట్టించట్లి
నిత్వఘ...ంతం ... నవ్వ ... ప్రరుంబు

మనకులంతిపళదెంచిచ...లంబ... పట్టించంబుకేంరయుచఁ సుఖ్లప్రంగావ్
..కి వేంసత్త్రరప్ప్రసకాబుదేవి తుంగాతుళ్లై సతవు... వింబుకేంరయు
నానంద । గావ్రు రుబినురక్తాంత్రి విజిత ఘప్పీర ఖ్యంద కింటి పియు బు నరాధవిను...
దతలాందుబు కుబ్జై (ప్రద్ధి)వీశంతత్తంబు నాగా త్రకాంపయుటుగల వానివిరి । గంధం వయు
...కం స్తైకమవల్లఖ్యుంతూ... । పట్టుకాలతీప్రందళరు (ప్ర)భుబు వగదయు
నవ... సలాం... హుంతనౌదు ... ఆర్హ్సుబి శ్రీందార్ధిభిబు

దిశంబున శుభ్యలగ్నంబున గాళింది ంచిదట్టి లాయుంరుల్ర । తల...బు
ను దార్వి కింబిస్పులతుంకరంబుకు... ంబిగా... ఖ్యరపుండుబుణా
కోసలదేశ వేంరపుళక్షు బుత్తి సనరసాంధుం తొంకధన్ను । సుకుతిదాంత్లిరు
పెంగా క్రిస దాంబు (వు)ప్రైగదు వానికతివంచను త్తింబుపైనవాంశ గా(ప్రభ)
వ్యు దంత్వైహాగ (ప్ర) హఫ్వంబులబు అలు లాసిసవాంగ దశ నవిసతెపరంత
బుసపంశ్చిచి (ప్ర)త్త్రశంది తుండ్రౌయయుంసయయ దారాయ్కవ్వ ఆరాంభుబుకం

(శ్రీ) లుడవచ్చు నారారాజనాన్ని [illegible] రుట్లు [illegible] రాధి
దుగానాళ్ళన్ని ద్రాంపబోనత్తి తారంబు నారావులు పలకలు॥ సిద్ధవు వనుజ్ఞానిచె
దాంట్లు శిధరణిచ (శ్రీ) వృక్షంబు చాల్చ్చుటకు మదవ్రతుల్లో వియార్థ జరిగా॥
శ్రీ ఢిబుయు కట్టుల్లా ం స్తుతిలంతరాచి ంపరు రా॥ కు ంస్తుతులు స్వాంతుంనవి
వులతీకం తలపు నులధైన రా॥ ం నస్ఫురం చెప్ప దుశీసు రాంబులకునా
యూ॥ కారాయచంచద్గో స్ఫూర్తి సప్త కంబుగ దీపి [illegible] తింబి ంతునాగ్గా

తువు ంత్తనుదన [illegible] లవాంత్తనయువతుల్లి కృతానక్షంనవి
కాని [illegible] రతను॥ (శ్రీ) ధులదు [illegible] (శ్రీ) వ [illegible] దుయు॥ కిరియను స్వర్ణ ధాన కిన్న తులు
పర్ణిలుపు॥ దుదాళ్ళుకళువే [illegible] భంగికి (శ్రీ) వల్లిచర్చను॥ [illegible] యుల్లు నాంకృతి
కాంత్రమునుదించితి [illegible] నిదిమాం॥ కరరావ్య కులప్రాంతలవుచేవు
కైరపింబునంభాందితా గరాప్ర్యరంభవువు మారెబట్ట్రైప్పచిందరుంగంబునం
దువ్వ॥ క్షేప్యంబు నాపీతి గుంగరుత్త్వనారి [illegible] నంప్రైభ్ర॥ దంచదగర్వీ

కారవము [illegible] నవసంతంబి [illegible] రాయ॥ అవివెలచిగితిను॥ విఘ్యాను తల్లి యురుబంతు
వయిన్న వితత్తి [illegible] యాచ్చిరి॥ (శ్రీ) చరణాంబుజము పర్ణాగవు శ్రీరమల ప్రవువిష్టతుం
త్తివిచాతింమునారికి స్పష్టుందారారంబుంబు [illegible] వేమగంతిరనినదంబుబి నిల్లి
గాయునరేం (శ్రీ)॥ అవిరరారబిల్లు ఇరయు॥ రయ॥ కంరవంతంవకనింవిలోక॥
నితవిస్మ॥ ధ్వంసవిప్పంబునవిల్లం [illegible] యుంనదిగదాం తాతవ్వ రవిసంంరయుక్త
లవప్పిరారబుతనయుకు ప్రవ్యాదక్షేంగావంతింబి॥ కంబి త్త్రాలవయు

త్రిసత్రిసుత్రిధరత్రి [illegible] గతరతింబుగా [illegible] సహితరతల
లోనాగింరిగోరింరింబు| పదివెలుదిసవృషలుసు| విచిత్రాంబరాంబధరంబులా
రంబులుగూడాసిండబుంబులతరచతగుణాదికంత్రాశపరసమునావలింబు
శూరాపతుశ్వెల్లజలాదవుం| దాతరుణింపవిధింపుబచరావళిభవిశి
శూరావిలరుందుమత్సరాంధపురిల్లకుసంత్రసిపురాగొ| గాండీవపా

[illegible] గారం [illegible] ఆకర్ణాంతంబులుసు| కంఠ్ర రాత్రి
ఖతతైనరయు [illegible] దితింబుశకలంబులుసూర్యునిబింబునకు
సునశరణంబుడివిభుస్తకుబోవ్యనభ్యుదయుటియురోరాతిరయుటుర్గిగిలుబలు [illegible]
శ్రీగాధనర్యాగజ్జిసంసరింతమువాతితి దాగికరతతగర్భవిభులావనుబడ్డుబలుచిత్రవులచింగా
పరియుక్తవిశకఖచిత్రవైరులతెల్లబురపెరాబుధంశతీసందరుబడుశకిరంబుల

కత్తిలి నిశితంబులుశరింగ| సంతరాతిసలెంద్రు| పుధూపతులరథా
కర్షగుణాదికరథంబులుసు| రథంబుసకు కతగుణంబులైన [illegible] ంరు
శ్రీకర్త్రిచనురాంచితాల్లిరయా| శోతులచాంత నెరాటుపతి ప్రాంయుక
తుయకంతితారాతులెల్లరాయదాగిరిశర్థవులువిష్ణు వీగక ఉతా భుంతద
సింహప్రభుబుంపునైరితిరియుశుభ్రయుల్లు నారతిరాశశుభ్రుతిత్రాంత్ర

(శ్రీ)కృష్ణలీలాస్తు
బిల్హణీయం
శేయుకు
౧౭౪

తెలాంకృకేగగుడురనింగ్రీఢించిబిభ్భింగా ఏంగలపైయుశాయుభి
పత్తగాకృష్ణపులన్నెదాంభివంబించిరా। విష్ణుంత్యంబునవచ్చి
నష్టాంరిపప్పుబతకంపవిదాకిపులు(శ్రీ)పరిరిదా।ఘనతకత్రిశృం
పుంబులవుత[illegible]రుకంబులనకృష్ణంబులనైయుచియులుచ్ఛె
భద్రో[illegible]పనాశదతిగట్టింయాన్నైభోవాచెలుపత్తుమెపుచ్చ(శ్రీ)

పన్నాంశుండుదమంబుపోలుఘనంతుర్గింపేసి(శ్రీ)వాంవగ్తోశిలిశి।గృష్ణాం
చేకానుపుహుంశితాంశ్రబింబాశనకైయుపులవిశకృబిక్షురకనలాంగ
బులనగంవాబిభంబునవరవారుగుర్యాలుపృనిసత(శ్రీ)గవిడ్డలాకులారవ
లపుంచనగత్తితొనిరి(శ్రీ)గత్తింపృజితెపుపబుపద్మాయాలుగాదుబాకురుదూం
గ[illegible]బులచి[illegible]
[illegible]ంరిశృసృవృగుపత్తబుల్లసిరిలెం

వ్రైరులదోశినాకపురస(శ్రీ)దాంవిశెృంబులుం।శృష్ణాడుండశ్రు
డువిపాంశ్వంబు[illegible]ంపాశికసకుంబుతిత్తికవినిభపుపనిరబిల
పుయాంపాంపలుఘావిషుబులం।పాంకనగుణాంత్రి
పిత్తులలుబట్టిదళ్త్రైశకితబట్టిశిరశా।రణాలుగశుగ్రడ్డిశెలబ
లత[illegible]ంబ్రిసంబ్యూంగావిపంతసింబిపాదిశనకృష్ణబితసాగ్నబి

శ్రీరాయ
లక్ష్మణరాయ
శ్రీకృష్ణులక్ష్మి
విలాసకళా

౧౨౨

రావులంతరాంబులునుతృ కాననిదావిరానేగెరంబునకుతృష్ణ ఘటవిహా
విశ్వకలారంకలి(శ్రీ)పుణ్యాన్న కారిపిశునమయు(వి)శ(వి)శమ్నుయు(వి)నా।
మయంతనమతీ కమ దెబ్బకైవర్తలిబాలధులలవా మియునుకృష్ణవి
తరువు క్రీతితరలబాంబుభతిలతలు।సతృష్ణ భాపులరయు।గా
తైరివరదేవుతవయునరశాపనుంరుపద్దంచిటంచరుశ్రీకంఠవేయు
పాట్లికేశవ చంపికరతా సురుదా। వరశక్తుంతమయుబుగలు

పరంత(గి)ఢంబ్ర చుకంఠిలంతలు నయు హుయ్యబునవద్దుంటం(శ్రీ)తకీర్తివంధవిపలంచిసంతవ
వనబూలా రాత్రుతశపెండ్లియురాడెనవిరతత్రా ఠంబునూబలుబుగెనయు చయుకుఠంతయు
లకులాశపులవజ్ఞాత్రయుతెల్పయుగుప్తకాని దెప్పెనలవ(ది)నలవిశ క్షపుడవచ్చగి
కిందిలంతయు।వల(తి)వండదంతయు।నాక్షిఢికత్తలంతయు।శ(ది)ధయు।వం(ది)రా
పవా(ని)సంఘ [illegible] వంతలు ఠి(గి) [illegible] వివిరా
రావిరాఘ [illegible] లయుసన్య(అ)నసాకెంచక్రనకయు

క్షవత్రోశిమా।(శ్రీ)సంబున్నకనద్రమంచలిబిమలలోలాంపాంగిగ్రక్కెయు
నంయుచెయ్యి అపురులబాలదరిలిమంబుగాంతనుద్దెశకథిశ్వరుండు
తృణుంశలంయువిచప్రశాలక్ష్మణబాలింగావిలత్యుడెం ఘనయి యుట్లువా
బునంవనలక్ష్మి కలక్ష్మణాంతయు।ననంఠనాశపంద్రవారవి
వితిట్లినిలవెయి నయ్యధకకనుం(శ్రీ)లరునందనుదికుయి।నరకనిం
కిందస్తుంకిట్లినిలవెయి।నరకాసురుచేతనదిత్రికర్ణకేంతలం

బులునలా కరుణా కౄ శ్రీంబు నలిగా లను మంబు ఁరుంచ్యు| నటవారల రోటుంబు
బులుబు దిరుయుయు శాయుదేవా నీ పుశిశాము గంభువులు నకృత్తి పిలచి చండా
ము విశ్రుత్తి ప్రాణ భరించ్చ తులతియ్య అనిసప్రాగ పద్మనీ కకుదళ్లుమంతి
మాంతరమువయు| లాకీర్ల బులతరగింపు రరవయులు గాం పుశ శ్రుధనల
కలాంల ఖడ్గాదిగంధనవయులు| శేంశ చినీవేగ శరరాగ్ల గవుననవేల
శ| వరాత్రితవారాల శుద్దవయుల వరాంటుననుంగనైవిశంకర

నాథుండుం [illegible] నతికర నా సురువదా శ్రంబు
తు స్తిప్రా విం [illegible] శ్రీ పౌక వటంకు చిత్రశ్రీ కెంత్రి స్తని
ప్రకరాయుసియ్య చటబులవెచ్చరథంయు [illegible] రాచరవయుల్య [illegible] వృషభసంక్షేం (శ్రీ) చవిత్రి
కూర్తిగాంయుదరేయులు| కలవాంయుగ్యూసరాయూరిముటు గాంపుదనందేం (శ్రీ) స్తన్విక వ
శ| వేత్తుడేగగమని బుప్పుమ్ములదువల దుయ్యత్తినిశ (శ్రీ) ద్యుమ్నకుప్రిందయుంబుబుని
శ్రీ| శ్రీరిన్దరుండే ఇక్షత్స్వనంచు రరతరంగయబుమ్ము లస్త నభించి (శ్రీ) సుకైనం|

సారతరంగరుండారాండుం శ్రీకదలు స్తను వరుదయుణ వాంతికు తప్పకా
శాంవయ శంకుడరుణాన్నె ముూగా చి తాటెతెంచి శ్రీ దేవి సంభవము కెల్లకొప్పు
తమయుష్యా దయుర్రత స్వవకరే ముప్పులుగాం క్రత్తు రగతెంపల్పాం వయువా
ంబుకవయుస్తు| కేవల కలువ శరరశుసు మునుంఖు ములుగా న| చౌలల రి శ్రీ
యుంపదన్న లియ్య ఇయ్య దాకవులై కచ్చిల వంతిదై త్వ స్వసంతార్హా వయులైన నేమి
న్నా: నితదంసు భర్త బహువా [illegible] స పురన్దు రద్రు స్తి బుంవాం ద గ [illegible]

శ్రీ

౧౭౨

యుష్మదనవత్పుప్రయుక్త నసనత్వభావం గరతలంబుల ప్రత్యుత్తరోడ్డిని
మయ్యనిదచేపర్వత నున్నవయు ల్లకలవుల్లావించిసంతర్జిత ప్రదరక్రీ
డపమురప్రపంచపాంశంబులనెఱుకుపుజలయునుగావా। ప్రాణా
రమ్యుక్తవిద్యామద్యూతా(ప)నిర్మాతనే। భూంతాంతింసవిమువా
లబిములుపదలివద్విదాంచింగని(పు)శంరులకాలలనివిన్నవతిమండపచే
కిటా చేటలంబగుశరాలంబునగరుదనిక్షిప్తిచినే। భూంచబల్లింత

గర్భాద్వారదాంద్విపాడవంగగనేవరాశ్రరింబలిన సెగిత్రుక్త్రనిలలదవారపవన
సెల్లలశక్ర దున్నవచేయకుల్లుంతింతచక్రవాంతింపుదరంగాంతయుబలా
రంబుగదనప్రవాదవయులనుత్వావించిరంతుంత్రిభుల్లోకరారాతులమాం
రశబుసంశవిస్తును విశయక్రితపాశక్లౌతతంసవివయునియుజయుబంతరాష్ట్రవివిధపంచశిరు
మద్విరిమ్యుతిశ్రకరాంతించి తనపేసవ ... రాయలపంచభూతతనురయంబు
రంభులయుచిరం ... సురరుబురుపడి తీరటిలనాగ। వాం

చంద్రుంప్రెవులరాజపురవిశాశవల్లిక తంపెక్రొవ్విత్తుపుష్పరంబుల దక్షిణ
క్షిబుల్లవయులనిక్కైగుంబుల్లంతా కిటి(త్రి)దంత్రావాంతుంతద్రుంచాగ్రస్త్రాగ
నసుంబులజ్ఞను ఖంనశవింబులరజాంచనగాల్లిత్తాకారకారదంతుక్షాంతి
రత్నైనముకాసురుండు నిరురసాలించి। రతశివిలించిచేవిశిలిఖ
శైనలోకంబులు(బ్ర)ంగనప్రకించప్ప చందచంబునంగవి కి. రసుచిల్ల
రిరాంచిశిలలనిపుపుపునపు చప్ప రతుపునరగవిరయ్యు తుల్ప్రస్ప రమురి

నివిధులవచ్చదయమువు|వెంరవెంరగ్రుదెంతు శాగను నవుచు
ము|వలు రపుఖిఖ్పులలనిశ్రిశవిశిఖ్రమునంవే శాభా నిపెకె యివుయి
శి[illegible]ఘ్రించిశీలాంగ్రవు|(౯)వశకృవినిశిరంబులైదుసౌరిదిన్నర
[illegible]దుగఠావిస|వానిసలాగ్నులు బవరవద్ధ బనిశశకేం
ననతే పబ్బిరు రాంధులు స(శ్రీ)దుల్లో|కాల్యాంశకచరిదిశ
దాగ౩|శరశక్తిగదె[illegible]ఖగ్గ కులాలాం[illegible]సాం శనంబులు

వెరశి [illegible] వరతనిపైబరతంరపా[illegible]కర్మర శరాలు
గదత్రిశ [illegible] దు|కైదచే(దు)[illegible]సవ[illegible]ధాశ
డింపిచ[illegible]శత్రినియువత్యురింబట్లు[illegible](౩)[illegible]దిప్పురకంబుత్ర వ(బి) వ(బి) ధారా
తురుల్లో|బనాల్లనుపంల్తింతు పుఖ్లిరణాకర్షణంబుణ|చాపన్యం|ధంతరిత్రులండు|
ంత్రినె(వ)శంరుప[illegible]సత్త[illegible]బుభుంగి|నరకాంసురప్రే[illegible]రంరుంలులశక్తి
(వ)లాంగ[illegible]ఖాలఅదనకేబేం(ద్రో)రయ్[illegible]దవివిధాయలు శసంఘములెల్ల

వలర్ద[illegible]సవుత్తానంతులలుగ్రా|గరవులలవిటచివీముతుండు
వులలగాదబ్రించిరలాంలోన పాం|డ[illegible]శస్త్రపులెత్తి రాంచువశ
విదళిత్రశిఖిరాబ్లి[illegible]శిఖరిచందంబునవుయురాసురం శుబులం
(శ్రీ)వేరుండు|విపాంవసలండు|ధనువు|[illegible]ండు|నరులుాంచు|
రింరులనుదండనాంధులండ్లు బశస్త్రి[illegible]బు కాని|పరత్తెంచి వాంరి
న(గ)శ|స్వైదివిజులాలనేరరులచు[illegible]లు ద్ధారరగ్గ శ(వి)త్తి దానవ(తు)|

౧౮౦

శాబ్దికకులాంతకుండును సుకవనాస్తపుఖుమోవనతంత్రజ్ఞానుండౌం।
వెలుగుసు [illegible] రోహించిగరుడగేపునుదులాపి [illegible] తంపుపులాపిం
డాలంబులన వెదండంబులు తండంబులప్రసరదవెదలిఖంతనంబు
లలకారిత్రపుగుణా త సంగరరదాలకపంబులుం చెలరుచును (శ్రీ)
రిత్పుం(ఛ)సింబునకు [illegible] కాయవేగతి [illegible] వయు తప్పుతి సంపుతి త
రంభం [illegible]। యేమీ [illegible] న చెగ చి [illegible] వ [illegible] దె రా (గ) మాగర

షురాందులు (షా) [illegible] పైచెతిలల్లుంతలు [illegible] దపుత్రి యుటరబిదకెంయ్యుయ్యుపుతి
చుకాని।పర [illegible] పరకుండను పరకుండల (పు) పులు ఖాపరణ భూరాపితు
నకుంబునేట్యువయ్యుబలపం [illegible] లుండుపు [illegible] పుతుండుగన శుంభ (దుశ్శ) నిబింబునో
లు శీలాంబగకుపంచిరుంగు [illegible] పంగు (న) [illegible] గుబిరియ్యువయ్యుకనికల
శివిబి [illegible] పురా [illegible] దుకుండ [illegible] శిబాలము
బున్ని [illegible] సేతుసులుబడు [illegible]

లదులు పాలి శరబాలు ప (త్రి) పాంతుకొన।పన వాచలులు పుడి లదయుసు
రత్తె।దాశపలిలదా రాంశిక్షగండకెంబులుఘు।సుపర్ణానాపుండపాం
పరి।స్థల శంపాపత్రికవేంపుపెరాంటియుశ్లుగె (రిపి) స్థంభిపీతంబు [illegible]
వాంబునేరుపరకాసురుండును తపుకిందదతుపపుపతు।నిలాచ౩ంచి౩ం
బుద్ధిగాదగ్నిపాశినిలచ్చుంబు [illegible] దపకగాదలుపిమి శుంభ [illegible] రసం
[illegible] రెంతికసా।బుండసవితిఖు [illegible] దురా।

బింద్ర (శ్రే) ష్ఠులడుగ పరిశెపద్మాసనులు లలినియ్యునలు తేమూర్ధదనుబులాశ్రి
ఆనిషత్తిక్యుకయ్యశర్వారనార్ణ్మిశి వేరాంరి యిచ్చెను । సురతివరతిల్లా సనయు
మునచ (పు) ణాపురము నవిరాలోకమునిద్రా శబ్దిర్ష్ఠు । త గళ్ళుగుణాంబు
తుబ్బెక గాందమును విరడుతా । గాన్ని తిమసుత బలసంపద । నాంతిబాంధర
(బ్రి) లు గంధము లదల బుబు చిగళ్ళు నాసన ॥ సకలతరాంచాం
కళ్ళంపు వా (తి) విశ్వ ఆసులను । లేలతిపో రివా వులంపు

బ్రాశనల ... ాన్నసవతాజ వెల్ల
శరాశర ... ాశనయు సురాదాలనే నేయుటియు
చేతి ధనముష్ట్రం ష్టంగి ధ్రతాంశ్రి గణాశ్రి (శ్రీ) సాసంగులయు నిర్గుణాంబు గరణా (తి)
కు వమూర్గ్రనలడా రద నవిపోయు ... వర్ణకంఠణరుఘు రఘునాశ్రా రంబు
గధగధగణ చుటు ... ాళికా (పు) ఘా పటిణగధ-ధ । శరపాలఘుబుపుష్యు
రమ్యనైరా శాంగశబ్దరు నగ । నిఘు వృధా దుంగుచ త్రిగుచుప రసింపుయు టరి

... ాజిల్లప్రబిశ్రాఘు పులలిలన్నె బనియు
కేయ్యుత్రివిల్ల ప్రిదిబలంబు నుం తిపవగం శాస్వితంతా తేతజి విశ్రుత వారుచ్చైత
డా ఘ్రచారిత్రం తతరియ్యు వయ్య నాంతివాలు రంబు రిబా ప్రశ్లీనాధింయ్యు గాచెచ
రింబిశ్రీ రవతయు జిగిబా బిమిచే రంతు । బాశాపుం రవుశ్రిగ వధగధగజ
మం రబ్దం బుబుమ పంధ్రిన్నెగనిర కలకల ష్పనేను సగాపు । శిర (శ్రీ)
ఘ్ని నెఅంగరాంశంధన్న విచ్ఛై ... వవనయు వుయు

౧౨౧

పరుషుం రుస్వరుడుఁ గరుణాంబునలవిరవ్వె ప్రౌఢ రాజాది భరతా
ములావవమౌ న్నెరపుచుచున్నం(దా)తస్వకొంలాంగతకోయు. వలయు. పరుషుం
సొంపునగదురష్టం డా (శృ)సం ఆవేశం చబు. సాధ్యసాంలతి కసమూ
కర్తృకానీవసుభ్రతిభారం బావన ఘైప్రంఖదిమ్ముల బతిగలప్పావెవ
లంబు. ముగవారిగ క్షీణతాంవు రంగుకైగాదకు నింత్రపగవారిదెలవ

విరళ (భూ) (హ)తులి మార్గదవ రసవులల తోవీరంబు (శృం)గార రసము. ప్రీరగక్షణముల
గచుస్వరుడుఁ గాచు నెలంపనలరిం భాననీ కెవరాగాది భరతా. విరళ భూపత్యకుబతి
వరావటు న్నెరపు చున్నం(దా)స్వవి [illegible] తత్రనియు. వయు. బవిల లాలు కి చూడ నెుప్పై
కంబు తోః. ములయరం కాళచ నుష్ట యుక్త [illegible] (నా)తా వారంతా రాతిర్యా యు. సియు
నేపగిదిత్సు [illegible] ము. మందు భీరుపుట్టుకుఁ తిస్తందర

కెంపు లసింపుగ దురక్షం డా (శృ) స్వదొవం తయు. నృరసారంతి కై
మందవారిసవములతో వీరంబు (శృం)గారరసము. సః రగక్షణముల కెంపు
సగాక (ప్ర)త ర్భులిష్ఠ పారదంబుతో. నలి కమ్మ భద వికర్షి [illegible] లతో.
బాంధవ సంబంధం కులకో నుల్ల నెను వాలరణా [illegible] తెల్పురాద
పెంకరణి వెక్త. సఖుల తోరేలాంవాలు ప్రేమల [illegible] పుష్పవారిబాం

సత్యభామా
పరిణయము

వెలితులకేళులగిరివర్ణాన్ని। నీలకంఠవుబలుతున వెలిత్వంబునరవుచం। వలనగి
ణిశ్రాంతికాంప్తువచ నుజాతిపుష్కకెల్ల్యాప్రాంగ తలవలిగెగరాభుంగనేరణి
రచుత్రువురత్రివుతెంరతిభృగింబి। వెలుకువునిన బిత్తులలుకనివులు
సురలావురంగరయూరాధతబుగా। నాం విల్లిందిబి శరాంసనంబుగస్తరో
రాకేందుబింబప్రవిబింబప్రెత్తోళు తీరభూంతేర్పుగారెంమొగంబు। త

తెలుగఖ్యా తనలవిలనాలిధాధి।వరాం నేవలంబులను
లేవుకులరాళ్లయ ।సరవులవులుత్యవుల గ్రావ్వ బాలునిలుంతి
గుదతుబు। గతనున్నపింవ భ్రగర్భసవుబులు। నగగగమబుజాకైద్రిబుగల ఖరాంవుగుగాధా
భూరత్నంబుతుపుంబుగా, ధాంబిరువిల్లిబిధ, ంగిరలంతిసురబిరదాపాంగ్న వుస్తంబు
ందభ్రుత్తెతుప్తాంతుపురుప్రాంబాగకిచల ంచలంబు। భూశబుపరిధింప్రెప్రుళ్ళంచరా
ఘనదరాంమకేతువై

రిప్పులవరాంశవసకాపయు।మంటెరరుపె నిషుయుపియు।తీగెన్నాపెక్షగదబల్లాలబుల తెబ్బులగా
రాంనిపుణాంరదనంధిరంచె నకితశరవయు। విలుకకుపదయింబుచెప్పునెశనితంపొ
వం। చారుపత్రభాషాపవరత్రభాషావయు, రాయు, భూవిశత్రివృనిగత్తి తంబుగ
గా।శ్రీకృష్ణాలవుబుచేశె బాంగాచంరుపరంపొక్రీకరశ్రీపెర్లిగారరంయు। సినంయు
శ్రీవరిది రత్నెబలుబులుతుగా కలిస్ప్ణపెల్ల మెలతబాపు। మురిక్రితప్రవాంచ్చారెల్లి

ంతునలసంతో హాస్య తనరారు నింతిసందర్శనంబు। నార్థ్యప్రదాంయు
ఘశ్ళతి శవు। టుంపు క్రేచె సుచిర వానవాణీ కంబు। న్భ్రుంపరి సంనావాం
కన ప్రసాంరి లతు। వంధురవచనసుదారసవిదాంరింతు। తపింయు సమర
ఖరనామములు చీవుగోశనవెల్లనింయ్యవయ్య అనఘతికినసంద్యాకరూపంబు
మరలనంతు కానిరితు। సక్షుండుసుకత్రైతి ఖయురత్రైతి కిట్ల నంతెంయ్యకేంయ్య
వాంతియ్యత్తనవా[illegible]యంయ్య [illegible] రకాయ్యంతింవాదము। క్షర

ంత్తైమవాక్యరియ బాంతుంత్తై। వరచుచయుక్షరావిచారాఖ్యస్త్రి। వంతికినతికిటాం
ఖుల। నెంపతిభుంసుతునివెనక బొత్తె [illegible]రింయ్య వయ్యుతింతత్యావసరంబునకంపసం
సంకావావిదారింతుత్రైంచ్చట్లనింత్తిన్యుకయ్య కాంవలాదాశవనాధుని। కాంచునావశాం
లునులబొంవానదీగపంబులయునల। దూరి[illegible]చిత్త వీత్రేపకాంబులునల। నైనకల్లాపం
వంగువశంగవ్వారివయ్యుందయు। వంగతనవయులుచాంగపరణమయువూనుతి [illegible]తనేవు।
కాండావ్యనవ్విపయ్యక్షభుక్ష [illegible]లలభూ। కరకాంతయ్యుంనుసురకింగనరకాంత

తనందంతకీలింగారశివిరచనవలాలాలంతువిక్త తిర్యుయ్యకయ్య శంకాలతా
వ్యాతివనపాంవశితత్రిందిలూ చుకుయుంతితోహకారితికీలయు। కరుదాకలని
వవయునకుదాలగకిగు రుచికింతుమయుక్తి। కాంతయానుప్రత్రిన్నెంద। కాంతా
ములకక్షాశతింపెద్దరితకంబువేశి। తత్రకకిగులయంవిల్లశితవిశిఖాసనంబు
స్వగత్రుసవయుగాడుదనువిలుల్లుహుగుపనెగుబునరుషృగలచుగలగుట
లువర్తింగానిలేగడునందవయ్యులఙ్లుక్రియ్యశవయ్య ఆశిసవిక నరకాంతుకురు.

పుష్పాధ్యాయ
పుట
172

దళసమేతంబైనత నక్షత్రమునం బులుకాయు యుల్లసిల్లింగిటు రైన కాలమునన
దుగారంగకళంబు నుతుర్ధుద్ధి పాపలవల్లీ శిపైట్లు రట్లు తంబులుమునరకుడువ
కన్నర నేతంచిబింబా నవరత్నమండితంబైన కుండలంబులును।
లంబులువలు తళుకించి విబుధవందితంబును। విశ్వేశ్వరుండు నున।
కునకు దేవదేవునకున। ఖర్వలు గోరినవంగి నేరరూపైన బాందువాని
నేసెనకత్తు। నిఖిలభువనాంతర్యామి నిరుపమయి యొక్క పు। రాపరాత్మ యు

మునకెనంచు భాషింతు పైగా హృష్టింనుదలంచి యొప్పవనతకటుక్తంనమంగ్రహుం [illegible] గావ
దగా। మంటుకుచ్చేద నుకువ మత్యులు వయునుంటు [illegible] స్తుపులు గుత్తియుయు।
వైక్షి యయంత్రియమునవనపలాల రయుతు। వరుడా దత్తతైన శివ చక్రంబును। నెం
నైన దేవదేవుని స్తోత్రని స్తుత్తింబుచుం చెయుకుకున్నుంబోలి నారాయణ సకం బోలి నేత్రనకంబో
లినాదిపురుషుల నకంపు। నిఖిలనిధానపథ్యు [illegible] రక్షవిభ్రమ నుద్దేన పానిద్ది చల
మిత్తపకమిత చరితము యయు దేవానీపులగకంచుబుల రుష్ప విలయించ్చుట కురక్షితో గుణంబులు.

కైవల్లంబులకులకృపాకంచు నిలనాత్మపింఛ్ఛుపుపదంబుల (స్త్రి) క్షాంచపుపు
బంటుంపకవాగ కురారి పద్మ దళ ప్రాధ్యాయం యుపరు అంతవెంచాదేవివాసుదేవుని
క్షేమంచ చరత్నంబులును సహుర్వించి మొక్కె ఫక్తి నా త్పురత్నంబు [illegible] కరక్షేమ
మునిత రక్షరావాన్నియు నకలు। అంబుధిబు వవనం కనంత కత్తె కివను దేవున్న
కాంతు నకుముకు। దాంతగంకనర్చుటు వంత్రికి నవియనికె। కేశవుండ నను [illegible]
ను। రత్నంబులు రుసత్తు [illegible] బులుకు నంచ్ఛాత్రిం ఫలంబులు పెంగలం

బునంద। ధరింయింతురు। గోరాల [illegible] గురురూపుండవు। భగవత్పరుండవని।
సార్థంబులు। మను శత్రుత్వంబును। చరాచరంబులనెఱ్గు బును। నభో [illegible]
(శ్రీ)యులకు పిరాతులందు మతం(శ్రీ)(శ్రీ) [illegible] కారకుపుత్తెర దుటి వచాంబులు। ప్రో
నృత్తవళ్లులుంత్రై నవురమేశ్వరులందు నరక పు(శ్రీ)ంత్రై నభగదత్తునకభయ
ములరాజులప్పులు శరాఘాతిసుంచి ధరాతళంబాయిడు। త్రైబిత
తూం వాలబ్రాంతల్లె। కన్నం బాధిశచవుల దారుల నత్తమం దారు స్వ

[illegible] రుం [illegible] ప్రునగనన [illegible] కవి [illegible] రాంతవ [illegible]
[illegible] ముందుదాంతపువేంతుమును యుద్ధమందు [illegible] మాగదు [illegible] రత్త [illegible] పక్షమున
యు [illegible] గాంచక్షపరత(శ్రీ)సుపిత్తులచినత్తులు [illegible] యందు [illegible]
ంబిన్ని। [illegible] పెట్టి [illegible] నశకాచురక్తపరాంల్లి [illegible] పచెరించి [illegible] దుల్లు
శక్తి తల్లి పరద్నా [illegible] రాంబిదాంకుపేలుద్దా (శ్రీ) బులశరాంతవిలస్థు [illegible] (శ్రీ) త
దాం నారులనం [illegible] (శ్రీ) హారులనిరాంతపల్లి [illegible] గ్రాం ధారులస్వర్గిం [illegible]

(శ్రీ)ంబులునసు। [illegible] (శ్రీ) యుద్ధంబులునసు। వెంటపోంటులునసు। [illegible] సమునంగరక్తులుగు।
దెస। కన్నియుమున స్కంధనాగపు కడురారాయుద్ధ పంచసకరం [illegible] రాల్లు
క్రితిరిద వారిరిజ్ఞపమస్తరించి పావక్షుసునుమం బులు [illegible] చించి [illegible] (శ్రీ)
ఆయుర్వాంబు కులాంవతంబు దశరం [illegible] పరంపు దుం [illegible] రాజ్యకారణామనా
ధంనవిల రాజ్యకంతవిలా [illegible] నంతు కవిరాం [illegible] వణాం [illegible] వెంకి తా
[illegible] నచేతి [illegible] నారు రత్నవు [illegible] స్వర్గచదాం [illegible] రాణ్య కంఠం

వల్ల కనిరంచక్షీణ్ణ రంభరవృగాంచి రప్చ ...రాణ్ణదిగలనాంబుల
న చిత్తంబులు తేకువులయుతుండు స్త్రాగావల్లభుండై నిరతం|
గరింతయు నేమిత్రపంబులు లుకేశి నారవిరా| ఇరుంధరవెళ్లి పుం
చెనె| సంచిత ముత్తిలమూర్గవలు విపినముల దుర్గముల నెల
బాంధ్రినేశనక్రిసి ఉలుంత్రికే తైన
వేమతిరి నెనె రిత్తాలుపుపు నేరాపుక్షుగి దా ఎర్రరుర వలు శేంచు|

కలవెంరాదిరించిత వశంబులు బుదించి ద్రిక్తంబులు పూరించి నెగ్గలు బక్షిరచి|
తిల్లిబిల్లి పెప్పురక్షసుండు చరవల్లి నమించు నలి తిను వెలుపుడు| రాణ్రుడుగాం
బుళిడుగదర్భను రంరించు వలుగనాల్రె నిష్పటరియు కయుతుంక్షతినితగ దుగాగ
వల్ల రింనారరమ్మె ...చెలువమ్ము| తంనారనెంయుల్లుక్షేత్రుల్లి గాంచి రచంబులు| ల్లం
...తద్ధతి ... దుగదా కలచ రవల్లున| బిల్లిక్షేగి నేగనర్తీ ... రగుణాన
వార్తికి నేర ... చంబులున నవివల్లైన వెల్లున ... దుగ

...వేశ్వరసంభశవాప్రిరంతుయుత్తా| దైవ రెల్తారగణంబుల నవు ... రుత్తల్ల
దుమూరాకి క్షుద్రక్షే పద్మదళాంత్రులకి గరించుమునమువు ముల్లక్షీ ప్రురుషోత్తముం
గని| ముల్లి రింపగగనిరింకరులుతు కవరాంని నివునలతి| వులంనేటిమెంవమనా
నారమురితగాంలువము| శ్రాంనారమెంతియుంన తిన గూరితిమిచిక్కరయుల ...వన
మెలఖిల్లరియుసుండుదుర్గదా చేనసుతించ ... క్షణి రియునేగ ...త్రాంల్లు
నేను చిత్క్ష దాలమునుమూన్ను ఏ బి(త)గ ఘల లనం దుర్తి రవల్లు నంచులు నను చెల

సాక్షాత్కులగా నా ఐతి శరంగళ్ళు లనేక బుద్ధిభుల్ని గురుత్తే ... నతులు గా నోక్షియ
సంక్షానంబులు ఈగ బంక్షియ యొ నా నె నిర్చె(తి) త్రిపవిశంబు దముఁ దొర కొంత్ర లైప్త్రి
లక్షి। వారల నునరత్రాసుర ... ందరగా రలంబులగల నానా విధంబు
గరంబు నరసంబుత్తెంచి దేశం(బ) పురంబు నకుం బుని। పుఁజపతుల పరవా వి
నందన వనంబు సిం చ్చియా వుపు వాం తిల ంగదలించి త్రి చ్చిపు బునె ం(దా)
వయు పౌరి బూరతము (త్రి) లోకి తి యరాంచిన మాంత్యుత్తవము ల్లిం యు పయుంయా

రాయిస్తి ... ప్రలవనెవ్రు ... నాంబులు ... తనే కుండమ్మ ... సంకీర్ణ
రంబరునిరుయు పయ్యేత నిభువునువిధంబులు దనెవలంనవలతంను వృథాదా కున్తంస్తలపదవరి
లైనమపరిశ్రంబులు రధంబులు నృత్తులు వృత్తులు స్త్రీ ధపరాంబులైన వేదవంతం
ర భాంనులుంపలంబులై నరపతిత్రంలంటు ంబులు నాంగు నేచిపమై తుండ్రైన రవా
రాంత్రి ప్రపత్తిగుం। దరగ దాను గరొ వృతము (ప్రు) వుర నాంక (వ్రి) చము వృప్పు జ్ఞా
ప్పుపోరిబూరతంబుపపరించి ఖదేం వృత్తి ప్రబుద్ధి। యదుసువల్లభుం డు వల్లళి

బు ... రాకానగ ... లవర్ణి ... సెత్తి ... సం ... రాక ... లు
రునెల ధనకాం బులాం ... రపమాలు వెను ... కులు ... పెద దిగె
బుల్లైన విరావత తలకొం చెందబు న్లైన చతుర్గంటగజలంబులు ను। ...
ంద్ర్గిచెత్తసపర్వరామున్ గరాండు పూంబతి తుండ్రైని దవు తప్పాదానుగదిరి
౦। కుర తా శాంతపలతుర్ణ (ప్రు) తలితాంగు చాంది నొపేతము। నైరంబి (ప్రవ)తి
యదుం దానును విరాగవల్లభారూ ఢుం డైనెనుసవయం ంబులుదోళ్ళు

౨౧౮

నరకాంతుల్కిచెంగఁ దనరారెడి యవిరళప్పుల్ని యేళ్లెంగనిరతాప్పద తపములవు
వులరాచి। రియం(బ్రం)డుక్ష్మిండాంర కిం(ద్ర)ప్ప్రవుద వయున శక్తులలోచన
వుసవులు చలాంధ నలదియనళ్ళయులబ్లుదనకులాంబ్ధారలింబంతు
ఖునసుంతి వెంబున అలంగళుదెంచుతుంవొచెల కెలనాంవుధలంప్ర
రుని యింటదెచ్చిన రాంబునం నక్కితలెంధరకం నిదిపాసంచులుగల్లి
వేలరహిప్పసవములబదాంరువేల్పుస్వపదాలల (శ్రీ)గతిబాదారరూకేల

లక్ష్మత్తనకిలిలివయుసెరాక్షవంతె (ప్ర)న్నావుంచుల్లాం వింపనాచెత్రి వెగని।
ప్రాంగనువాలిబాంత।తఅనుప్రవిడుప్రవునుచు దాంగకిందష్టవువచ్చి। తఅవినుసు
ష్టంబువచ్చిన నిష్టరేంద్రాదుల నిర్జించి తనప్రలంబున సుంఖునక్షా నిరంతరసుర
చుంనవాలిబాంతవయున వారిబారతుం ద్రనవాలివునవ(ప్రె)పాంఛి రాంవుంరు
ంచిగ్రవేశపవరక్తాంబులుసమున్నించియు యువులమిలవివరరుశేష్వరు శ
రం।దవుల్లవిభూంతలుంచుచెల్లంచు రావిచిత్రొచరించియు దీపపూంచరావారియు

చనుతెంచి భూరూప్తుతుసముయుంచితనాంలితం నృరత్నంబులుద్దల
రలునిల్లిదాంగకిరచట। యురుకవలదెవిర్ల రేం(ద్ర)తగాల్పనే। సురలకా
ళికలసుమవుకరంధవరాంధులివిశ్లేషంబులకుంబాష్పచిన్నిర నాంకలోకం
గుసత్పృధావు(శ్రీ)తింయుమవరచాప్పనంబున సయాంపించి। నరకాసు
తాంనెత్తనాం డువుంబిలి।నృశమునబదాంర్పవెల పత్రంబులలక్ష్మదారు
చాంకవయులంరు సంవుదవిధానవులంనక్షలోకక్షిపుండాభగిరియాను

సంధ్యను సింహ్వ్రపురశోభాలతిత [illegible] తరంనిరగాంగ ప్రభాతారనకీశాంబు
ప్రవతి శ్రీఫాంధరాను ఘునే। స్వాంతి దాని బదాంమువేపురు। తిరుమలతాళ్ల
రాచలంబుతె। త్రిలింగాదాంటుబను నను సత్యుల్నీవి నిరాను వెవి భా హృత్తపెవించి
మంటపాంసనము వెల్లించు పదవములు గనగుడు గురుమ భక్తితిరిగ తస్సం
మేపులుతె। శిరతులు దుష్యంచు శరంయగ్య పై కాలుప్రమిగుల ప్రతాపుగు
వేములం నంతే క్షేత్ర సంప్లాం దెత్తిం। నంన్నృ దాక్షుగ బలాంచు వల్ల

గ [illegible] కృష్ణవేంతొరాంపిలి పర్యుక్త ములు ప్రశాంత ప్రత్యక్ష భక్తవులనే [illegible]
తమనింతెవి ప్రత్నేప్త్రమునే కింబు శాము యొంత్రే గేదుల యొరాగ మూర్తము నవం
రచ్చింనారలత్కనవచ్చే ప్రాలుతీరత్తిక్స్తా సేంరాగంబు నిశ్చయుంటతె
వాసితసస్త్నే బలవములలం రెంచుచు సుగంధ వస్త్ర భూషణములాసగది। యా
లాత్మచుదానీసవా (ప్ర) యుక్త [illegible] ముగాబిచిరిదాసుప్రైవారిసుదారె।
ఖలలోనాధుండు దునారయంటనే। భుంగాడ చంద్రుబదాసుప్రైల [illegible]

ప్రాంతమేరమున ద్రేఘ్య [illegible] పుత్ర [illegible] సైన। ప్రరుశ్యుడు పునశేశు
వెన్నే [illegible] మునిత్యంపురం స్వంతే దేవుని ఖా ఉగారసమ్మద్రుపీసెప్పాలేంద్రి
శచ్చిన నైదురేగు దెంచుచులోతతవస్త్ర ఫలంను కానుచు। సాకర్ల [illegible]
పురవార్యంబు యుద్దుచు తాంబూలాం దులగాగుచుల వినుచు సూ
తారకారామునదనలుతారె తవిభూశ్చాము నంతే పాంయుదం చూర్యులంచి
స్థాపించి చెన్నే ప్రింతుదుట్టునంపుల్లాంత్రపతి (ప్ర) తత్ర పరిచారాద్యుచెని

విరా

నరకంబున్నతిం తనరిత్రికి చవిద్ధున్ని ఛర్కిగి గిరిజాద్విదశములవు
షు ఆచి। రియంద్రుండు కొండదారి కింద్రుప్రమదవియు నశ్వములచేన
వునపయులు చూండ్ర నలదియునెయురుల్లు దశకునాండ్లారింబింతల
బునను అంతి వెంటున ఆయుగసుచెంచుతుంబు చిలకునాంబుధలంన్ర
రుని యింటబడి చ్చిన రాయి నంన్నకి తలెండ్ర కతంని త్రిదాం సంచులు గల్గి
వేల రహాస్యవములు బదారు వేలు స్త్రపవాలలు శ్రీగత్రిబదారు వేల

లక్ష్ముత్తనకిలిదివసు సూరాస్త్రదంత్ర ప్రస్తావంబుగ్గాం విందునాం చెప్పి [illegible] చేగస్తి।
స్త్రాగనుపాంఠిబాంత। తరుఖుప్రవిద్ధువృషువనుచు దాంగకి నక్షవులు వచ్చి। తలుఖుసు
ష్ఠంబులవచ్చినకిస్థి రెంద్రాదుల నిష్కింబితనప్రకంబునకుంభునిగౌరి నిరంతరసుర
చుంన్న రాంఠిబాంతవముననాంరిబురతుం ద్రసవాంఠిపుదపే వంజ్ఞి రాంవులంధు
లంబి గృవాతిపవకగాంబులు సమద్ధిం చియు చియులమితవివారరు శేష్వరు ద[illegible]
వం। దవయుల్లు విధూంతెనుందు చెల్లంరు భావితి శోక రిలయి దెక శ్రీచాఖ రాముల్లియు

చనుతెంబి శ్రీశుశుతు సమయులు రాతనారితంపురతృంయుతుడ్లు
రలు నల్లు దాంగకి రచటు। యురు కవలదేవిక్షరింద్రుత గాంల్నానే। సిరలతో
భికులసుమువకరండవరాంధుతివిశ్వేకుంబులకుం బూర్త్రిచిన్నకి నాంకలకిం
గుసత్త్వభావుత్రి శింబు వుపెరిదాంచ్ఛనంబున సయ్యాంపించినరకాంను
తారనెన్నాం దువులుబిలు। హృత్తవునబదాంర్లు వేల వృత్తంబులలకో[illegible]
వాంరవయిలంందు నంవు దవి భావవయులంన్దరలరిక్షశాం సూరా [illegible]

౧౭౫

ఘటాంబునాగబలాదిభీము(శ్రీ)రామ్మకరాష్ట్రపదోస్రాంరావళులు
(శ్రీ)రకు(శ్రీ)ప్రాప్తమేయునరా। తాంవిజయకృష్ణమునకై। యటుం దేవుండ
వరాసనంబునను। రాత్రతుండౌ తుదక్షిగవాండ్రు చేగదిరా స్నానసౌధంబు
నాంబిరామంబునన్సు। భూంలాశీరం(ధ్రు) విశల్యతత్రర్వాపురగతుధూర్తాం
చం(బ)చం(బి)రాధవల్లవరశ్యంకమధూళింబునవ ంరిసుఖాంబీసు
గుతు మైఱుం యు। కేరుస్లువవేయుస్సుంగచిత్ర్వవిరంపనంగుశ్రీ రయుట్లి

చాంబధారపిపురుషోత్తముడు। స్వారావములదిక్కులనెస్తా। ధారావములు శ్రీ సంధి
ఖ్యాతిఅక్కె యూరవలరంధుక్షేత్రయుపల్యులంతమెక్కినా డురుకృష్ణ దేవిలోగగటువుచిరి
సు। విలంబునాంసమున్నాభల్వి చి(త్ర)శాకేయు వితాసంబునను। వివిధముఖేదిగసితా
పభంవంబునను। రాంతాంచయన(పు)కర్ణశిశిరకరకరగా స్వాతంబునను। సాంబిబాంత
లక్ష్మయం లక్షనఖిలదాక్షిణనంబులుం దానసుముసు। కక్షరికారిచిరంయుగడిబ్యాసిబాకు
కేంకగా (ప్ర)భలాంవరంప్పి। కదళినచ్చాసు రత్నకల్పవనంగా పురవరులగంభీరదనవం

వరరవులక్రేవి(మ్ము)కళ్యరమెదిప్రదర్భగజములనసు। తప్పిదంపుంభృమచు
ం(బ)లిలకురకతాదివేశ్రేష్టంభవల్లవిటపంకుబలదేవతకీకపాగలిరామబ
విసరవి(బ్ర)బునూసంబునను। మంధుకరకరంలతుచిత పుల్లికారంసుభుమనూఠి.
కొంవెంరచపరతిమక్షిత పవనసుందరంబులై సలీవనిదంలు దరంబుల కర
చకుంభవకులబిరాగదికుంతవుంతరావచిరలంబులరుకాంబుల
బుక్కాలకోనగక్షిస్వాంచనమునికేక్త్రికావుయూంప్లుంబులుగందర్

లాప్రస్థ

పావిచలప్పెగంతులిడిగ। తులుతులు సత్తిమవంతుద్యదమాంగుడపూాగ।
నరూపుంప్తైనరూాపంబులుత్తై। [illegible] దిస్తూండి [illegible] రవాచవతినా
బలశ్రాద్యంబులభోగముహంత్తి నెలలరూాగమవాత్యగసంపద్యాం।
వలవాగ్భాటాంవనీకేతులితెలియ్యు [illegible] లోకులవడుపడిలోని వాంరకూ
బులరాశిసరతంబుని: క్రించినులమ్మెవుమ నిధులెలవేవు। కలవారు
ప్రతిందుమ [illegible] ఖులులద [illegible] పేరేట్లునుమ్ముబాటయు। వారికేలట

[illegible] సెనమ [illegible] పాపరంబులు [illegible] ప్రేరుడుచు [illegible]
వంద్రాపునాలత్తెనారాసునతథాలపరాతర [illegible] నవతి నాకు [illegible] రంగశ్లా।
బులదితప్పులరకరెట్టు [illegible] నుల [illegible] లతాలప్తి [illegible]
గావుంపరులత్తుకుతూ [illegible] బంధులుపడి దుర్బలకుడిపేతులు పగ గాం(డ్రి)
చుట్టాలుగారునిప్పించనబు నబంధ్యులవుంవుక్తసం(గ) వ [illegible] లుమ్ము। [illegible] ర్థవర్త
గులనారతిబాత్మ్రఘ్నకేతుకతిలయునుచంశకముకాంపమ్ము। సంయుల్తకవిపాఠాంసత్తు

[illegible] విగావదాయాగ [illegible] పెతియత్తి [illegible]
వతుం [illegible] యుల్లనియులుంచవ్నుంద [illegible]
నవాంయు [illegible] యా। [illegible]
మాంవాంంధరాబు [illegible]
నులవులగులాపితనులవలు [illegible]
కుంబింధంబు। [illegible]
[illegible] బుచరపులలాంత్రులట్టిపుంపా

రంతుంగ
అనే…వుయునత్రో
తియ్యవాదంబొదటుతో
నివెళగండలనారప్రా
ఋగారికవనము

రులుకనేంబులయుదగదని ల్లులుబాగనప్రతతియు। గగతతిభవుగాంత్రిదీన
వుదత్రాగా దిగరాగాకరుస్మవరిరుంగ్రీరచుగరింబివీరవుబాంధుం బు
దంతానవము। నుడుదా కీనులవము… ంరూవిరవిాతులవము। ప్రాం
కాంఠితంసుదాలకరుకశ్వైబింబు (వీ)ంరయురాలివట్లిపుదేవిలయునింటెడ్తి
బింతాంఖరంబునసంహారుంబునెుందుబుయుసిట్టుకాలునేనాలంతరం
నవదనారవిందంబువాగదుద్దిగిపట్టంరురుదాంతిచుంబుపు

దప్రుగునీకు। ధ్వదినవునుదెంద్ర్యసెుక్తైక। తగులుపలుగంగావిధఖంనులతడునెుకగలనింపు
నైవెలంనుచుంత్రి వాంగగర్వములనువారింపతతిగాని చెలువనింపెడకతెత్రిత్తిమి
ర్లులశుమెుకుని తాయ్యత్రుబుద్దితోడ కెలుగగుశుంబువయుభంటుద్ధిగపవిధమ్మునుఅశి
రుక్తిశ్రీదేవివద్దుంబునెకప్రినసుప్తసింపర్కిరించి లతయూరకుంతెనకంభూనవత్తి(ప్రి)లయుం
గకంనిరుకరదత్రికుభకుంభంరయుగదకుంకుమయుదడింయు। విడుపకదప్ర…వేతెనిట్టూ
వింతకళ్ళకవవివదువ్వనువినుపవదవత్తవకాంక। చిత్రవైతోలయుంగకన్నడపయ్యెదల్పి। కం

సియ్యసాంల్లబురాసంధత్రైదావ్రిదిరాబులుశైలాగ్రినింటీద్రిరాబివలయము
గాత్రికాంతతనూబూర్ధరాపు…రాము కాం పువ్యూవరచుల(ర)
నవలతాతన్నిమా…హ్రసప లయులదుయ్యవట్ర్యింటుట్లుభాగతత్తుంర్తైన
బులునపూర్బంబులుత్రైనవనూవల్లిభీవరాంగాబిలునిశ। దురంతరంభైన
రబులలాతితాభరకీనలయుముగండ। చెలువంబునెతెదప్తిబింక్తుబరిప్రక్తును
తునసానదేవరతలా (గ్ర)వుస్తాల్ల (గ్రా)త్తత్తెంప్పులబు…మరచాంబివగల।

ఖాండవవనమ్ముగంధిల్లుచు పుష్పమ్ముగాశిగ శీయులవల్లితల
చేష్టలు దక్షిణపు పలనరిల్లా వెకిగవెడలి ల్లా గవీన పుత్త
నారింగిత దారుణశింనిబి శులం చాస్త్రినపద్మశ్శ చా। రి
రశపుపులు శులు చెవులలో బారనురింగది। శరవెలుప్పను
[illegible] ంశశ్శస్త్రములనవిసరి। పెలుస [illegible] షశ్శరువద
అ। మభులం గానబాలి నరులన [illegible] భురులంకొలుప।

శిగశితంనప్రింతపుద ంశిన ఐశప్రంతుభ [illegible] యు। నైలలశశర్ణర(ధు)శయ్యలు
శిఖాంవక్షైవతిశి [illegible] యు(వు)ఖుత వహ్ని [illegible] శ్లు దంత [illegible] వరు
శ్రీవిష్ణైశిణి వీగతప్రంతిశిత [illegible] (గ)తిమశిం రుశ్రీనిరియుసయవనల్లాం [illegible] వుంబుసద
తావ్యలనశులచైదలింపి యుశలజ(ప్రం)దుగానూంగలుశాల్లి। తిలకంబునసుసపా
సచనములప్రింధుపలూచి। చిత్రమిశుంగాత్తసెంయుశన కాదవిశ్లి। బిశుపుశౌంగశిలాం
నియురులదవిచిన భుంబెసద గరులదెశభు। శురులనువిధిష్పరులిశికొప్పు వెళ్ళుంగు

సుశాంగదులు [illegible] సశిఖ [illegible] దాంజేనె। శుచ్ఛివిప్రస్తవిభూత్తశ్రీ ఏశి శ్చులి తాంచవిశాశవెంగశి(త్రి)ంచు దావ్రిరి
సుపునసనుస్తాంగా చందశంబల్లనచవుతిచవు అ। కంశిరుశుం(శిని)గధగాగ(రశా)
లఫలశంబుప్తే దీర్లివదలిన శీరం వపశాంవలులు దాంది అకవుల దశ్రావారు
త్రినెంటియుగవయునిచిరిష్య శేటశీతయు [illegible] రుల్లగలనురు శీలపు(ప్ప)పురులశిరు
శేఖవయుర సంవారుతెంచిం విర। గరుడాం [illegible] దశ్ర(ప్ర)సూశనశశిశాంచిత

ముంబరశరయుగ్మిశేర్పి తీక్ష్ణ కవర ప్రత్తిం సుత చేత్తి వరిఖునే త్రి ఖు
సురతి ... దవలలితనయుల ... దుఖయాంగ ... ల్లిని
నేం చిత ... సబలసుభద్ర సత్య భక్తి । ఉత్తమ ఉత్కృష్టులయిన కాలుచు
లలితనర్తం క్రాంతలమున నరకతుండ ప్రైకం గుణీరూపమున దమనరేత్రు ।
నంబున నిధి ... భాగమందు ప్యత ... । పలలవాండు ... మునువేం నిపం
బొకం ... పంబడి సమంగళ ... సంబంధ ... పసపువంశా ...

వల్లుంబట్టి పొసగు సంకీర్తనల చందమున రచింపు తోంబల నసూనలయుంబిన యుతేటపు
దారుణియు ... వివిధ రతి ... నగరధర । దరవింద దళాంత్య ... యుక్త్యంబలే । నిర
నీతు । సుజగుదుమునె సభ్యులొకె ... లలితవైభవ ... దానవంద కాలి వనకయుల్లరూం
సుత్వాది గుణసమునచ్చు ... యుక్తే ... నేనేక ర్త ... యుక్తనుచరిత ।
నతేం (ద) । ... పిలుపు ... । సత్తుతి యుగ్మం ... సంబు
యు బద్ధ నాంధ ... చారక్షు ... రతం పంబడి ... । భవతియుంబు ... కేవలు

రుపొరాంత్రమును ... । సరనిబునెం ... దుబవదన సుశ్రీదావరి ।
వధికర్మలతేజాతి । వరయాంత్ర ... కపల్లలరుందునె ... తెలిగి ...
... ఉత్కృతి పూరుకులాల ముల ... దివ్య ... రుచారు ...
కోరిణిముంగళ గుణాకారాంరి దానంబు చేయుంగల ... పెందు ...
త్రైస ।।। వద్యు కల్లు ... పరసగంధంబుల ... గుణిరంబుల
లకుపేసు ... । ... దార్ ... ంద ... రక్ష ...

లలాటతన్నాస్తరంగాగ్నింద్రులవైననాగవస్త్రాగ్రంబులు స్పష్టంబులగాదు। ఇట్లుగుభిం
పరించుచున్నది। ద్రైవారనివహంబ స్రుండెత్తితి వివిధవర్ణక్తనైన(భు)రకెత్తి (దా)రువెన్ని
నారుత్తైరుముపనరకరవ్యుల్లిందెబులు వితిచివివిధిలయలారనసంగమంబులకే
నుందరాంగన్యుజాలవెలదినితియుకరమున్నిం(త్రు)రతెంగనిసుకరయత్నకో
పొంట్టిపొత్తరాంలవేగసంబుచేత విద్వస్తమధనకళంబులంగల ష్టవశేం
(త్రు)ధరాంపతులంబంయంబ్రభుశ్రీ। రుణపతుకేలి। దోలుపుబగరాబు

పోకేయాంమనఅబుపకుచులకుదుర్యభావ్యంబగుటయుమాబుని। వేళలయికంస్వరుండుతైనని
నికారకుబలిసమర్పణంబుచెల్లిరి। నిపుణమస్తపురుషార్థుండనదయుగనుని। నయుండుద్రై
రుదురు। యిట్లునేయునేరకనికాయాధిరాజరంధమగున్నద్రై శివత్తత్వయదిలకిబలిప్రదేప
బుకే। వేర్జిత(ప్ర)థావపైభవంబు। గరిగిరితుఖిలచేరితనులకు విజాస్త్రానక(ప)। దుం
కరాంస్సాదుబింధిరస్తరించినట్టిముదిలరుచిత్తంబునయుచయనిసుకరియించి
విజాంశమయ్ఖరాంరికర్తిని। కానినవిధంబునరననవక్షుంరితకుంరత దెచ్చితీర్చి

నుమాభ్యాసుతర(మ్రుం)బునిగాడ్డసనద్యుంరయుక్షు। శీకారకెనాంబుగాంచుచ్చుంసనన్న
మాంతకరయుంబునంజేకి విజ్ఞాననిదివాంచరంబునచిరత్నసముద్రదేశాంద
కాంబుకైలయంబులకె పూరుషుత్రి సంసారచ(తు)ంబునం చిక(ఖ)నంతురదింగు
దశగుడ్యు వఖువడుతదారుక్యుష్యుదెనాంపవచింపకుపుత(భూ)విద్యా
నంటలుచి నిరబులాపనకార్త। సాంతరాగ। స్నని నరదంబునస్నరలకే
రాయ అయ్యపట్టణశ్రీపాం శ్రీలక్ష్మపులనాంబిందుష్కగతనాంకిని

౧౭౨

ట్టూవ్రుటిన ప్రీతిప్రెనిట్టూ పంచేంద్రి శరంబుగ్గు ద్వైత్రి వెంతయుం[illegible]ట్టి నే
గ్గ చిరాంణనేవయులు। గాత్రులందు మింగవె దాభ్యయుంగవయు। వలతిగాంగగని
వయు నాంపార్వదించి నిరావ్రగారుం। పవుసత్తురుగుగాంగు రేతితవయు
దుసు। ప్రకృతి (పు) దేశంబులందు నను। ఖగధీశవరు లధవైనని ంసుణే
శాస్త్రసాక్షరక్షక్తే (శ్రా) రో మనఖ కేశంబుల చాంతకష్టుంయి శ్రీయట
షియ్యనీవచాంగవు వెంభుని దక్షిత్తుంయుగ పాంద చాంతకంబుగాగుసేచా

మాంయియుగాంగశయుధిని నైవులేభీశచింయుభి స్తూత్రె। వల్లిశకేరి (వ) వెరాళ్లివుగులంచిత రాం
విపివాతాంబునేపర్వాశ। నెరాం (గ) వింయుతులగుచునం దురధివయ్యు వుయ్యు విమలబ్యానవిరహా
శ్రీభ (శ్రీ) వివాకంబున। విముక్తి విశకనరాంభ వాఖవయు నిదుర్వ్యుష్టాల్ల్యుశ్చేవింయు చేయు
యిమతంబులైన నాంపురరాంపంబులగ్రె కాని। వరియింతుసన్ని వహియుచరనారంర
ంతర్గతంబైనవాంగాంస్యి రక్తే (కు) షిప్తవాతపిత్తంబులంగ్గళే బివభవనంబైన
ల్లికదేకర్యపరిపక్వ్వము తింద ఫలరసంబులు (గ్రహ)లు క్షీరవులుగ్లేనట్టెదధ్యుత్పన్నరవుగల

బుభియుషుల్యావంబుక[illegible]వెల్లివగిఖులు వితతరాంబు విగతరవవితి
ఘుళ్తైనవుసవుక్తిద్రేంపమాంపెరాంద కంబునుకంద నప్రుతిదివ్యసాంరవ
వయ్యువుతింతును దివాంఘూలకంబునందును నితన్నిపాంకంబులం
వింద పురంధస్ప్రదిన చాంతుర్వీధులరవి ఘ్యోంగ్గి య్యేవాంబుని అభితధవే
నరాంధవునివురాం ఘూంత్రు రస్యు కాంమింబలాం అధి చయునుంగాక[illegible]
రవు। ఘన రవర్షిశ్ర సెంత్రవిశ వుఅమూంతవయు[illegible]

కల్పించి [illegible] సిద్ధాంత [illegible] సింహ [illegible] మలయాగుణ [illegible] ంశ్రాంతి
[illegible] కల్యాణ [illegible] వచ్చంది తపశక్తి [illegible] సవిద్య [illegible] భాస భాంవలి నైపుణ్య ।
[illegible] సంధుల [illegible] దెలుపు నెతత [illegible] తియ్యబల [illegible]
[illegible] వృద్ధ వెన్నెల్లు [illegible] । [illegible] దెలి కాంత గ । బియాంగ [illegible]
నచి [illegible] సుగా [illegible] రాంతపు ధర్మ మున్న [illegible] గుణాం
[illegible] రము [illegible] యుతార్క చక్షు [illegible] దగి నెత్తిల్లి గా వృషనిం యల

లాంఛ (శ్రీ) [illegible] శివ [illegible] పద్మ [illegible] యుగ [illegible] (శ్రీ) [illegible] గ వింత ।
[illegible] సకలుధిక చాంద [illegible] । [illegible] విశదం తెలి చెప్పు [illegible] ధరణి నాధులుత
[illegible] సకల భుగ చిత్త రాత్ర [illegible] । శక్తి [illegible] ధారవిందే । యుగళ [illegible] రాగ యుత్ర
[illegible] నాంబాం ది । [illegible] (శ్రీ) (దృష్టి) గాదలం [illegible] సంగాతాక
మిథ్యపురుషాం శరాసక్త యుగళ [illegible] విశాం [illegible] పరిజ్ఞాత ధ్యానవాసాదు చిదుచు ।
అలంగణి [illegible] సుంగళ దెంయ [illegible] వచనంబు లనువల్ల [illegible]

మంత్రము విశేష [illegible] కాంగా । [illegible] వృష [illegible]
మతము । శరవణా తాము ంది విధములు శక్తి యుంపుచు గానే । [illegible]
[illegible] గళుగ [illegible] దివ్య [illegible] (శ్రీ) [illegible]
[illegible] సుగంధ [illegible] త్ర్యంబు మి [illegible] తల్లి వచన [illegible]
యుద్ధ [illegible] ద్వైన పురుషు [illegible] (శ్రీ) [illegible] రక్త [illegible] దానిని
ంధము సం తపస్సిద్ధి [illegible] లవె గణించ బుల తు నాగ [illegible]

కంత నేవుదెం। గలగగ ... వెం ... యడు। (యశీయులు లకుల ...
పు ఫలు బల్లులు నం కెం ... నుంగవ త్రీ గా విజె నవీ ... యు। క్ష్మం కెలు దీరి చ్చుంత్రు
పవి(శ్రీ) ... ంపు న వి వి నిన్వు ... క క శి ల కు। దా ... వి న్మ నెం గతుల వా
నీల్ శఘ త్రి నిను ... యు నిల్వ నియమె। నీ వాక్యంబులు (శ్రీ) వశ సుఖం
యు ... నా త్మంబు త్రైల్తియుంద। నీ యుక్త పాంతి (వ) త్వంబు నట నా
... న పం వ దీల శిల్పం బ్రై ... ధార కాంన గర ము ... ంబులం దు

నెంజ్ఞగా। భవితినమునాటలెక్కులని పట్లుదురె భవతి యుచిక్కుము। కైలియుగగరి ఆదె
తెకసు కట్టుము యుం నెత్తి వంక బాంములుం కొం శక విశె నాధుండు లు వుం రి బుంయుం గల కం
యుకలరుప్లుడు నప్పదీయుసం। నేవయు కాం నియుంకవి ము భఖ్రిరపు పుట్టున నాం బ
బులు గావించె। నీవు వివిధంబున్నైన కాపంబులు గుని తినె ... నం నియుం నిరల గా
యుందులు శక్తి స్తోత్రంబులు నతివిశదంబులం తెంచె। నానా సర్వంబుల చాతభవల
నీదుస్సాంగ్యంబు నం జో కొం హా ... నందులు భక్తా ము రాంగ ... త్రింతు। తక్కి

బలికితిం న్న వీకా నిడుపట్టి నెట్టు ... అనివెంతి రగు నిల్లి నియమై। అక్కు కం కలు
ంతగూర దుటు। శ్రీ కలి వీకెల న్న పటు బ్బుటి గాది కం రంగ ... నాయు। అట్లు నిల్లు
సుంతి రయు। నా ఖవ వెంటి ంగ సుంత తయును బలి శ పల్లు ... ంప్రవరా ని
యుందు రియు రె ప్పుటుంజో శి। యె కాం ంత శి వా ... చతుర పైశనీతు శవి ంయుం
యుచిత్తంబు చంచలంబు గాంగ కాం ంయుం దులంబు ద్విత్తుదంబగుంగా
నక్షోపెం (భ్రి) ంత్తు పర్వశ తృణంబు న వితలిత శరిర ... త్రియు న్న న సతి ఎం ను

[illegible] వ స్వరూపుల | అందరును సంగాత వెంటరా [illegible] సురా
[illegible] ళ్ళ తలాం ధుమురభ్భి గొ ప్రజ | శ్రీ సమ సంపూర్ణ కాంతలును
[illegible] గ్రాంథులు [illegible] | కొలు శ్రీ గంబుత్తు దలయుండ దానవ కులాంతకం
స్తు [illegible] దయుంబులు ధక్కరి తొంగ యబుక్తలయుం రకంబు చుతి | వదిగాం శ్రీ
[illegible] ంపు చుండ ఉండెను శకుంతు వంటి యుం చిష్ట్రి దివిసు యశ
[illegible] రకు తించు చుం [illegible] ల్లున నగరు చదురు వెయ్యగ తుమ నగునిలిపి నంరు చుండ

[illegible] సంపూర్ణ ప్రభలు [illegible] లజపత్యంబు [illegible] శివి
కాంతుడున వలిగల పంక్తి వివాహ పత్త్ర తాలంబు సనకరాం బుంసాప్త లి గ్రహాన శభవస్త్ర
యున గ్రాంపత్ని దుంబుత్తు [illegible] వలసుం బున వంచి నీవరిరాం తలపచు దరుంబు
బికను (ప) కారంబుల్లి విర్తింపు నీపద్ధు గ్రింబులశల పంతసింత్పు నవిం యుప్త్రి ధంబు న
అనిం యంబుల్లు కల్పక్షగరాం గ ఉదవి వయవి శిరాంనులాంపు విరరాం మల్లిక్షి | పకరుదితవ త్రిద
గరము | ల్లాగిరి నుతించెం కల్పక్షు | క్షుగగపావాం (శ్రు) చిర దేశా కలితరత్నావాంకి యుస వు

తుకరది ప్రత్యధీశ లవయు [illegible] విరుంచి తరాబునేసం పలం కలాగుచి శ్రీ
మహారాజులాంవ (శ్రీ) వగ్రోత్కృష్ణ కుంక స్థాన నావసంధి దికి | సాం కలిక ఉచితులుతర
శఖవత్త్రావాల దరుంబబ్టి విరాపిగాంవింతిన దిలయిచుంగ వుంగాలిరుచు
దేవకేసులు తుండుసరలోకవి దంబనంబులు (శ్రీ) వశిస్తుని ధంగిని బ్ని (శ్రీ) మూర్తి [illegible]
యుపగబఖ యు | పృథ్విరాం ఖు శివిత రవదనవనరులరాం లరుగంపలవిరుయు ర్యున గాగ
అశతబ విరాంబు వలన పుష్పబుంద్రి విదాం లు పరచాంరుచుండాం (వ) తపుల కృతి

శారికవరంబులు తద్దయు నిస్త్రిశపుష్పధుంధు స్త్రేతశుభేపుణా
నంతరంబుల కర్పూరకేలతిషుంటిరింపగ్గా వలశిరయాదల నీల
కెలీకికె త్తత్త గ్రాత్తైయ్యు కన్యతిరారాముఖులు వములందు విపరిరాం
షుస్త్రివితానక్కోళ్ళిత ప్రా[illegible]దపాద్యతియిలుసూల రాత్రశిలరం
[illegible]శిరంబిత్తా[illegible]రముదేశ గిరికుంజంబుల జుంబులను । కేళిశైల
[illegible]శిఖరవేలను । ప్రద్యుమ్నా । చారుదేష్ణ । చారుదేవా । చారుగు

త్రివేశగారాజంబిత త్రిరంధ్రాంచిత్తి తాళ్ళ । దయితవుప్రదవాగ కికి పైపులలవరాశుకాపా
ళుల్లిరాచలతా । వల్లీనారదాదిమాతే విహారవాదుల వీధుల గంధపుదెంపు రత్నాల రాశ
మల సౌఖ్యశీలల నతిమధురముగాన సారరావరాసు [illegible] సు । సారాదరావ
రకలకంఠ [illegible] కలరావకలిత [illegible] రంధపాఖమదన చిందిత రత్నరంగారు [illegible] కుల
ంబులను । శ్రీతాంగ్రవాంబుబుర [illegible] ంగి । నందనందనుండును విదర్భరాజనందనందు
న్న । చారు [illegible] చారు [illegible] (ద్ద) । చారుపావ్య । చారుపాము । చారుకీర్తి । [illegible] చారు [illegible]

కిలీలలో । శిఖి [illegible] మృదురావములు [illegible] దను [illegible] యుండి [illegible] తవ
కీనవాగ్గునల చెంకేలతెంనల పప్పుర [illegible] లక్ష్మీ కలల శేగగలంవరలకు కారి
[illegible] యు దాగల [illegible] పుయు [illegible] కుపెయ్యకుకుయు [illegible] విధవిచి
నవుల శ్రీరవకలువారర పులిన [illegible] శంత్రీరంబులనప్రద్వాతునిర్ఘరి
కందర్ప కేలిలోలాత్ముండ యాయ్యనంతరంబు । నాసుందరీలలా
దనపదు (దూ) కనయులంబడకె । స్వప్నసత్యంబౌ పు । ఖాంబపతి ।

శ్రీమత్ప్రాత్రి ౧౪ | సూర్య | చంద్ర | శ్రీరామ శివ కేశవాదులకు
తన్మాత్ర పంచ భూతాదులు కొన్నియు గడువులు చిత్ర
యూంతరముల నెంచంగనూ ౧౫ | సూర్య ఛాయా చాల విశిష్టుసను
లన్నారాయణ దరమునకు శంతరై దేవతావరకులంతరై నవ్వు వేయు
బహురూపముగ దేవశిష్టుల చేయుదురు | దేవతా సమూహము కందిరుత్రి యుగములందు
రున్న | పద్మాంతరముతో నన్నుచే చదివిన బ్రహ్మాండ నయనముగ జలముల నరుల్లుం డి

శ్రీ [illegible] త్రుల్లిన కథలును రామత్రయ మయిన లక్ష్మి దివ్య సంపదాయముల కల్పితములు
రుచిరంబన శైవ శ్రీ శ్రీరామ శ్రీ పార్వతి విష్ణు శివ నామకృష్ణుల ముఖదంబులు సత్తా కీర్తన రత్నములు
ను | శ్రీపతులు పారులు బలమిని చేసిరి గలుగనిచ్చేని త్రిపురుల కంబులును వీనులు
బంధులయి చంద కందనముల దైవముపయి విష్ణువు దివ్యరూప రుక్మిణి తల సాగర దివ్యరూపుల
కిలువ క్షేత్ర పురుషు నుదరమున సత్యనారాయణ శర్మ రచిత నలువలకు వాద్రాయణ సంయు
యముల నందు తొలి | నాయకు బంధువుల కనుబాగి నేందుడున కృష్ణను కళంకమున రచితపుణ్య కీర్తన

మునదేవ చవేల గతేతాడు దయి యించితో రుద్రంబ దేవదత్తంబు
భువన రత్న శ్రీపతి తిరుపతి యొంద చరిత్ర పురుష విశ్వాంధ్ర వాదు | నాందే
హు చెప్పు వింగాదనాన బడిన దేవ సంప్రయిన గంగా పరుష్య | రంగనాథ ద్వార
ఒదు గుండ్ల విచారణ నవులు నివరు తను వంశరు రత్న [illegible] కంయు
నాంధ్రుల కళంకారా కరసాంద్రత భక్తపు నిత్యపు చెప్పినదుల్లు నెంతున
లాంగి | తన పూర్వ దప్పింది దగి విచిత్ర దానిమతిం త్రైలోక్యము చాలయ | ౪౦

శ్రీ

పరగనలుశ్రతస్వయుంపరతెలుతెలియు। ఉగుపైంద శ్రీకృష్ణ రకగు
తరభాంవరావంగావిభులాంతి దలిక్రమలమైలాంపాత్రై కదు। క్రీరకు రజీల
రియయుక్తుం సంఘము। వ్యసనులపరెంగాశ్రీసంద సులబు మానైపులు దంగాని శ్రీరంగా
వ్యుండపురాతిగ్రాంతుకరతినా యుంశ్రైనరుసంప్రరంబుయ్యుకల్పశ్రీ
తథుకెత్రి।(పు) కలిచెంతిసుండపల్లశ్రీకృష్ణభులాంపొంబుసుత్రుగ్రీవునపుమెరాం
భశక్తి యవ్యక్తాపైశక్త సుంగి। శ్రీలవపేబచైరాంభీననైభవ। కలితవిదరాశ్రీ

తుండు। పరుసవత్ప్రింరావణుంనపరమపురాత। నరులనసువార్తనలతియాలంరి
సేగదెనాదుసింవర్ప్యక్షత్రకమురాబుకంధ్యైనా। పతిగారలసైభవాగత్రనృపాంలక
కులాంత్యమై। చేనగనసేకచండతరసాయుకసంపద చూపిరుత్తనం। దళగానివచ్చిపేగ
దుథు(పు) దివ్యంపుష్పనినన। పుంరు దుపదిలియుంరెరుచికవుంచళంరుతసం। శ్రీ
దింపదనపూర్ణమునపురాలి రుప్పలాశీచనసనపూనకృష్ణనారింతి। వోరియునిరుద్రు
వనీశుకదిశంబునశుకింయ్యుపేయ్యువానింరుయునురుకృషి నత్రింయు నాశిలభ(ద్ర)రుకంబ

నుతుండు బుచేయుపరమతిభరాయుధ(ర)భలానన మనద్ధభరంగి (శ్రీ)(ర)। కృష్ణ
కాలిరికరుకృపిగంబితకైంయు చేయుచనిత్రని సెంప్రి(తి)షితులరుత్తమునద్ప్రుటునంగా
ప్రైనిబిధామెపుబుఖాప్రైళవారవృక్షారుప్పద్రయువయు యిబుట్టుదెప్పి(ప్ర)దుర్యం
రువాంతుబిభిరుత్తిలుతం। మారుపులతీ కంద్యా(ప) వేయు(ప్లి)నవరాంగర్వినియు
నరుంబెంట్లిశె యుపప్రద్యుయు కేయ్యుపెలుపు।గ కృష్ణ బిభాంపైనా। వివ్యాయుత్రకేస
రాబతింతయు। న్యతిముద్రశ్రీ రాంబుభునునాంతిగరాంబుతుపూరకొరుటి

ప్రబంధరత్నా
౫౭౦

శిల్పుధురత్నఖమాంగల శ్వటులతోకునిచితంభకుసము(గ్గ)వైభవా౹ వరి
ధకంకటారా త్రా౹ పశయకసఖోమునధరస్త్రిపాలుకువరుడన్నంయ్యత్వ
గాంతుగావనే౹ కెచ్చుంతువసుపమునంబులచునృపునింగులపలుతాల్లిటి
రేయుత్రాంతబ్బుకేయ్యకోలచిలశ్యాకుకుటులవి౹ చాశుండై పిలిచిఖూదే
శీవసేత్తువనగా౹ వింధుమిపుడుగాంతవెలంతెలుక్షింయూ౦కుదు౹ తు
ముఖనిశ్చరునుదురభివూనముపెర్మిర్యొశ్చతాలుశాతకయాంచవెల్లి

...నసాచేరువిచుక్కొనపులంచి౹ నవేగతుపుకయచ్చి ... ంతవన్యొయ్యమొక్కెవా౦ ధుంగసి
...యుచ్చిలోకగళింగధరణిశుదురుక్కొవియగంబుచూచిగ్గచినీ(వెన్న)యుడ్డీ కోఱికివియు
చెక్కబంధపులొక్కకల్లబనపులకాళివినకుక్కిరయి౹ తేవచేగిలుదలంచిలిరతాలాంత్కుడితో౹
మాంతుబిలారి౹ నృాంతిన్పతనుతకూరాళి౹ స్త్రీర(త్రి)వతసుతా౦(ద్ర) చిత్తవిరతివ్యు
మదుబలుడుచేపఁతమకలగియ్యకయ్యమూడిలతచరవుతింసగక౹ వదియురు
ముసలాంతయుధుడోకినరున్మగ్గునే౹ త్రితిన్పపాల శరిమిపరితోశమునెలందగక

ముకుమూరతను౹ లకలంకసము(గ్ర)కిరాంటుడ్ష మునేచితృవులయుం
చెప్పగువెళ్ళిబలుండుఖిరాదము౦౹ తిశ్మగలిరడుగాశపులు పెక్కెనెక్కతి
కనుడిలాదవలాడదివిరిదుకు౹ వనకూంసనుకలితవయుతెలుసు వారలుపుట్
అలిచెలదిశితెలుపుంఖిమునపలుకొంత్రం(ప్ర)ద్దుపైం కతులారవుల౹ నొత్తవాడ
వదినూరుమేయలుపరివెలునలపం౹ నదమంజంతెలు ధ్రువులరాశిరి౹ మద
కింగభూాంవిభుని౹ తేడెబలుంతటింబర(బ్ర)వారస్యాకులనెంతలయురా

౫౦౧

[illegible] త్రమునందంత పంక్తి చెలిరెనె నమచ్చాగగ బాలున వినేని యు త్తెవగే
యుగవేషయ్యకయ్యులనవుడు నాం ధరుడ వృషి। బున చెలికసుతులు బూ రి
బూంధవయునప్పుడు గర్భాంయుంగగులుపు చూంగతగగ నాంయుదొవార్త
నంభులయే నవ్యాంతరంద మన్మథునస్మైరి। కుబులాసవుదాపుత్రేన భూంవ
ఖిలింపరాతింపుము నేనేగ్భిలయులుంద(విధాంబుళ్ళ)నకళ్ళనుండ పతిప్రగవి
భులచికులి(క్రి)యులుంబాంగనిన(క్రొ)త్తోతిత వంచనసుండ్రె పెట్టెపం

ఱ్యులులంపుగాపించి రత్నాకలత్రృష్ణాపులు చెకి। యలంతి(త్రి)పురముంబుగా బూ పయపుడుగా వి
నత్రవియున్తులు వై। క్కైని యింతి గీరవాంరలు రం। ప్రైన విం తులలయుపులుక నై రి వెలుగ వినా
డోబునను। ఖత్తుకప్పెదునరంగ విధి కష్టనిలాలిపక క్రతవాంగిధిదాం। విష్ణుదిం యూంగబిరా
రులు రుక్మిణ్గా కొంవనవతండన్ని తాతిలుపరాంభ తంబుదలంచి। రాంది రిం దంచనుతాజు
[illegible] నవిపలికెదవ్వు। నత్యవిదాంశిశైపు। కొంగల భూంవదకనుపయ్య [illegible] రులకు [illegible] పకులగాంపరు
[illegible] కార్యుల్లు నుకంపులు నప్పులు [illegible]

సాగనిచిన్ననరంక్తి యుతినేనగెవిచితీయుండ గ్రిలుప్రతివని కనురింపునలవి
వయునేరియ్యబియ్య రమక్కటు వంచిప్ప రమ్యుగ్గికూపులారం రయుధుదోత్రునాంశి
వయుదేబుంగలుంచి విధ నల్లిదు రసంయదేశాంపు దునేంయ్యువుల్లిననిని(కలబు
ంగనబలాంబలవివేకనిద్ధవదకాంపుగళుండ్రె చలంబయునబలుంగని। యెప్పు
రెత్తుకత్తుని। యుదిక్రి ప్పునకప్పు కుంబలిత కె। కప్పులుకులులచెక్కులకు
గజుచెప్పి। దంతతాంతదీతం ప్రై పుంచ తీనం బులియ్య వప్పు బదునిత్రిష్ణాగయయు

ఋశేయ
నకత

...చంద్ర... వందనా... రంజిలు... ప్రాకార...
ధరించుటకు నిజ|ప్రమథ... రచితములు వెన్నెలగొని యుద్యాల...
సంవత్సరంబున సంవత్సరి (3) వంశంబున సంబులందె నందా చెల్లకపు పూ
రాజ్యాంగనసంబున్నదిమించి| కమప రచరించు రాగ నెసి సంపూర్ణి ఫలం తక
ధరించింబులు సంగను పూర్తి పూ| తంగను రంగ సద్గురు కదంబములు తరిచి
కంకణము సవనంబ సంబున తమకు తాను తమ్ములు అందుకొని వసించి నిశ్చంది

...లంబులు రాజు... సర్వులు ఉండు ఫల ప్రధాన ఉండు పుర రమ్య సభలు
తంబిరవలకుపుడు| దండంబులు వుంచని దుర్గ రత్నమున నిపుణ్యం తరుపుర్యతె గొని పాలగొ
పదపద్మ త్రిపుర్ దదన| భావర్త తమంతర గుణి ఉదయించు పలుకులు నెలవుంచె| సర్వ పదము నరుత్ర
కరుణాలగు నిను జాలించిపదద్దా| నరుల నపు రథమంత్రి శిపాలు| ధర శరద రసపద్మము
నిరాలంబి రంజనా|రంగల వంగలుంగ సదర పాదపుంగను రంగనాపదసం|సంగ
శ్రీ| చందన మంధారక కుంద చంపక సం|గ్రామ|కంవపులు నిత్య

నుదంత్ర కంఠివిగా| దశరథ పుత్ర రఘుకులిత్తెగ ఫలిమ్ము పర్తి రంగ రంగ|ముల దేవుడి
ండరయ తళుకు మంచి రామ సెల్లను దలగని యుపూ| ముల్లు వెల్లి కంరం దవ
శ్రీ| దేవుల తేవుల గరిణి నెన్ను పేరు నెరుసు వదనైన పశ్చిమ ముత్తమ నాచిక
లగారంచి తరనాదు వరులు పుల్ల కొల్ల శరంగ శరణాగ ఫలంపు పులుల మం
తరంగి శోకలిత సంతత నిర్మల నాకుశ నిత్య నీల వల్లి మొల్ల ఒకటి
దక్షుదంత సంపద ముసంపరంగ సంపద ముద్దు తిరుమలు ద్విదశం

౧౯౧

శరంబు పుర(పు)శేఖరంబులో శిరశశిశుఖరాలాంగం (ధృ)ంధులతి త్ర్యంబకేం(ధు)న
అవిరాత్రతిబురోక్షశరుడుసవా(స్ర)కరుడుబ్యుశ్యుబాబుడువి(శ్రీ)మ
దనవునవుసగ ద్రలుక్రొనగాగధరబాంగెలిశర్మదనవరాంచెంబి
లనువేదు(త్రి)లక్షశ్వరంబుద్విరాత్రువెం। ఛి(ం)ంచి(పి)పొందితర్కుసిభు
రాం। శంకరవాంధునిలరుచిశరదర్దవల్లనిఘాంగభూగిరా। భుంకలా

కిన్నరరాత్రియుతేవుగీత్రియుల్లనఘుదిబిశంద సలయుశరాత్పురందులాలిశ। స(గ)బాందుండు
ఖితగిర్వ్యలుడుశశిరాంచిక్తిపతుత్రిగగనాస్త్రాబుంనర్థక్రియరమువాబుంతా
తెలాందరుయు। దనరగగతాంథవేయులులుప్రతంనందయుచిధ్రుప్రక్యుటుయునందితర్థాంతిచా
వశీకృతలిశ్రుతిలాంతర్వంగుడా। బింతరదాంసరాంబురుపసమేత్రుబుత్రితగ(త్రు)క్షి
సాన్ద్రతివ్రాపధురుత్రైరత్రైరవమి(త్రి)తలాంగిపర్జు। భృంకఘుపింకబాప్తనిక్షుతాంధవ

వాంబుదో(గ)వలాంర్థి। చిరంతుశ్రీవకాతివిబితపురంబుపుపురాతి।
ంథవదుతువిధిబుక్షేత్ర(త్రా)గబుక్షయుశయ్యకవింతనురాంగభిక్షాసము।
వాబులసంపదపెంప్పుసరాంవ్రుడుంబుబువాం। యియరబింతునేశభంగ
యుళ్ళిసరసంయుళ్ళయు శంకరభక్తవరాంసనవశంకరదుఫ్తవలదానునేత(క)
తెలసభక్తపాంలరాంయుఅంశిసత్రంయుయుదేవవదిభువాంవశిక్తవు

[illegible] ధణిల్లవనుధ(శ్రీ)నందనంబు నింమిని సొప్ప
[illegible] ంకిన(ప్ర)(ర)న [illegible] శ్రీత్తిమత్తుయింతగు. పురాంతకుంచుగాలిసవెు
శెటిగితీయువర్ణవుముని రాంగిరు చిరవరాంర్తాండవీక్షే। మండలముతో
తకితతచారి(శ్రీ)సంతతపవి(త్ర)। వరిలంవాలావరిర ంతసచిరారా
ధానఘురత్నైంవిధ్వస్త శరాలవాస్త్ర। లోకనాయకసద్భక్తలోకవరు।

దకోల్లిన [illegible] నకిలు। స్నైవల్లిత్త [illegible] శ్రీనను [illegible] వముపక్షఫల(శ్రీ)రాంతర్బ్రా। ధ [illegible]
తుంతర్ల। తిరావకరాంతకాది భూపాలకజాయలుల శ్రీ [illegible] సంబగు శౌరాపురంబు
ద-మాద్భుతమువిరాంత శోభిత। వంశౌకితిలకము(శ్రీ)పురసంవ [illegible] పాదు వనబిఘ్నబు
ఖక్రేంతయురఘురావేందు ధరావునస్పష్ట్ర త్తు ప్రాభ్యుసర్వలోకారాతీతసమ్మంధసంపూంత
దాసురబిరాంరాంరవము నిఖిలసస్త్ర [illegible]। రక్తబిశవసందిరాంఢరాపాంరమాంత।

క్షేవాంరిసెచన్నరాపుమ్మవము లెక్కుడుదులాం(త్రి)యుంచెదకియుకయ అనియయు
వారాకిలింగాంప్రంతె। పదంపడ యాలెక్రనాండల్లులనం వతుండుము
సరాంకెర్పుక్రియుల్లవినుతింపబెయునియు దేవభుగత్నాధదేవేం(ద్ర)వంది
తారాన్పతివస్త్రదత్తేలె శుభవవిరాంకి। రజితాచలస్థానగభుచద్దుకతి
వింనఘువైప్రదుసుతికోరింతసనేర్పు నశనయ్యత్రినుతియుంబయ్యవము

203

అనలాదింసనవిద్యాచావ సబలకలాంరవ్యసు వ్యక్తి వికారాంధ తూ। విసవిశలు
ర్తుపహారాదారు వాద్యసియ వచాంకారవం కల(త్రే)ంకారకిం బుకిరంకాం
కుంపదుప్సదకుంధకుంభస్సలధ్వంసుపంఖుారుద్ధాంరవ్విబుయింభర
ఖ్యుతానకుతియుచం దుంబుగన్నుపాం(త్రి)పుకెలికింసకుంవృశ్లేనియలాంవ
శ వాలిదంతుదికే। తర్లపెంపునుధకెరారకాంబు ధారుయిప్పె గురాగ్నిసెప్త
[illegible] నబుసి గాసంబుయకొనంబుని తన్నిసకావన్నపి

[illegible] క్షైవశుందెవుసశ[illegible]ధరంతాబ్ది [illegible] వంవజి। నిన్నశంతుంబు నృవదింతుదత్తవరస
రణిత్తింబుసంశులరాబు। వంధవార్తండ వారస్వంస్నంధలాం(గ్ర)(సు)కాం ధిపాంధి కరాబు
నాబుగల్బగానుసుధ్రాముథీపుసంగ్రాపుకలీపుసపరాం(త్రి)పువి(త్రి)పు(త్రి)పుకుగుగా। బురు
దింగలదెయుందుకళాంధరనిపుదన్న నాం। నాంనిబలాంబుకుండుచనుచిగాధిపుపదాంబిను
ధనీఫుబాంవణి। వునిలిధుగాన నాంరుంతవాంనితో నలక్షలుగగు [illegible] అధుపకినప్పి సంప్రా
రయుబ్బ[illegible]సల్లువింవ [illegible] నిబ్బి [illegible] నిపాం [illegible] వంతరంబ్బ।।

శాం(గ్రం)బుకండూతివా। యతునుపె[illegible]రుంబు నుశేదు నిధీరవుసైనల్లా
వుండలంబు। [illegible] నవృతో వ్యలకిలాంకె వల్లాల కేలిసపుల్లాలాలనంబు।
పశేనట్టి కరవులుబుగరవుదు। ఖ్యా కరవులగుగాంగాన సంతారల కరవులుగుణ్యే
కూలరాకిలకి। నాంనిన కరవా ల్లిగధ లార్థగనల్లిశివన్లె కులావరాయువిశ్వవిసువూ
క్ర కుసాంరథుదన్ల ధుబువినాంశన వారవ్వథుశి యుండగుబాయుండుసంతు
సిబ్బు అదాశ ప్లేశ్లకుస సుద్ధు ధూగాంతబురు యతు షాంక లేవసప్పరితసాయంగ్నధంవు

చరుస్సౌచరశ్యది
శశిం ఖ

శ్రిత క్షాం రుచిర కాంతులు దేవం యుత నూం రవ
ఖుశగాం ర్ల యుల్లు లకాంచనదళ విస్త్ర యుత డ౹ గతిస్తూం రంగ
లక్ష్మగారా౹ తలవేలె గౌరగౌరి క్షుబలసమునారాంగ తంతేంతు వితాం స వి ఖు సర్వ
సౌందర్యు తక్కెలంతు కాటుక కాంకచాళ్ళ తర వృక్షవయుల్లు ఖి తెంతులు త్రెం సుత
సిల్మ తలి చేష్టలయ భావగర్వంబు పైనను ప్రియనియమింపగా తనంతిమిబయ్య
తేంబు నాంద్యుక్త యు త్తమ యుతు యి కంచు వర్తు ర్ణం గబిలా త్రే

వాంణముక్తాగగనపుష్పం౹ సొంపగు రత్నం బులయిరుంపు యరువికలవేణి పద్మాంతుల
చా బొదురగంసంతుతగా గానం రుస వరం నరంరాం ప్ర ఠ ఖా విలాస్య౹ తిలకున తిరుద్ధు న
తిలకతదిరంయు రూపవతు పెంగంబున శ్రీలన యుల్లుబౌ౹ కృష్ణవశ వమందుచు భృగింత
కపురాంలలలాంట ఖులా౹ తద కూవ వావ పుణయాలమములుస్తె కాని యంతుటిలాం
లుతడెశ౹ పిదపిక్షైల ష్టిపుదివద విచ్చిన చెలిమే నపులు కలుచాతులాత్త౹ పుడిగాం క్షస
గవురుప్రగదురు౹ నతివవెయుగవుతవిగ్ధు వెంాం వాంఛబుభ యమ౹ ప్రియవనను వం

శ్రీంతెయుక్తాం దబరకాం శ్రీ పుతిసేవి కాంస్తు లమున శ రయుకీశైల
శ్రీకి గవిరంతయి నుగా చెయ్య కలిగెగవి మేలులు గాంం చితశ కరసలలబాప్పు కవించు
త్రాం గిరి చెలి యలళ్ళు లింప్పు చుకేయ్యు చెయ్య సరసవుత్తులాంగ కృత్తలుంగుసుమ
దిగాత లాం౹ దరిచు దిగా దశ్మి త గతె దర్పుకుడ నుత్తుసల్లి ద్యు
ంతత్వ సూంనస యతుగుల యంతుగురు తు చెవరి రవల్లు రులు గంద౹ చి
చుసైత్తంబు ఖాపులు తరాంగడె౹ (ప్ర)న ను చింతా భరంబు నపద్మన

౨౪౪

లయప్రకా... శెళ్ళ సంగ్రహంబు శేషగిరి రావుగారు వ్రాయించియున్న వివర ...
ప్రతి వ్రాయించు... నున్నారు ... గుప్తమైన ... [illegible]
... [illegible]
లక్ష్మి ... [illegible]
... [illegible]

... [illegible]

... [illegible]

బు(ప్ర)కటువలదియొ॥ శ్రీత్రిభువనితనాకంనసైన [illegible] రఁ శ్రీకృష్ణ। గ
దానియుజ్జ్వని యెబెభుజయ్యచెలివలలోసనాలక్ష్మసరసీరుహ నాళ్ళభ్రువారర
శపూం యరువండుం సత్రమస్కుడెదతంరయుదియ్యుచెయ్యునసనుబిది యయం
తలశ్రీనసే। చనియసుదశ్రీ లిపితాలిచెలుశన్నసం(ద్రోగ)చిసరాబివ
గాంచిదరయుఁరమంస। చిత్రరేఖ తదపసంబునసయబిందతెసంతా

యుగనశిస్తుకెళ్ళి [illegible] చెలింటియ [illegible] సమీరంధ్ర [illegible] శ్రీదర్శన [illegible] గవ [illegible] నల్లర
[illegible] చెలకపి కొంగుశ్రీ యువిరక్షాంచస్సెనిసకాంగపురవిశాహుయింతాని। రులకేసశం
రకంఠిపుబంధం బెలరారాగాగడె [illegible] రవియుం। దనుజకగనంభాపాదరసుధారసమిచ్చి
ననాయువటుజ్జనమునప్పుత్త్రకాంచినిచిత్తంబుచిత్తమునారలత్త [illegible] సతత్తరంబుసవిరవరస
పంబుదింతతబింయ్యట్లునింతెలుపయ్యుసరసిమ్మనేత్రయేతింతివిచారవలుగాంచకలత్య

మనకెగు [illegible] గకపావుత్తింప్పలయపేయు [illegible] చిత్రరేఖంగనుం
వీరుదు సుకపదారణసుండు విభలదేవాంతుడు ప్రస్తుతి దుబెసూం తస(బు)
బుదాంచుబిశేకి కెం। బిసుపడశక్తిశుంబిబుపుబిదు నాపు తల దేవి బియ
లంబుత్తలావ్విరంశ్రీరుమ్ముంశీరుగా వగచుచు వింతస్త్రైవదనాంర వింధంబు
వేభుదం। స్నరసురయుత్త్రకింపురుష నాంగగనచ్చేరకిన్నరంధవి

౨౦౫

కం। నరవరవటుఖ్యాలక్ష్మీటమ్మునంటిఛిఁయుంచౌనభిూనాని నీవు నౌన్నో
ఖిలఖిలనివుంచుతాడ్లంబురణించు ధళ ధళనిలుతుంగలుదు
క్తలంబునకుంబు ని। వ్యుల్లొకనంబు నంతెరంగలవంటెనారూ
దు దగులనివారులేరు క్షావదాణంబున నాకన్నింపువున్నియుల్ల
ధవిచారణనభధృష్టులుపరు। ప్రతివులసాఖ్యిసంపద్వైభవులున
న్న। చిత్తముని బువంనొంరధరిత్రిపదయను। ఖాంలక్షుండితనవుధరి
వారుధనిరిగతెప్పించినయప్పుడువారినిన్నెందెప్పిదరియువుల్లపిళం [illegible] బుచి
రంగనిగానుపటుబంబునాలవటంబుచేశ్రి। వ(శ్రీ)ంబునమిదించిపంచవంనిరులు వేరువే
పసంప్పంనుత్రైనప్రరుష్యులుఖ్యాలననవ్వంటిగారి(శ్రీ)నావుధైరతుబులత్రిరుద్రారి
నియుబ్యాసిటుకేవునిలసంగీతకళితకోవిదులు కింపురుషగంధర్వ కిందరులు వీరు
ధాకనవురు దర్శి తృప్తివసులు వీరు। నిరుపవు రుచిరత్నావృత తనావు రూపు లైరెల్ల
వున్న తలాంధి। పతులకు గాంగపురు వచ్చి సప్తువ్వున యుద్ధ్యు వుల్లాళవక్తాక్ష్మాకొంచ(శ్రీ)
రకనకరఖితవా (శ్రీ)లనిం శ్రీ కేలందులాలి కధోరయుంచి। యకియక్షవిభున
యులయుతంత్రానపట్టు అభిువనయుండటుకిందెప్పిపుల్లియుప్పటంబునం
కూండుపుని నేర్పు కీర్తిపుసతతయుప్పనలెధే చాల్పు నివేరరులుసిద్ధసా
తొండునట్టిపంనగులు వీరుచురాధుమని నేర్చు దిపింపబునాగుల్లుపులు
విశ్రవులన్నప్పకు లింద త్ర్యింగ నాంటి నే। పాం శవిదేశ్యు [illegible] కురుమర్పురే

సింహ్మ యముగంధ్వరాం (ధ) ఖంగాళికరరాజితురెంఠరా (త్రి) వత్త [illegible] సుగాం(బ)
ంరసత్రైలా విభవుండు శ్రీరవిదగ్రాప్పుంధరిస్రత్రితిశనికరాంధతపఃశుభ
(స) కల్పూక ఖంఖూవిబిమ్మంధరాగా ష్ణంగపరాం (క) తు (ప) వధిఖవ్యింయుక్తా
రలదు (గ్రా) వాంచకోవిదుండు వివిధవాందిభూంప చేతస్తుడు। తివికల
వెలశలంనాం త్రి వెలసింబి శ్రీ। త్రిగరిష్టంలగుళాలవలంబద్ధకింతు
శలయ విరచాంఛ్రీరలవాం ప(తి)నే(తు)డగలగోవింద్రండు చాలుపా

లాంప్రుపాం(వి)చాంలినపాండఖాంర్ష రకపాంప్పివన్నావిచక్రులు [illegible] వలసిర్యుతియుగసింధుభ్యజన్మైరిశ్రీ
రాత్రుదీఖురాత్సుంధుని ఖూరాదుమూంతధులస (ద్యు) వాంకశవి సుతులం దలాది దలియుటుయ్య
వవశనీంయుపయూంక్షి కర్ణకింగలదు వీగదెచూంగ ధులతరళీస్త్రీల చారులశంరంగలనీచ
ంకోబృలిదివ్యభూంచయుడు విరరాఖ్యదిశవరండ్రైనఖీ। ఖ్యుకేభూంవాలక్షులవలాంరుఖూ
శ్రీగ(వ) తాప్రుంనతిష్ట గతిన్నింకిరిచెంటువీరుడలరసెలాంత్యాఖ్యపలుండుచలింపా
నున్నంగవరచక్రా ప్లివలూంఖురిబింవర్తివలయల చేతంనాశీసుదేవాంఖ్రీనుగ్రుకుడై

(వి) తలుడుంశీవపంశముయాఖ్యుశంరాళిరాపంరతయ। శ్రీ త్వరసుతురిరవిద్యాయవిశ్వ
సంగరరంగరక్షశిత శంఢ బిరాదివరరాధినీశవరా। తంగతుతంగస్త్రీయదిద
నాయ్యవయ్యసకలాశ్రీతల నాంధసంపుతలడుకశవిదుష్కరిచావశఖిలాద్రి
డువిలతశింవృక్ష ద్విరేఖాంబికాంయ్య వలయుసగురాంబూరిదిఖాలతాశివసును
తృడి। భగవత్సుంగసుగాంబూపంకలిదియుక్తిప్రాగ్రుతిశాధిశవరుశియ్య
యుష్పుదువచ్చింలును దికృష్ణుంఠంనశిచెలుపిం। (త) కలకాశీకు

౨౦౭

సఖులం గనులగా నువు వేటం చల(ది)చింబానసా యువయుద్ధ్రి బు
ఖులా ధుమద్వాత్రి ధ| కృఖు శ్రీవరా ర్జునవరా(ది) నందనులక్ష్మం(గా)
ఖరాఖి నవువచిఖలా(పు)లా పంఖులు| న్గలదుర్యోధనుం
కులా రనేనవసుదేవ రయు ద్భవా కులం ఖిలా పివుఖిం రయునంయు
మూర్తి(పు)శం చర్ద్రవశిసం|వ ప్రైరునిరామువా లును నివాలు
నరవంనగాతప్పు నా(గ)గతప్పు|| క్రాంస్త్ర ఖవ ఖిఖు స్తుహం

కి క్రీడా హలయుల సూర్యవత(వ)త్రవలునను(ఖి) తినవ్యబాండ్ల ర్వవు| న్వఖు లయ టూరి పవు లా
శ్రీ నవా లేకులకెం యు వయుబ ఖి ఖుష్ణ ప్ర సవి పాఖులం నదుయు గప్పు లఖుక్ష గం గాం రయను|
ఖిలా గదునిలా దరల గలుథుం గం ఖి లా తమత్రి తృక్ష యు వయుళనిరయుప్పి ధ లబు సభ ఖ్రం
అయుకాం రదనీర దాంక్షిఫునసారసుధా కరకాం కరం(ది)నా| సారపఖితరవర్ణనా
రయుధుంఖిలా గడు మూ ద్రైవనందనా యుసియుతవ్వ నీయు శుభగా(తా) కంఖ్యాతద
స్థిరవప్పు దుఖా ఖులు (కి) తఖునప్రాప్పు నంచి తక్షి శ్రీపు| నీలనీవదత్తాంరయునిక్ష తద్రైత్తనీయు

పన్నైప్రంశెరయు దివిసూర్యార్తిసత్రీకృతుతీ| రఖునీసాధమల(వ)దీగవనలెనారం
జ్యలాతేఖాని వెనాతి రేకవమునవా ప్రజ్ఞిత్రికొధిల్లగా| ఫ్రలయప్రాంరం దనూం
నవేళాఖినవిరులగు కా ఖు లర్కర యు చూం ప్రము రయుదు వఖ నఖం ఖి వుష్ట్రైన
దుసత్తము నలత్తవు నాం రయుసు(శ్రీ)మ| త్రాం నవిపాలకానన వమఖాం కన
కష్టే(తా)వసుధాం కశే(తా) పాంకనచెరి(తా)| పతకీసంకల్పు నికాచర(గ) నికల్పు
ధృత సీతకాంకే రుల్లు నత నిధ్రై రయుసు| నఘుగదాం న్రై దుర్వేదవేదాం ఖక్షవేదుగా|

తశక్రిపఋనిష్పంతలంపెలందత్రిక్రపాదు। విష్ణుపరపదమ్మగాలంకరి
కరుణాకవాంబి చేతనఖకాంతము సొంబనాక్షాంశురుత్రి శ్రీ [illegible]
వరించి వంశసుగంగెసొంక్త్రలంబుగానాంత్రుల [illegible]
చినమతిదుష్కృతింగని। నృంతమెల ద్రు(వా) శివబిభాంగణిరుంపితు
ఖబులబాంత్రి కశిబ్బిను నీకుమాంరకుం। ద నఘుదుంరయాంచవాంనవ
న నాంఘు వచ్చులతేవాఖ్పి రేమసతిత్రురితగతింబు ంయతఘ్రిమాంర వ త్రుంబు

[illegible] బుంధుర్లత్తెం యకేతల వాంలక్షణభగవంతుఁ వేయఋన్ను [illegible] నత్యము రుణాంపితపుల్ప్ర
సుతురాంఖర్శిర పతివాం రునిశుంరున బుంధుత్రామినీయుాయుప్రధంబునెం బిౌంపికాంయు
యసంతరంబయునిరుద్ధ కళ్యాణ్విఖ దొబుంత్రసుశంం తశేత శువపయూం ద్రిబుంచిశుది
తేకినత్రిఁనే। యుంతయిత్రవంన్రావ్రియుాం క్రిగానియంంధగాగ నేత్రనని చరి(త)వు। ఖ్యంతా
యసుధాంంబుశత్ర ంక్షసుత ంకంందం నాంవనరిన వర్తృపా(త)కుదుంరచరి(త)
బొశాంధశవ్నునంతకు సంతాంషింపకుంద్ధుమని యప్పన్నారా విరుద్ధముకుంబు సంబానిబు

ద [illegible] యుక్తభాంసప్రరనత్త [illegible] రతకశికాంత కశివయుబశింంత్రిత్రి తక [illegible]
తుమ్మవతితంరత్నశయుశేల [illegible] సందసుని భావప్రా [illegible] తాంబింంగ్ని గుప్తనత్తి [illegible]
వంతాంపించుచుం నిల్లి నుకొయుఋబు లబుంతనుచింరుపవ సదనివల్లవరించి
నాంకుశీమువాంత శీరుబిలంబు కులంబుకొ ప్రుపుాంయువుబ్రి నపుదుచి(త్రి)రే
దుభూంరిసింవప్రాసంకాం నసుధరాంత్రిస్నైవత్రివిబరాం ర్యుదు పేరసిర్ము ద్దుతం
ంచరాంయకయ్యసరసిబ ముఖ్యరగను గానె శుచ్చు। శ్రీరితవిఱీకేన విధూాంత్రి భవ

౨౯౪ శిదనము | నేరసంధనేమునసుసువలతుస్సురశాశివనముకలష్టప్ర
కాంమిశేశరచరణాకలితమచినారాగపురరుఖిరుఖుంధమీతోగాలి
రయంబు(స)కాంశ్లింటుశం(ప్ర)గాంతశిలాంభువనంబునసుధాదా
వాంత్సర్యంబునవరిత్తెనెతకాలనిమువెంగమునంబునశోగాపురంబున
శేశినవనాన్నంతరుం | వేధిశవేరునుబారుష్నునని రుద్రనుశిక్ష

వజ్రేదనమునేటియుపటనిరాయుంబు:తేతియముమహానిశ్చితంబులవనుపరితోషంబున
రంబునునరిచరితశవనప్రాణబునునగుడాల్బిరకాంసాశరంబునికాలనువరుంబున
మంజియునిచిరయుంబువాసంబుచాంధతుంలిరాతల్లంబులానిబాంగనారతి(శ్రీ)
కలుగానిదిరయుబా:నాటుశంకరపనరయుగుప్రవాంఉందరితల్లంబునందిదియు
విద్యశిత్తా:వింతవీరుకిధియుకటులిత్తినసమస్థాస్థతితపరంసమునకవచ్చ [illegible]

ఉదయము ౨౨
(ప్ర)ప్పుంశవేశుయ్యాబాన్నీ:కనకమంధకలితగంధాం(గ)ంబునమక్రవిగమనిచ
మంబునవి(ద్రా)లక్నుంత్రైంయుంనయునిరుద్ధుశౌరి | తనంబాయివిద్యావిమ
ల్పినిరయాయు | కటువనఖారాత్రిబూందురంనీవిమ్ము | ననమిషనగనధీరుకొన్నారము
బునుకాశిరతంతరముమున్నానంరయ [illegible] కౌరగాలనందాం(శ్రు)లయాదక [illegible] గవమిలె

శంభుండనుచెప్పబడు ... సులభుండైనయట్టి నుతుండు ... నుతుండు
ఖిల్యంబులును ... శివాగమంబులకుఁ బలలీలవిద్యను
రయాంప్రభుకృపనతిశయించి ప్రాంతమున సంచరించుచు వాండుగలడు। శివుండు
నిచినంబుదిరతెం । ఇంతకునంబులు అప్పులకుం(బు)శేశింపవానిచు
చేనభ్రాంతరముచాని తురితెంఅశిరానమునకు దుంతరము శివంగతిచాం

...పఠించిరి ... యుక్తియుక్తి ... నుతులు
వందిరునుసుధాప్రకృతిచేసంగముడుసంతాపమునొందినట్లుగంటలి వనితవిచిత్రతనంబునకు రసా
మూండ(గ్రు)ప్పించి శేర్చునికు। ఇశనవల్లునెవయుండులశేశవయులయుంచుంగావయుల కనుతిం
ంతఃప్రసాదాంతరంబునందనిరుద్ధుండుదుమేల్లునియుయుక్తించినగ్నుంగానియు
ందేముదశతం(త్ర)ప్పిల్లుశ్రీగవ్యులయుప్పిఛంబునవతిమనునావారవిభవాంభిరాంచుం

నాంకెగలుగునట్లు ... కారవల [illegible] గుణ
ంబునదులచే ... నిరూపణ ... [illegible]
చిరంజీవనంతరంబు। (త్రి)శేఖునవిదుకుంచిరంబునకుంభోజంబు
ప్రభుఋషిగలు గురువిరవద్భుతల్పంబున। పరిరంభాదరసవ
ములకుదివ్యాగ్నిరాజ్యాలజేనులేపనంబులు నం।

౨౦౫

తరుప్రాకారాంబు సంబుబునఁ। వివిధాంసవాసంబులను। సురచిర
శృంగారోన్నత వానసమై ఉచలరంస్త మంటపు విరాజితంబు కే యు
ననుహా। బాలబాలామణి కాంతయుశ। చూంపెద్దతిగర్భ మొదవెసుర
గికేయ కయ్యాల విగులబు నంబున్ సీతృపుని। నితప్పు నరనంబులశిరఃపాంబు
ష్టుంచె। వ్యంతమనులచె బూరగారదు। రంతము వినుప్రాంతమున ది
బుల నిశ్చలితాల్లి। నరుంలనకరంనను। వివిరయేశ్వంత తంత్రుడ గుదుల్య చేయు

మణితోరణంబులనంటలూని। సుగంధబంధుర ద్రవ్యాపణంబులును శ్రీ నాతివేంకటులును।
నేరశస్త్రాగారంబులా కర్మతాస్త్రకవాంపులంగెలిశి రయ్యె రపభోగంబులాదుద్దారయుం మమ
చిరత్నంబికే నయ్య కల్యాణ చింతన్నలంగ భాంలురా। చుంచివిచ్చరరాంకులత నుంవనిసూపుక్షల చు
నితోరణ। బినుపెంపవలంయుననివే। వనివాయుని కెతిప్రెయు క్షిస ద్విన రాజకయుసకీయ
గర్భగృహసురాలయ్య తేజరిల్లు। యుణి చోరగాంతులంన వేంచెప్పురవుననం। రాజు
అప్పుడలక వాసవెంద్రుండు రోష భీకరాకారుండై కవిమున్లుకరకాను బాను

శిలా విశాలాంబరంబులును పరితుష్టింబు భాండకానంనా ష్టిచు మాం రులాసంద
ంతరంబారయ్య కల్యాలనిశశనతిచిరమంగు। కాలబులుసుభక్తిలబురగగాగపరు
దశులచే। మా చల్లయ్యష్టుచాంభవే। రాచూం తితిభూరిలు నిరిబెరాం రాజుశ్రీ
కల్యరుంతననచున దేవరకం। నాకింతకపురవేంపలగాంచిరురయలుశ్రీ
మిననుమాంవరు యెంజానిరాయుబుగానచుధిపు। శేకు మాం తికగర్భం
తివేశా। గనుగవలపక్షలతగాంబులు పృథ్విల్ల్య సటలు వెతకిప్పా ప్రాముల కతాగ

తురుపిరగంబు విభ్రంబు నలంకిం తన్నను । శ్రీకర కరవారింబు శేషుని యత్రన్ ముక్తి కరక తంల పాలి నాం భాంత రంఖు నపురి బున్ని యు రతి పనుకి చెయుంక బో విడు
దళకరత మేవి ఛత్ర వా ప్రా కు చర లయు శైల్యాను తా శైలయు వా సు । న స్పారిని చిస్త ఘన శాంతి రఘు ముదా ప్ర వార శ్రీ ఘ్రతవ స్తు నంబు భా ప్రు । నశ్రీ న వా కా
కా రు శ్రీ వ్రు వి దా వివ శిరః స్వవిరాతగు రాజ్ఞ కుచు న్న భనుం (ప్ర) సిద్దు । కరి పపరి శద్దు న ఖిల లో కె (ప్ర) సిద్ధు । చతురు నిరుద్ధుం నంగ నా బున్న నిరుద్ధు ।। శ యు కనికన న గ్రతిం
పల్లు డు కాల్పు డంసరా । రసుమ తెచి తెత్తి భత్తులు వా వృతి తే బు వు వలాంల్లు పొందుదా । శిశ నృపశేఖ రు ండుసే వంద చేవం లకొలాంవు ను నేవ్ర దర్శ్రు ము
లఘు నవ (శ్రీ) వు (ప్ర) కెంయు స్త్రరవు ఖంగ్ని వా పు భీ రా (శ్రీ) యరా । వలన నై విధి వానవనికాం డుల వేలు తోరి దల పాటు పిలుప నధ్రుల ము బల భు స్థైర్య వ ల నుక్తా రశి
లు ప్రక్కలు పెక్కులు భూ నం యయు గ్రహుం । (ప్ర) దవులు లు గర్గ మూ క్షైడ లు రతన్నులు వొప్పులు వైభూ గ్రహులు నా రుచే । శ్రీ దరుప స్త్రిద్ధరం దొ ఆగ గబిం దరవంద

వంద ర్చు సం బా తు వ లా నిత దేవ య నా యి నా ను బా పు । రవరకుం
నా రుఖం కత్తులకు వంశా విశలాలకు నవప్ర భూ వా ప్ర బూ ర్ల (ప్ర) తా ప్ర । కభి నవా
పసురకంటు కుండు ర్త శిస స్థాతులా వళిం । గణు గా ని యిలా కరాం ధవు ని కట్టు డు
కియ్య చయ్య వలగ గి మిం చె (శ్రీ) ప్ర త్తు వరి భుం బు కరరం బున దా ళ్లి లిల దొళ్లి
వలు (శ్రీ) గ బు నలూ గ బు భూ గ నీ న కియ్య చయ్య వ దయు లు వా న ము లుం దల
రసై యల స్రం సత్తి ము । ల్ల దనపరా వన్న ఖ (శ్రీ) ను ద్రు గా నిపా తి తిగాం శిరు క్ర్యుగా

లబ్రిధంబునస్త్రైవింబుదైనవింబునెలంది। వెఱచిరయులంబిఆచిరయు
కోప్రాణిపితవారసరుంతునను క్రైవిచిరయుత్రేకిలరయు।ప్రోడచిరయు.
ధుర్నిఖులువయుయుబ్లుగబ్లి(దా)...నలచాపతిశ్రీవకోవీములితచిత్తరవెల్ల
౨౦౭ లత్రిగనలిపాయుల్రయులుప్రిపరంజితనయువేల్యుకాలదళితదక్షిరివంలు
క్షనిక్ష్మల్వ్రుశివిక్షిత్సాంధాశివింపరంలిహ్యాదు(ప్ర)క్షిధారాఘాతం
త్రాపస్సాంద్రకవుబురత్నంప్రరుహ్మాంత్యోయునిచాంత్రతెహురాణిదింబా

ఖర్వహుంబుఖ్యరయు। కలంగిరయునలంగిరయు। త్రిత్రాగిరయుజైవవతీగిరయు।
సతిచిరయు। పెనంగియునయు క్రుద్ధుండైయుచిచూపాక్షవిద్రుంగాంచిరోనప్రరవ్లొయుద్దుర
రయుంతెనంతనన్నదయుకయుద్వారకలనరుద్ధకు। వందర్కునిప్రెంకనునరయుకుసమా
పారదిరుచిదేవ్లనుదతులబాగిల్వదయుదావనారదవయునీరయుతెంపెనాపారదయుం
ధకనీరయుగారా। కాలుపుంసకవలలతోచనందర్బం(వ్ర)తుప్రగారంబుచేశిలధృవిసం
భగళ్లిరయునిరుద్ధుపుత్రారితంబంత్భరయుతేగతపద్ధనిత్యగింపిరయుప్పుండలిత్రా

మురువుళ్లెతళమదుప్రఖాబ్లునవాణుండుకైరన్బుధుతిణుండుననుూ।
గాసంగనుత్తుంశరవిద్ధుంననిరుద్ధుంనుబిరతి(ప్ర)బుద్ధురాజుసప్ర
బువులవకత్ర। న్నురుచునెకవార్తయుబినీ। నేరకచింతింపనాల్గునల
మతిమురారిభటునకు(శ్రీ)లెరెయువ్యుయుబ్లువీనుదెంల్లినరయుద్విప్పముని
దాన్యదివిధులంబురాంబించి। కమున్నితకనరాపనాతినలంవాకి।న
క్షేత్రవర్మకుం(శ్రీ)గాంబువడకిరయుంత్యార్ణంబునుదివైతదనంత

[illegible] శ్రీ [illegible] శ్వ [illegible]
[illegible] [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] [illegible] ప్రద్దల [illegible]
[illegible] సర [illegible]
[illegible] [illegible]
[illegible]
[illegible] [illegible]
[illegible]

[illegible] తాటో [illegible] కంరేగా కటు [illegible]
[illegible] గాంతింగులు [illegible]
[illegible] రాజ్ఞీ [illegible]
[illegible] సంకీర్త [illegible]
[illegible] కర్తాం [illegible] వారణాసి [illegible]
చె|నలతి [illegible] రథవు వెంన [illegible] రథవు

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

సవాం(సం)బు నక్షలుంగణకకర్తరాప్రి|
నె(త్రు)౦బులుశీఘుబిద్దుగారుచుం|కనకాచల(శ్రీ)౦గసు
నకిళరాతనయుష్టిళసరంబునాయువులునరసదుడువారణ
బింబరుకు|స్సరవిషళిఁపనుష్ఠిలజకాంతఘయుంకర
గాంవరత్నులువిలసించుకు|సుదుచతింసనివారగతికాం
ఘనా(ప్రా)సాం|ప్రవలునదిక్కత్రులబులాంకంబుర్తకాం

శక్తి(ప్రా)సి|చక్ర|దరవురాగదాగరుంతి|తసుసల్య|ముద్గర|పిండిపాలు|కరవాలు|క్షుళ్ళద|తోమరాలు|
శయుత్తుంగంబులరథంబిక్కియురాతివాంపికీసంథావాంబునతుతులర్ధిం క్షినిబుక్షాం
త్త బునవత్నులుక్షిసవారుంతురవారబుని|క్షరముసుధర్తిగాత్తురులకంపాదరుయామతిబుగాం
శూలాలవారస్తుక్తియులియుభులరపులావాతిరోగచుధ్వరజీవరాగంబుపంకేరుపశిష్ట
వస్తులబింబునపంపరతళభాండకరప్పురపేయువరలత్నపలిప్రాంకవలసుకిల్లిశరం
ద|తీలనకరతెలనుకరలధ్వాంతక్షైలమునగళ|నంతర్లపుగిలిచక్రళశ్రీం ప్రత్రిపెడబెయ

వ్రసురశ|పతిపులాంధ్రిజగంతాంతిత్రాత్రి|విధుతుతుసు|వింతుప్రరకార్యు
సపనూంవాంంబులిరుగఢలనఢత|భాణుంఢధి|ప్రాతాంకుంబువిపింతు
చిగానసరా|దురవినుసరిలయమునెద్దప్రమ్మదుల్లుసులుదుత్తిరుతుంతరా|
బింబంబుప్రదుళవి|విష్ణులవారలాయితసవసుబ్లాతత్రనాతాపరతావాం తి
త్రివికోరసతనికుపచక్రంబుఫెకిలంగ|గక్షచలక్షక్షుంబతినరసుకాం
వట్టుయుల్లులువెడలిసమరసంతుద్ధసనుల్లాసంబుపెరాంవులకం

౫౧౧

వతాంసంబులు నాపెచ్చబింప। (౭) తిపక్షబలంబులు లతు। త్త జలపక్షి
క్షసాంధవి వారగాగంధద్రవింసరకిం ప్రకటక్ష కరు తొరగారులు
క్షిసాంబులుండును। సాంధబులుండును పాగాప (౮) ండగుబలుం
తలపత్తిలుకరతిద వారిశిసంఘబ్బినంబులు మిబుగురులు చెదర।
శంకతురారక్షపూరగంబులును। (౯) లవర్శంకర శరీరంబు పరి

నభ్యంకృ యులగ్ద ంబులరు్వ। నప్పుర తనిరాలా ధూమ్రైశరధిశులలయుక్తంబ ప్రకా చూడిద
నిభువిపరనాచరు ధుత్రైవి । వియుత్తులంబుల నివిరిచిష్టులరు ఉరపల్లవుం డునవారుం డక్రు
డును। సాత్వికులు రాజులుండును। రధికులు రధికులును। సాశ్వికులు నాశ్వికులును।
పరసపరవరిసి బిరుదాంకితసింవాదనాదవరుం రారసింబునిరంరారరారబుమిం
సూ్మిలితంబుయుబిన లరుపిపరంబునాయ చేబ్యబతిరథాసా ధూదాంర్భిబుర్యార శరా

ంబుడిచారికరరనిబురంభేవ (౧౦) వయుర్ఘనిఖిలసురసమూహ లయుత్పని
వారరుండును సమారుండును। వరాపరచ్ఛ వుంధాండును ఉగ్రా
గభారకరోరవులుగభారరెవాకులును। పదాతులుపదాతులును।
గారవారిఖిబవిచిపరవంబులుజు। పటపటరావచోర్చతిస్వరింగ
సమపుస్త్రైసాంయుంతాగి। వరిరిగుకిబిబినెంతాపరిక్వైరిప్పురగనుల (౧౧)

ధరాం। శరత్తుల కుంభరావికో(ప)పృష్ఠకర్ణర ఖాంతపిశాచధ్వాత్రి వల
లితుం డనలకగాంభులుమిందునకీత్తాంబరంబుల పీతాంబరు నేకిన
ంయు। భూనభూతాత్మును నిమింగెద(గ్రో)ధమువిం వలవాళికోరణ్ణ హైయే
శ్రీ పైనలిగిది దారాపాళ్ళరొద్ధ తింప్రెంయు వై। తేయు ప్యోంధిపింయు పాం ప్పో
శీలాంగతిశియు మత్తింపుమ్యుటుయుపెంధ్యుప్రితిన్న తౌనాం రుడుపాం

వసురాత్రిరంబాం ధులను భుంతంబు ప్రాంయకలంగీపరగకియునయుయుల్తిక్రుతాంబ్రిన
వాంశిశంనింబుచ నదుమనె(ప్ర)తిబాగాంబు పేశి(త్రు)ంబిమంగమంగాని మృత్తింతుంటుయు
కైనే। శిశధ్ధి పవ్విశరంబు కెత్తనవరి(త్రి) ప్రుత్యున్న దతుర్ధిత్రిన్న నితాంశ్రురవ్విరసాంఖై
తాంశుగవుంచే ప్పంచె(స్త్ర)తుమ్మిచింగముంభాకిం తరూ(త్రు)ంబద్ధరించే నమ్రు(కి)గతిలక్ష్మి
శుభదా(ప్త్రు)మ్ము నాంటిబాకెశనే। నైత్తారుయుగరీవరే యుతాం(త్రు)ంతునుతోనవెలికిప్పంయ

కుంభిలిత రుఘుబాపచ్చిన్నుంభీరా సంరంభల్యములతసని చంప నణితలాం
కుమ్మలి నలాత్రుంయంత్రులా కప్రాంబుకిరుగాం(తి) శ్రీ (త్రిం)రిరంబారాత్రి
ముగ్ధ తగుమగు వ్యత్రాదులుగ్గింపగగదియు కాయునాంగయు వాదు(ప్ర) పటుపెం
నాంధుప్రొదికిచే। పరాంయుంపాకెకనల్వైం(వి)బాణాముసవదా(త్తి)ంధుల
ంతరో(ద)నాం। ఆయురాంయగారాబుపు ఖర్వపుతిరంభునకిశురల్తె

శాంతిప
భల్లంయుద్ధం

దానిచెత్రాంతయుధము ఉత్తి ఆంగమునకు రాం రిశ్రావతి తం రాసువుం
చినృపాళ్యులయ్యుబ్బి ంతేనా శరపాతమువాడే। తం మ్ము మునిపుత సువు
లం దుని మి రరు। నైన్యంయుడు నృపాం నాంబు నగని యరులు చేశి రయు।
వ యెల్లయుష్ట్రి। గం గం ది దాం శ త్రి వ్రిశరరాంత పరంపర లేశినుచ్చిన।
ఆతితశాం త్రివకిరుద్ధ నరుడాంసు రాంబు దువెరేమ ప్రంఖ్య సితసాం
బాంరాబలశాలి ంతూం పాం రణా వప్పం భేసం రంభ వినృ్సు కేడు

పిన వెయు యు ఆ శ్రీ వాదలంగ రథంబుగ త్రొ। త్రు వాం కరద ఆ పాం యెకు పాం। ...
పరవశంజై మోంల నృపతిలో అుద్ధ భునె నిద్రా। తం చ్ఛ ముణ నృప్ధ ంద్రు పతంగా పురయుప్ప త్రా
నైన్య బోటిగదా ంవాం తులకు తువప్క తుగా మెత్తియయు। నిర్భిద ంబునం బెనుగా గుప్తం బి
స్తురుకలుగాం త్రి చెత్తురాయుంగడునెప్పుడు యూ త్రిరి ప్తరులాం గృగాగా। ఘురచెవు లయాంర
లయకబాంలమువెల్లి భూం తి తిసంఖున నైకిసం బదరి బాంబాతనం చ్చ వు దొరసాం శా।
(గా) శశి తుల్ప్ర స్త్రి సమునబంబు ంబులాంప్రి త్రొసె స్త్యంబం। స్త్యంబ కుం బాంచదరతుంగా పికక్నుల

దుసం। తొంవ ... యులు। నాంచివాం తబయుకాలిపగుచునపలం
లేక్యు పియ్యు అత్యు త్రరంబిను తైవాంకి యు పరబలంబులకు శిత బాణా పరంపర
లుగాం చిం చె నంతయు బుతర చినుయు రాం తి సంధను తుదాంత్తబలంబున నా
వాం చెరాం శ్రీయుప్తె కాం నెలు చు నా పా తు త్య్రయు సంచరణత్రు తి తల విధాం
రవ్వంబున పెరయు స్దనప్ర నాం రతి బరిశ బలంబుల రృ్రాగ సియు మ్యపర
శిరంబు (ఘ) తైవస్దరంబునెత్తు రంగన్న యులకాం సింబాం రుగ స్తంధు (త్రి) లచే।

చారవగణ్యులు వయు అష్టాంతుర ధ స్తంభంబు ప్రత్యంబు నెఱంద్ది ఋతుకా వ్రై వి
లిపిప్రవర్తన సప్తసుఖపు వేదయు స్తంభాంబుల నారాయణ వేదయు కార్యలం
యు। సురియుల కృష్టి చేయు। శత్రాలంబుల ఖండించియు। శస్త్రల
ల ద్రుంచియు। శరంబుల నేశయు। కరవాలంబుల త్రేశయు।
ను। విచ్చిన్నంబులైన నయనంబులును। తునకలైన శరంబులును।
బులు నను। తలారివనవరులును। నెరకణెడగు(ఋ)ంబులును। ఫలల

ఈగిపంచిన చంద్రశేఖరుండు సాత్వికంగ ఆంచితశయుగా గ్రహిత కోల। విష్ణుహరి
దలపతి దల్పి శాత్రవ సముద్రంబుల ప్రాలికారా(ద్రు)ంబున వెగ శందాగికి నెప్పారు
వడుంచియు। శత్రుంబుల దంచియు। మనుసలంబుల వెలుత్తియు। శంతలంబుల
స త్రాసులైన ఆచిరయు। చిత్రాసులైన దారితయు। విన నిగడం దలచిన నశకరంబులు నను।
వెగినత రక్షలు నరు (ప్రి)కృతిన దేహ్మ నను। తుముకలైన యముకలు నను। ప్రాంవులైన ప్రేవులు
పూరారదకనుతురంగాలబు నెత వంద్రాంబిబ్లు తపికార రక్తాంకినీ శాకినీ ప్రేతాదులకు

వితిచి శోంచయు వీర్పుబిఖింబులీమరలం [illegible] నుసుమునంగ
ఘోరంబులప్పెన్ట్లుయడి। గజలనదిపించయు। కతరంబులబొడిచి
కృష్టించియు। పంతంబులెట్టియు। పరిఘంబుల నెసిరించియు। పట్టిసంబు
వికలంబులైన సకలాంగంబులు వంగలబులును। విరిగ్రంబులైన కరంబులు
ను। నలిచిన కళాంగనుసుబులును। ప్రావిశతే రులునును। పాచరచు కాశెప్రాణాం
వరాలబ్బి క్రోల [illegible] సుంకరా రాంవబద్ధిత నవతసకలదిశాంవ

శ్రీతత్త్వసంఖ్య
[illegible]
౨౧౧[illegible]

[illegible]

...వద్దం దుర్యోధనా
వలురప్పు ... రలుదేం మ్మ చునను ... కర్రశ్వు దుల్లనగలు
వలతత్త్పురి వలు(ప్ర) నైర్మాయ వచ్చిర వలుశ కౌ ఢిశ... రనశివారకారృప్తిశే వెంటె
డిలి ఘులుధిత రతుగుచు ... యుల్లిచేనుడి ంచియుసిలు అవక్ర రతయునే
వేక్ష్మర వెతతు వలుంతుని వ చ్చిశిక్షేప్పు నవీవు। (బ్రం)వారు చింవ్యాం
తత్త్రియు నారదను ధ్వాంతవి... నుని। చింవ్ర ... త్మునను ప్రవిం

తరగాజేయులాం క్షుల్లకత్తరిత నొక్క దొరయుటంగ గెంతెరయునుయు ...
చునియు చయ్యమరు వద్దిపెట్ట వచ్చిర వలు బంపిన నంతయుశిఖంతు ఖచ్చి రం బులుం। వెరవును
కంటు గక్కియు త్తఆగి తియు పాలి రెండు ద్వు దారనచ్చికాజ్జీతి। జే శిరయుద్ధ్వను గావచ్చిక్షికే
నఘునవంల ... బిరుత్రైనవిరి (బం)వారు దాపుకేంద। వరులకే ... రూపైనవాలి
బువైర ... సుక్ష్మా। కర్తృ చక్రవిశిష్టులం వ్యాంబునను। నయుగ ధూర్త్మి వేంతు
తు క్షేత్రయు వచ్చులబడిందయునను గ్గా కలశకం బుసా పై వడ్డు ... (ప్ర)కారణం బుట్లైరక్షం

... కవయులవే ... రక్షి ... [illegible]
లాంత్రి ... సనత్ని రవటు వి రవయగల్లి హ్వా రస ... [illegible]
కుసొంపి కం ... గాగిననుగావు కంవు వచ్చను-చలు। నవలక్ష ... విలశితం
సరావ్తిత్త తుల్యానను ... సవలూనరతిన్న ... వశదుని బగదుఖృవ ప్రతిసం
నిలు ... జవలూ లరిలావి। వేలావిరతం ... వయి ... చరితేవుహిం
దు। నదిద ... నననేక్షా కాష్టమహావ్వారార్తం బులంగల కాలంబుగు

ధృష్టద్యుమ్నవిభ [illegible] ధ [illegible] నకు [illegible] రథసవ్యశంఖనినాద
కృష్ణుం ధర్మకర్తృత్వంబు [illegible] నెవ్వరే సురయునీ [illegible] ంచి దయుబ్బర విహా
శరప్పూరంబు పరమానందభరితవ్యాదయుఁడై రథాంగపాణి తెస
గంగమగల్గంచెను నాంలోకనాథ తల్లి(గ) కాంచన ధ్వజపతా
రకేరూ శ్రీకరకరాసనముఖ దివ్యసాధనవయులు దనర బలవ
ఘనిపతి ధర్మం ఘోరమాంత్వాంద (ప్ర) చండ దీప్తా శతితాగొనరు

వెంటన్ [illegible] నదిరిస్త త్రిశూల [illegible] రాత్రి నెలప్రభా [illegible]
దంబును విప్రుతుల్య ప్రత్తిరా చ్చులంచు చిత్తంబులందలరు భతత్రిపుంగవుత్తు
ష్టాంగ(ప్ర)ణామంబులాచరించి [illegible] నియమంతవా(గ) సురపుండరీక
కముఖు మెటులను (ప్ర)ధు నేమి [illegible] (ప్ర)దివిగంపంగా వలనైప్పు [illegible] లుబావార్త్యము
నుబలమనుష్టమ్మ [illegible] వారక్షమిగుర్తాత్త కంఠయ్యప్రణామయితము
చుపరిపంధి బలంధనవశియైన కృష్ణుచాణాక్షం ఔలుచుకొయ్యబియ్యగార్కి

గానతదింత ప్రలంబాశువము గనృపమ్మ [illegible] సనంబు [illegible] పుజ
సుబుకోత్ [illegible] రాదితాపవంచుభుం చాల యున [illegible]
ద్రాఘన్మయు [illegible] నుసింతు [illegible] ఘంటా కాశవా (ప్ర) సురా సుభాష్య నిగత
లభూష్ణి సంబుదియుంసతరధంబుత్తు(గ)తనైకరసవా(ప్ర)ములు చేసే
సఘ్పురఖ్యు వెలువడ ఖలిప్రతూగురుచుపవమునయాశయ్యచేని రణావా
ఘోషూమ్మభల్లంభేరాఘుం దర్పనుల్లనైరవుపు చేర్పు ధంగమై తస్సాగరా

శ్రీతాప్ప
బోధనప్ప

౨౧౮

సకలపదార్థప[illegible]శకరుణాత్మయుండి తటశతగాంబునను। పరహిత
బుద్ధిసంపుష్యకలితంబునను। నెనర్లేదింది [illegible] ంబులుపకారత్వంకార
పదార్థములునిరర్థకముండ వైనట్టియు నానావిధ దివ్యావతారాదిలీలంబో
లనువిూంశింపుచు। విశ్వవిశ్వంభరాధారనివారకంబున్నే యయుటివల
దాకకేయుభ్రహ్మాదిభారస్వతంత్రంబువునకదాపవెయాదిత్తకదుగ్ధసించినసం
లతాంపవచ్చుసత్[illegible]ంబు। విరుదమ

శరంగాంగకశ్రీపుష్పకరుణ[illegible]స్వగంధతత్వాన్ని ప్రత్యగ్భావముగ్ర[illegible]సగస్సువరాంగ్రిపవిల
సంరుణాపుత్రపావనం[illegible]బువున।నైటింగత్వారణ శక్తియితత్తు।రయుండుకదింరయుండి రయు
శి।దేవగణంబులున్నను సత్పురుషులను లోకనిర్వాణచరితపుణ్యప్రభంగ్రపులను ప్రబిం
గదాంఖవద్దిగదినావతారల(శ్రీ)యాంబుశంఖంబుగాం చ్రసంకరనవశరణాంబుపేతదాయి
పుగరుణాంబుధియు।రయుతలదేవ ప్రాంపాంపఖరతమాం నినీపాంద వపులవపుత్రైవింపి
గలసీతుననుగాయువుభిరందదేవ।(ఏ)వివులాంకారపంపాంతవచనవిదురార్య।నమ్మిబున

భరాదివం[illegible]ంబులుగాదిజాంగల(శ్రీ)కలితివిగారరంబులునంగింగ్రం
నుభవదీరుపుపాంతమాం విధంబునంబు గాజిరయుంనంరయు విదాద్యుత్రవేయుల
చిత్రసింహపుటు।లకసిరాంపూంపతరపులై తుష్టిమాంరనగతులగు(శ్రీరాకా)రష్ట్య
సిటుచందప్పుకు[illegible]శివొప్పు రంగపు శీంరవియుష్టిదాంరప్పె వెలుగాంచు
విమలబుద్ధి[illegible]గాసవుదిలిగపదంతదాంగసనగదా[illegible]
ప్రాంపుకిరిగ్గిపదీరపుప్పరుపుష్టుచవులయిత్రిప(పు)[illegible]ంరగ్గిపంఖంపింపి

తికిల్లయుల [illegible] ంచితనరూపకుండవు। నిర్గుణుండవు।
పద్మకుండ్గమునంత్రాన భేదింపయు దివ్యమంగళమవతారిగ్రావంపతిగ్రి
మనంబులచరిత్రుండవును। వేదంబులవసుంధరంయు। నాత్మయు
మవాశిషధీవుతంబులును। శిరోభంబులు(బం)ప ధ్వులును। [illegible]
మంతితతేజంబులుగుప్త[illegible]బుచేసి[illegible]బుగసుభ్యంబుకారకసుస్థైనా
డవు। పురాణపురుషుండవు। సకలస్రష్టిపాలకుసంహర్తవుండవు।

సవనాంగాధికర్తవింతయుండవు। సర్వవ్యాప్తకత్వుండవు। త్రైలోక్యం[illegible] నిర్వికారాంత్య[illegible]నేరుగుణుత్రైన
వాంఛితంబులీయనెడి। నాభియందుకొంతంబును। పంక్తి[illegible]నుండును। శిర
ంచేతవారం[illegible]ఖరరంబునసమస్త[illegible]బులను। రేతంబునకంబువు
లంబునసృష్టియుంతరా[illegible]పతులును। వ్యాపయంబునధర్మంబులు
వనభువనీయదివాకర[illegible]విష్ణుభూప[illegible]నుతియింపనెంతవారము। శివ
దినకరుండుకాదల[illegible]దంభా[illegible]భూపతిస[illegible]

వారలుఅకాశంబుపవనానలంబింతులకది[illegible]గారుదున్నపం[illegible]
ంబునస్వర్గంబును[illegible]ంబులు[illegible]
లుసన్నపుబింబులు[illegible]నొ। రోమంబులునేపుంఘు[illegible]
న। గలిగిపవళిపురుష్యుండ్లలోకశల్పనంబు కారదాని[illegible]
సకలచేతనాచేతనవివేయంబునకాదుబిందపునర్వృత్తియయుకి[illegible]
బఫునవిధ[illegible]లుగ[illegible]నుపిదంబున। నియు[illegible]

౨౧౮

ఘటనాఘటనాసమర్థ శ్రీకంఠ నైన సంకల్పంబున (శ్రీ)గురునాథుడుం
వెలయించు నైన బిల్వపత్ర (శ్రీ) దారాగ్రవనాత్మ (శ్రీ)విరూపాక్ష రరూ
శ్రీ శివతత్వ సరసీరుహాంబుజ కేళ నైన శుభంగ మూఢాత్మం
బుకేళించుట గారా బిగదుదలకు పాలవారి కు వప్పె కారం తుండె
మాటయనుచు యూతెలికి శ్రీయా అవ్యయుండె శకం తుండ శరు
తెంచి నిర్వాణ పరశివ్వ తెలి దించి తెలుగవలు శబరు శ్రీవు తెలు

దశరథుని తన సత్వ శ్రీదివుండు వివిధ కేశవుల శశికరుండు ప్రసిద్ధ సత్య రుద్రులు తు
సంపూర్ణ పోషపారావార రూప వరద కరుణ నవలు రగు చంద్ర లుమయుండరుగా వాం ధ
దాంత్యరంజ కుండు సూర్యుల మగని పలిక యుద్ధ యజ్ఞ (శ్రీ)యయుండ వైన దింసుమల్ల కరుండ
శ్రీకుమార్గ జిజ్ఞాస యాగ రయుండ వైన సార్వసమస్త వస్తు శరణాను గ్రహండవై సవణంశ (శ్రీ)విష్ణు వరయు
యుండు నాదిమధ్యాంత రహితానుగ్రహండ నఖిలద్వైతి నిఖిలమునందెల్ల వర్తిల్లెడు నీవు
లనకత్తెల తెలి తన వెందుకళా వెలిగి పలుకు శంకర నీవు సప్తమూర్తియు రయు

తమోగుణ విదారకరంజ (శ్రీ) రామలింగ పూర్ణ చందన ధవళ రయునిరా వరా
పడియు దివ్యరూపానుభవంబు పాలయుం కాలక యు (శ్రీ) యుకరతుం (శ్రీ)
(శ్రీ) యూర్ధ్వ సుఖవంబు కే యుబదయు సర్వ తుంబు సలావి వ శిరా వాలం
ఖతి బాంధవ కరుణాత్మ వచ్చినఖంబులును (ఖ)బింద్రు పుం ఈడు వలు
దగిరి నిఖిల మెల్లను నీ వంతయు దుత్తమ త్రయం నీ వు అనిరుద్ధ
నీకీర్తి పూరణపూగదతుదాని   ౨ ౨౨

శేషశయనుని కత్తు శ్రీగడ పదముల్ | ధర లతుల్లిదని శ్రీవక్షమ్ము రుండు
విప్రుల భూరి ధరణీభూషణ గ్రహము లా శేష భోగవలయుతు గాన యున్నత
శతిప్రియ నంబి నావత్తుండును సంతసంపు ఫాంతరంగుండు యొయ్యి సభ్యు
లలను | దత్తత్తోప్పుల కీలాల వహి చరిధారాశతంబుల
నాంగల్లి | అనవరత ప్రాప్తిత సద్దాఖ్యుండగు బాణుండు భుజు
బిదళనంతరం బాగుసేయు పురవను నీరేగది యొయుత్సాహము |

సుఖ్యస్తు ఉత్తరాది శరవముల నింతయు శ్వేంతయు వయున్ | బిసరశ [illegible] నాదివ్వ పక్షిల బాపన నగు
శరవముల నాలుగు చిత్రగ | పరిమాచ్ఛృతిశేగడ నీడు భక్తరైన దేవుల రూఢ భాగవతాంశు
లినందనుం రంగనాథ రంగవీధి పట్టణదేవతా సంనిధి (పు) ట్టిలితచెత్త (మ) కొంను శరియా
సుపరశం యుశీల వచనం వారదుం (లు) బులతోరి శవెళ్ళి పతిశుద్ధి రక్షాంతి ని
దన భేదన బన్నిత విదగ్ధ పిత స్తాఖ్యుండు పయుల్లు | తనీకను వరదాన కలితాంశ
దరకి నినని రు దృష్ట నవంం దంబులీ ఖేంరాం | భక్త వాసరా సిరా ఘ్న | వర

చర్చిత గాంగదశయుం నిర్భత విదాధారగామున | [illegible] ప్యుండై
శిరా | సుర గాండి శయం బు [illegible]
[illegible]
[illegible] (పు) [illegible] (శ్రీ) [illegible]
ందవాఖ్యదయుం రక్షించు [illegible] (పు) [illegible]
వస్తు నిదానమ్ము సగది వారని భక్తసేవ్య కేళి

౨౦౪

కకరథభుజన [illegible] నిదుకాని। ఘనస్పూర్తివవెలుప్రగంన్యకాంరయజ్ఞవలగా నిశ్చమ్మనిశ్రేపిందుము। ధిగనల్లింగాదింకేంగడప్పాయుర్భిందిపశ్చిద్దేశములలింతవట్టురాం। తకుండుత్రిప్ర [illegible] ంతకులిక్ష్మింబాంగానసంపశ్చిముయు। తర్పదీతలిశ్చాంతిశరీ
నులుణాంవలితారనరుచించెరాంలివ్వా। రాంతుడుముంను। గౌపష్టేరనా వంశతంరాంరబునినాదప్రాంతాం। శ్రాంతరుక్తివసంతునిరయశాంతప్రతీపముఖుంత్రెమదం బునశీయు। వరమకనింతుషాస్ల పక్షవంశరచేశ్వరుడురంగతప్పుష్టాం [illegible] శివకరి
వనదాత్తుంధతరంగసంగతలసత్తాంసారతనను। కింకెా। ళిగనితర్పంనత సాంఖ్యవిధారతనుక్షుక్షిఖద్విథవైందారక। క్ష్మనసంతాపవిదారకనమ్ముభునదాంక్షి త్తారకన్యస్వీరకశీయు। వటునకనిధారంరుంఘ్రిని పురలక్ష్మీసుంధర్మనకుడు [illegible]
పెంవిత్తుశేషంనలంశిరుభుద్ధిపంధరంభుసౌందునుభూత తరక్షవినితకేతుపతాంగకకారిఖితంబునునువపాంశిరయుమరకతతారకామండితం బునను। వశమతివినిర్మితగోపురసాం [illegible] తిబిరాం విలసిత వైరాగ్ని
కేవితాధ్వనిరచితముంగళరంగవల్లివిరాజితంబునను। శోభనారవలితవిన్య స్తకలికాన్తరక్షసంరక్షిముసువహంవికాంత్రుల లంకరమ్ంబునను। కుంకుమసహ [illegible] సిత్రవిఘటికరాగ్మంబునను। శంఖదుందుభిభేరీమృదంగపటహాదివాద్య [illegible]

మురళీ[illegible] ణావేషవతలపలికి[illegible] గిరిధర యుతివను[illegible] కరంబ్రైవిభూ
తయునూత్రకొను భుకామినీమణులు కరంబ్రైరనీరాజనంబులని
చెవారరతెప్పుడూబింటుము|వైకొంని ఇవాపరసాయివియులా
నేనవలయుంవరుగా[illegible]వెయునితెలకాలు రయాత్తినిపరిత్రుంనరే
[illegible]శ్రావణనవరంగనేతెత్రైభూ[illegible]యునవేగది|వలనాస్తనాచ్చా

భీరామహాత్మ్యనయుష్పురంబుగచివపుర్రకోవాంతయుచ[illegible]ధవనముఖ్యులైదురు
వాక్త్రిపు|నిదిమందిరంబుకక్తేగగి|యుక్తుంటరీరాత్ర్యందుపరమానంద్ధంబున
కళ్ళంశతిపచింటుకవనీ[illegible]ంధ్యాయ్యుతయ్యుఆనిచెప్పినశుకయోగీంద్ర|ఋషిరాయ
ంత్రునతుశుకయోగీంద్రుండిట్లనియెయుధిష్ఠిర[illegible]రకాదుపాలితవట్టా
సువర్ణ[illegible]దిది|నారదప్రసలిల[illegible]

కావేభూసురా శ్రీరామపదంబులు[illegible]
సులింబురడితకంతారయుకట్టు[illegible]విబింటుము[illegible]
తుడేనిదాం తెప్పుపరితయుఎనా|హరిముఖుడుధనియదింకను|
ఋలురతీశవరసంబగదచాకరు[illegible]సు|లాంవిశాం[illegible]
ంప్పుచు[illegible]గవచ్చిన[illegible]

ప్రయవంశప్రవేశనిప్రాంపుర వెళ్లి గాం ది|
ం జల్లంగవికికోంచ్చునిం యాంర్చు దరిధాంకి
మా ఝ్యుదతవిత్ని తుప్ప బిలకూంనవి కోంపవుట్టి నగ దియుండనేగ
కిని శ్రీసనీయుపత్నులు నిల్పినంతతనింబూంగచి క్షేత్రముండుపాంని
చేయ్యుకునదూరుకత్తు బేంగ్రి పూర్ని నె కారంయుండి కృముపాంసింది

[illegible] కుకదగులట్లునిండ
నంఖిలియుంధరల [illegible] గదింత్యశేజ కగడత్త్వముగాంపు [illegible] యిందు దారుణము
దిశ్యకల్యాసమలు మొత్త (తు) గొంపులయ్యే శాదగా| బ్బునవిత లింప చెల్లు కరపద్మము సంస్తుది
శ్రీకృష్ణార్పణం చింతయను నాతింగ|యుు| నన్నేతిమనంబులు రుమాంరకక్షరిబి ప్పుల దిల్లయుయు
ములాంర్తి ప్లైంయును పపమ కీర్తి శ్రీ చియు ఉప్పైవిలచ్చిను మధార (త్రి) మింగ దనింప్పైనది నీకునే

నంయు చేప్పు పరిపతుపూరియుత చ్చిష్టనమూం [illegible] రియు [illegible]
వంగ వేచని పయూంరు పాం నా [illegible] కంత [illegible] ప్పునగియు పయ్య [illegible] నిపరి శిరు
యుంతలోనిగాం| వనరు చాపేనగల్లు పరుకుత్సకులు [illegible] ప్రత్యూం
కారకులతనిచేత (త్రి) త్తాంతం పితింబింబు [illegible] యిప్పిని యుంగ
మిక్షతి ప్రాంసరవల్లి తవంబు భాష్పద [illegible]

గలతుండ తెప్పువర [illegible] వింద్రుడు పిద్దవము శత్రుఘ్నుడువీ సనకుసహా
విశ్వామిత్రుడు (శ్రీ) శివయుగవిం [illegible] గని దొరలతిగలదె [illegible] నారాశత
రుచుధ (శ్రీ) నాంద్యు సుగ్రీవు సం| స్నానింపం చతురంతకుం [illegible] భరద్వా
వసిష్ఠ [illegible] బుంబు [illegible] కేగంబులు తెప్పి [illegible] గా| [illegible] వత్సుగా
[illegible] ల్కీ చల్లులు [illegible] సుమిత్రులకల [illegible] పుల

సములు తన తెలివితేటను ములాలంరు| శ్రీనేయము వకుశ్రీ సుగ్రీవుత్తిసం| ఘనమో [illegible] పము
విన విశ్వామంత్యానేన్ని నవధర [illegible] ప్రవము వినుపింతునంబు బాంధ్రవు [illegible] చెప్పిరి తత
స [illegible] వల్లాభుం [illegible] ండ్రె సైసంతత (శ్రీ) నిండ [illegible] వాగ ధనుఝ [illegible] కీర్తి సుపూర్తి శాంభి [illegible] గ
నియోగులను దామర కోటి [illegible] దవనమిప్పు [illegible] పులగేలు తింపఖాంతయు సేనైనా
సద్దా పత్తతప్పా (శ్రీ) తవేదపాం [illegible] ల్లవెది [illegible] భుజంబులై వి [illegible] తత్వమ్ము పలంభారిరయం

తొండ నివలఘుటలి తరంబు [illegible]
నూరాబుడ ఫల్గుని గుడ నానెపారు భీరాపాలుడు| శ్రీ న (శ్రీ) తము [illegible]
కిల్లులు పలు కలుతం నుదారా బాగడ పాత్రశేషుండు [illegible] రఘుండె దాశరా
పదుమ హూ [illegible] రాతి మెచెప్పుము [illegible] అది యమునందాగె [illegible] ప్రలు చుసు
ము పేదవి| (శ్రీ) లకుస దత్త్రగారం బేగ విభు [illegible] త్సనచ్యుతాహాళు

వలతిరయులను నావిరయసమేయుపాకృతి తవిత్తంబులుగుగావు
గనాకంబులు చేశతి। పంచవున్న రియరయిచ్చి ముఖలానరించితి। నాటికి
తప్పినాకును ధనకల కినదితి రయులేవతగనాదోవునియుచున్న బ్రెంకానక
రుచెయుళ్ళనదో వతి। [illegible] రిననిరి రయురాచుకొనుచుచూచితిగవితిదినా। విలు
నీరి గలించినదికేపిట్టు [illegible] రయు। త్లునిన తండుకు నేను నుధరాధిపుచేము నుధా
రయుల్లుకారు ధన [illegible] ంబి। ముదిసునాచేళ్ళగద్దారనంబులు

విరా [illegible] ర్త్రికత్తునా [illegible] నలకధ [illegible] నాదిప [illegible] వంపా [illegible] సరస్వతీవస్త్ర
గ [illegible] వాకవనని ర్వాగాంబులు నేయుంచితి। రయిప్పి ధంబునం బోయు [illegible] నారులుగా
ఘాచవించసుకలు కులు। మందసునసుదాజవిలయుత్రిముసలక యుగ్గావి। ప్రుంధారా [illegible] గాను
వవునధ్వంవిగిధిధాంగిరి। వదలకే కానివురాయువిట్టివారెరునుకలరేయు [illegible] లిచ్చనవగాడు
రగాంనయుచూనివిరుపింపనిద్దితినయుర్వధనేకవివాదముచ్చటకేయుచున్న రయుచ్చివి
రవ(బ్ర)ాంమ్మకుంతిప్పనిరయుగ్గికిచ్చునును ఘోం (ఠ) (ప్ర)జలు [illegible] (ప)వర్తనముల నదవకు

తిలకాంశనకేబకెశిరయోవదిచిమాపవిధ్రదానములు నగావంబులుగా
అనఘాం త్తికస్యపాంబులుగుం। దనుచ్చి(ప్రు)నకేనకల్యగాత్మధనైర్మ్యాం। బ్రాహ్మణోత్త
ముచేశను। మంధన్నసుధారనాంనరయుర్విసురుధుష్టిముకయుచుతికా
నాతిష్టునియుయునాతనితరిప్రుదేను విని [illegible] వతి చేతదానగానిపసాధు
(ప్రు)విప్రరుంకవులానంతకపుత్రకువచ్చిరంబునని [illegible] కలవిపాకయి
ంకరకన్నాశ్వనదిపుత్తి [illegible] మన [illegible]

నాకు నిచ్చిన యుదభప్ర [illegible] | [illegible] లో [illegible] చ్చిన [illegible] వున [illegible] నతో
బ్రాహ్మకముగ | నిత్యంబు పంబు ప్రసన్నతో గిక్కెంయు | దానునయనికి [illegible]
వరయునకేయుత తకుగతియుతుంతవేగకీనవచ్చురంబంతసాతిగా | వెయిదల
బ్రాహ్మణులకు [illegible] నుచలంబు ఈంపక | పదివేలు బ్రాహ్మణులకుంటి పెండ్లి
సంసనుకృతకెంబియున్నయున్న [illegible] మహాపుణ్యఫలం [illegible] వంశపావనఖ
నుసౌఖ్యంబులు బాందుచున్న [illegible] యిరయు [illegible] ఉన్నం [illegible] గావచ్చునేయు

[illegible] యుచు | తదప్పువరావితది గప్పుదాతవున వున [illegible] నియ్యేవున నవనినాధ | యిహుని
కలిప్పగోధనంబు | కళల [illegible] యుసునన్ని ప్రని | సుక [illegible] లనున యుంప్పు [illegible] చుసుని
నాక [illegible] యారావియుదవికానీ | యునయు [illegible] వంత యయునిచ్చితేని | [illegible] నవి [illegible]
వెయిదపులక్ష్మీననబిఖినేకాంబంతయుల్లననిలువక [illegible] నంత [illegible] లప [illegible] వంతును చం
నక [illegible] యుసనాకశి [illegible] నకదానక [illegible] తక ధర [illegible] భువనఖ్యాతి [illegible] | [illegible]
[illegible] నగ [illegible] చిన [illegible] నుండు [illegible] పుణ్య [illegible] యుసును

[illegible] పులెపు [illegible] గకశ [illegible] లందు [illegible] సుగ్రాక్షః | [illegible]
[illegible] | [illegible] గావున నరక [illegible] వంబు [illegible] లు [illegible] నగ
[illegible] పునలంకరతిగా | [illegible] కంరా [illegible] నశవ [illegible] రాయు
శధరశంకరులు గానసొంయున్నెవసవిడువు యదిల [illegible] తంచు
సదుష్కర్మఫలంబు [illegible] తనంనప్పుంనాభ్యసులంచంబుతే | చ
సరవెల్లి [illegible] పంబుగ్రైకా [illegible] | యుంతదాపలంబుత [illegible] శవి

౬౧౫

శ్రీగురుదేవ శరణాయతార
సకలలిపిలయిన కాలమందున
శ్రీపుధనం త్రిపవారికిం [illegible]డవలె
(త్రి) కర్తృత్వముగా [illegible]

త్వం బులో[illegible]యుద్ధురవస్త్రం బాందవులకు (స్త్రీ) గోర
బుతం [illegible]గ్రియాపురారధనుష్కలం బారిని ర్మ
వింపులాడ గంటి శ్రీకృష్ణ గరుడ గాంభీ|రతు
వింధంబులు నావచ్చిదయయాండె విందంబునవా
నూనారుచాత్తుండై ద్వివంబులునకు [illegible]

[illegible]బులనవు ప్రరోగావిపాంపష్ఠులం బ్బులనుచ్చ [illegible] బులు [illegible] పరులు [illegible] నప్రాంపనేరవు| నే
లారత్నుండ వైతినని ప్రసాద ప్రసాద(పు) గానమ [illegible] బులం చరించి వుబతిం లయిద్దిన్ని ఎరెంట్లు శ్రీబిగ్గి [illegible]
ఖిలసాఖ్యపదవులంద గంభీయ్యవయ్య అనిలయనేకశంగులుం గొనియుండి|లయా [illegible]
యతుండు [illegible] గా(ప్ర)సాదింపవేయు నీతదనుజ్ఞాతుండై లయప్రభుతేసెనులు బు
[illegible]ప్రందనునవ్వుటమంశ(స్త్రా)క్షి పైపాత్తమల తులశ్మ [illegible] బు [illegible] యా [illegible]

ధునునవమస్త దురంత [illegible] వారక [illegible] శివతియ [illegible] దారే వింద [illegible] సందర్శనం
గతియ్యకలిష్టవా సుదేవకేశవ [illegible] త్మ|(ప్ర)(పు) వెలయవర [illegible] యనుండ|
దుపాదంబులు తనకి [illegible] బుసొగ [illegible] బిల్లదేవా శివబిలయ పొదార
[illegible] యద్భుతా [illegible] బులం బాందవతులతె [illegible] రాజ [illegible]
రాధనుల [illegible] దని [illegible] వత్తవులకు [illegible]

ఘులు౹ శ్రీవ్యాసర్షి వింశింపబ్రాంచ క్షేత్రంబు
వయులధనవయుగూ ర్పదయంబు౹ పెద్దతత్తినుం
[illegible] గణించైనను ఘంగాసుర౹ వరులధనంబును
ధర్మాత్తుబునంచు [illegible] రిగినయు [illegible]
వారుత్సకుమారునంతనంబుల వారును

శాతబంధు [illegible] ర్తుల సంపత్తుల [illegible] నులుగాల్లు [illegible] సుడి ధనవయు [illegible] భో
వు తంనను [illegible] వయువేలు౹ గరళవయునకైన బ్రతికతితులు దుగాని౹ దానివాంచంగ ఘలవి
శేషుపవలదధిపతికి౹ వ్వరుపునసనలవయువయుల్లోన౹ దరిగానవిసగాక్షీకుంతాతను
వంగాంబులుంరుతరంరేరువుతెంవదతింయుగుంతివేలేడుతదు వేన్నా పరుం శైనపతి
తవతోటాందురుచుగు౹ వ్వదత్తంబైననస్తుదత్తంబైననిద్దలో భింబునంచాచిదుక్లైలు

వి వారయుత్సశ్రీనవయుకైన్ని [illegible]
నాతోవధమలుగలవె౹ గానవిప్ర [illegible]
నైలుయిఁయుంగళిల్లు ధల్లునుతి యియుతనధనంబు పరులచేజిక్కు [illegible] విప్ర
దారులాపిధలంగల కుంభిపాతనరకంబులందు శింధపదితరంబులవి
దైకుంజాయుంచుయప్పాపాత్మ [illegible] తరువదిపేత్వవత్సరంబులు వేలకూ

రంబు నత్రిమి రూపంబు వర్ణించు| అట్టి [illegible] లెఱుఁగిండి విప్రుండంతత ప్పు
వినరయుంబున బిలాంబివంతు| అట్టి కేంద్రుకవిపరిత [illegible] నతాపము సు
పుండరీకాక్షుండు విమల వివాసంబున తనుం బొంది యయ్యె| అంత చెప్పి కుశలం
౨౨౦ బున్న నరకాధవికి వెను [illegible] కుండు బుట్టెను బెదవుల
[illegible] తిరస [illegible] వారి వసెనాంపు సతీతనం

చేశికత్నం నకత్తుజన నిడురువలురక [illegible] చేసిన [illegible] పావిరించువుంగాక
లయేను విదకకివంశంతు| గావున మీరు [illegible] ఖంబులవలన పరమ భక్తిగ విని
ఉత్తిని రామాయణ [illegible] కథ [illegible] వారలు| గ్రంథాని విన్నవారలు [illegible]
బుట్టీ [illegible] సుందరకాండ వసన్యం దవారులు [illegible] రెప్పలెత్తతగును||
వయుశ్శెంగాదల కుప్పు| వందనం బాచరించిన వారు వెరా [illegible] ముందు బిడి రల్లార

త్తులు నాపాలింబడివారు| యేను ప్రతిదినంబును భూసురల సత్తి
తంలుగుండ [illegible] దవప్రకరంబు శ్రవింప సజ్జిలోక కథనాబుంథ్రైన
[illegible] తక స్నాతిళ్ళ [illegible] నెందుదు| రాక్షసవల్యింబు కరతలామలక [illegible]
చిరకాలసంగతస్న వాఖ్య [illegible] పెంద్ర సాని రరవే [illegible] నవి
కంగక్ష [illegible]

ల్లుకొకిసమ్మతటీగవిం౦ంకొ … తీరవుఖసనాని చిల్లుకొల్లుమతిరయు నాళసం
కని కి రత్నింపవలం౦యు। వరాకునేత్రాగల ౦యువి … రక్తత్తికురులుం
కాలదేరు।క్రిషిధ్వవులకచ్ఛవ సత్తమలు ఖై కిలివేరుసన్నీయుక … ౦రయు
రజిబితారవు కుచులదెగడరారావు డుపారు। ల్లుఖి … ంపనేగకొరయు
నావు ల్లు రంయున్నవిశ్రాంసకి౦యు౦ంతె ౯ంవా(గి)వరులు। స్పురల … ౦ంప

దళాప్పుద్రా … క్తె నప్రైలంయుంగళ౦ంఖుతొరత్తెసుకల(ప్పు)శ్చాంఖు గా నిల్లిని రంనాంవి
గలకెంతుని సవుఖ చిత్రసంఘాంపరాం౦ఖుల(ప్ర)క్షుప్రచ్ఛచునుంతుసంతాటెయు కఖ్యుగిరిపొల
రా … కిగరుతొరా। చారుంత్తైన ద్రుపెసవయుచితక్రిలయులం౦త ర్నాా రితన్వయూ ధుగిరిపకు।
తచిరి।చిలినప్లలవుఖనవకి౦యు౦చిలిల క్లిలు నాడ కెయు కవిరాభ్రువిరాంఖికయుకద
గురుస్సునంతలెఖిలసస్మశి తమం౦తల తా౦తతురు … విస్ఫురిత కెప్రాంలవుఖులం౦చరం౦లు

చింనితంపల్లుంతె … ంగుల్లిరుల్లుచిక్కి తు(శ్రీ) … ంసపారెడి। సుంకుప్రర
శరలు(ప్ర)వుదం। చాంప్రాంవని తుదిని వర్తితాంఖిలగర-ంి। వాంఛితారులగతు
మారుల చేకరచిబలుడు వుందస్త్రితుగద్రౌ-యు కఖ్యుకనినుంచరాదేవా ౩య్యత్రి।
గాకులంగళకస్నుంటి సూరాగ్రురభారాలవుఖుల్లసుచుష్పులగ। శ్రీరపులకంర
(శ్రీ)ఖుసుందరులం దరసుంధనత్రికయుకనిరాఖువిరాఖితంయుశని

౧౨౧

బలభద్రుణ్ణిత్రారధ్వనియు (ద్రు) నిశంచత్ప్రంసయువినగంటువిని బుంగదనఘన
వేయి నాలధరశిఖరవాచ దరుఢుదర్పితకంబువిలాశకల్పాదుసల్లలిత
నైరాయుకమ్ము ఖూనకీబుకకులకనఖులు| తనయులవలభుప్రలవిం
తింటె| విప్రులభ్రుందావనక్షీద్రివత్తాచుబుకంబుప్రకుతుకుస్సెనేవు
మువిక్రెన్| ఇయుంబనింరయునమధ్యగా చోళులు వెరసుదత్తా| గాత్రిబా
లప్రసూతిలి| చక్రనవబంధుల [illegible] కంబులు రతి చావు పనీ ॥

సారపటిరతంతారసుధా [illegible] యుసుధా| కనరిపుఖండనసుజంస్త్రణి
పురాంగనాంబునవిలాసవివరరసగ్గసాద్రిభవుల్లలిగిసుఖించుసేనమునైలవానుక
(త్రి)తక్షిణిత్రిపుత్రు| స్వనముననుండుదలపగెక| తనసంమినవారిబిడుకక్షణివాని
నిబుత్వుగించె| ప్రసూతాగత్తివెలలోపులురువాసువంయుగ్రాపురిక్షిచనేమని
రయుగానైన్నవానిబిడుచు| సెట్టువేశ్లుగడుతమువెద్దవెట్టిననవె| రయాలనంబుతి
మలంధ్యనమున| స్త్రీసంపులుబుబుప్రసనైపాత్తుబుడిదలగవయుచేశజ్ఞారుచిత్ర

[illegible] సారవిశేషునక్షరకమువశె| త్మనిగనిగణిశికేకేవయుదళప్రస్ఫుబుల్లనిరుల్లశాళ్ళ
వేశ్లలనేనిబుద్ధిలం| దలవునసూతనక్రియలుదాంర్లానిరయమియునులుల్లకుండు
కనియులబులలితయాంతమునస్సైరకతప్పలతులునంతతమువేయుని యుగార
రయారదరించె| కాసారవములప్రంత కాంగకియముకుజేధ్రినయుమొప్పదేవవిగం
పురసమజ్జైలలగుచుట్ట్రముయుతనియు వ్రేంధిగప్రరోబులోచమనరాలా కమ
ల్లంబులు| బుకనెతారకంగకక్రాంగ్నక్షెనేదురక్ష [illegible] ముంతనేవయుల [illegible]

ఉండవలదొక్కండును కాకలవనమునం బొసంతతాగంధంబు వాసనుపొంతలంబు
భూమికిం గందవంబు నిరవుందా రవ్యర్థూరకుసూరకోపితవనము
దిండిరపుంజుకంబు తవంబుకంబుమయుల్లను। నిమలబుచిగల్లు
లింపవరుసఖులయా చెల్లకేళిపాదుకీ దేవిమూర్త్య భావంబునుండు।శీ
ఘ్రాసనను శరంతను నేగ గంధంతపూరితంబు చెప్ప కైవించినరాతలా
ల్లైనగేగతవయులన్నెడునుచురాబలకు(ద్ర)దంతమువుల్మిందకారదంబించి

లిడు పురవ లతులలవనముతగుల కల్పస్థానందికంబులు చెప్పివిగద ధరలంపోలి యున్నవొవా
లంచుంటలాలలకాలకలవనాలతప్పల్లికావల్లికుతల్లికారాగాబలికలను।తరళతరంగ
సానలదేశములయందుంలలిత శశికాంతను నశిలాతలములందు(లి)లనివచ్చువిహార
వదప్తుకోటరవునందు నిర్గమించి।నించివాసనచేతవాసింపవనముగు అప్పిండియుడయు।
ర్తిప్లు కఠినవెకుకంకణరుతులుగాత్రార్థానప్పరావంబులవ్రై కరతాళంబులు పూరియు బా
వుడుపానముదవించ పలారస్ఫుటుడుల్లిదక్షిలకేలు లక్షుండు నాలకవనపుష్పవహాంలి

సప్తియంబునిబిడవసంతవాకసరంబులు గతప్రసూకాశింది కేరంబు
కికరసౌధఫశికతనైగతనాదికొస్వేదములు అసు।సురరందరసుపాంశల్లదిన
బిలుదేలుడదముఖ।సుందరిబునకు గాల్పుంగ బూందెప్పె।ఘుకేవిధి ఉబ్బిళ్లు విరా
వుట్టుకిర వెలుపొరరుచిరవాసనలనాం భ్రమరించుగోపాలపుష్పదరలుం
డుముసువెర్థంనాడుచు నైస్రాలుచుకొయు।సుతశమిందాగదబిరుదాంకితము
శౌరప్పలుం దను పునుముశికుండలాంచితుం(గు।)(ప్రా)కేయసంపత్తులు

ఋతుకుసుమయుతాశవంతంబులా తెనా। యుదురుమసుమ
కాంతసురంబు చవులెస్స వింతలితెరంగున చూకెయు అత్తిల్లంతుడ వృక్షుల
శాఖాచ్ఛనవిలాపచర్చులయు దుముగలి హేమాలితిరలంఘ్రివసాకచేంతా
వయగలుగాగనేత్రంబైయుచేలితికెకెంతటిరుదా। వినుపించెను సతనివది
తంబున। విచిత్రాగారంచనప్రత్యావ్వక్తులవిలశితంబున నుతువగుసు
ఖింతాల్లవరంబ [illegible] వ సత్తి [illegible] శీ [illegible] ంబు [illegible] బురికెవెదలి।

ఫలాంకత్రేపవనమునకటియువర్ష్యలనుదురస్యాదులుస్థితులు [illegible] రయుంతారువెలుగవుచూచి
ంచువానికిష్టినిరయుయువణువివరా మిత్రప్రవర్తనంచిన్వమృములునేతెంచిఫలారాంచి
తిరిగనవిరంయుంబు స్వరణంచవయు [illegible] సురుంవృత్తిగారవానితోదెయుహయుతి
నితిసకవయగాగకెయువయ్యుల అంతనవష్టంబున దండంయా (తోతాన్ని) వారుంబుచేయింపుగ
ంపరసపురంధనంబు పలుకువతురంగంబుల బూర్పి తెచ్చిన తేరెక్కిరయుతిత్మంతకరం
ంయుప్రుడు [illegible] స్వంత్యకత్రైనగాశికాపతింరయు [illegible] వరుండు దత్తో వింగలతోడం దో

విన్నితులగుచు। ఫ్రవలారయు [illegible] (క్షేత్ర)లు। విశదుత్త
లిటిపనమిాాద ంపసత్వెమకంశవయు [illegible] (ద్ధి) తాంతయుల
యుతుత్రేవయుదా నాంత్రనవలంగటలనవివాగ్గదుండి
త్తో వింతీర్థ పుంయుంబు తొవిదబురికెదలి। విదాయయునిరి
గ్గాశికానగదరంబునకత్యుంగికిన। తాం (తు) కుండ [illegible]
గెదుపద్ధువాగ్రెదెదలయ్యుతి [illegible] తముంకలార్వప్పు [illegible]

క త్రిగడా రకంబ్బి శా [illegible] దే [illegible] సలతత్త్వకు తాం స్తు (ప్ర) విలాసములు వలశర
రద్దారుండు నిరూ కుతూం పాలు నిరసం స్కృశిక్షితుడు | గాంత్రసమవేధ్యు రంగవి
శరముక్షరముసలకంంతచ (ప్ర) గదాం | త్రీముర ఖండితవాల శక్తి | త్రిపురితా
నైరాంత్ర్య రముల నెక్కిడి న్నెరత్రికారు దిరుమ్ములుం డగు శిం ంచి (త్రిం) చిప్పా |
రుమూ డిశ కీగను గగు పెంటిల్లై పైస | త్రై తలు ప్రాలె నశ్వ్రమలు (ద్రు) క్ల గ
[illegible] ంబులు సం | త్రైన సంగరాంగ రంబు పైలాంతం బంచి తెవ్వి నయ్యవ్ వశ్య

కుంశ బవా [illegible] రవసం జ్యేరకంశ నువంతి వంత (శ్రీ) నే వినిమాలి రాంకసు | తల దిశ విష (త్రి) వతంగ వృ [illegible] గ
వారికల తలు | నిరి సమాంసరి కాం (శ్రీ) శృంగారాంధ్ర గాంబి | నారృ బిగగు రాత్రనవ్వెల ద్వాయుతాం శ్రీ |
శ్రీ స్రాం సపరశు శూలముల వాసరియు | వుసరు వతత్రిఖిశం ద సుషు ఖంటిను ధంతవ్రి యుగాం
ఘ్రరగత్రి సుత్రెసం చరితకాం (శ్రీ) వన్నె గవ్వ వలు పాం చకు ంన్ని వియు రియు | అ యుపారధి యుల త్రో
బంబులు (ప్రు) పసన్నరుడు | ల్మారుణి గరంది రిట్లు నెరిదప్రివనెన్నం తక్తేష స్తె గన్న వములేయ
ధంబు నకరిపాంబు నకపు కాలు (ద్రు) వ్వం పాం (శ్రీ) తంగాన్సం గా నిపాంనిసం హారి ధిరంచిరుం

వకే తను శ్రీలవేం [illegible] త్తవాక్షే [illegible] | బునే [illegible] వ కలితకాం చు
ధరిత వాంగధు నసు (శ్రీ) త్తుతగు వలవరధరియు | వయు పరిషుకరాంపుత్త్వారు |
శ కాబ్రిట | కరము బింత్రి (గ్రి) పాంవళు క్రైవతే నె చివిన్ [illegible] రూపాం ధ
గనిశివాంరిబు నాంభుడు వాని స్తైగన్నవలు | ల్మా ఆవలం ంగినట్టి ను
వయు ట్టిం యుడరుదిర (ప్ర) వాం [illegible] ంబలు ను | పెదోశ రాంగరం
ట్లి నిరి యుతులు వయు | వు సు జేం (ప్రా) ధ [illegible] పాం (శ్రీ) ఖరాపన్నత

౨౨౨

త్రపద్మరాజుగతిని పుష్పసులలితానన ఘూర్ణజులకగా రంజుగ్రగంధంబన వంధ్వ
త్రిభూచాత్మకాంతుబు మునగన్లనిరాముడు వక్షదాంతు బహిరంగ బసుదేశ తక్క
మునితిప్లు వ్యట్టులుక రాముండుద్వారము బాగు [illegible] లంబు
డు కాలంధరుని పాదారవిందంబులకు వందనంబాచరించి యుల్లని
ంచరిత్వరుడు నుంజుర్చింపనిసత్కథా (కలియాంశప్ర) భవుండు
ది భుజా భుమాండ్లనెల్లి। చేసుమన్నంతా వింనిని కథనంయుతు

ము నససిలాలనంరాగగ। శీఘ్రగత్రి సలిలకేలి కేళితి గుర్తుమయిన। నిండురంపు మణిపిలు వగా
త్రిపురేశనునిందరు ముగార్ల వంశచక్రవర్తి [illegible] శీఘ్రలాంగలాం(గ) [illegible] సంపరనిప్పుడు
సాగబియుంమును శివారవి [illegible] దిక్రభన నంనద్విధ యుక్తాంతర్యము సుందరీరత్నా
లంబులుబలరావమా ఫులకావాను నియతుల కృష్ణ భూ(శ్రీ)యుం బంగన। శ్రీలియ
శ్రీగురు శుభ [illegible] గర్వంబు సంమాదక్ష [illegible] చెయ్యి అవి సుతించి లతలనుభువదం (శ్రీ)స
త్రిబుల కేలిసల్లనింంపెనలతుగగ శ్రేయకాంలయు [illegible] వదిభవము బాద్పున నంమవరి

తిందియుతన। యుత్తుడ నిశకృష్ణనేయుకవుగు లులబిలయునరుయు। దయ్య ఫలమను
నరారు(తా)గవర్లి। చనవెనబించి పైతునని సంకపారా(తి) [illegible] ప్రసన [illegible]
పంబుగ్ర కాకిండ్లక [illegible] యుంబు నంబు [illegible] లయు [illegible] వంక్తిలకుం
మాలెడు వారె యుం [illegible] (శ్రీ) [illegible] రెయు నిశ్చలన [illegible] గు
రాజు వయులా (శ్రీ) యుం వాద। కృష్ణకరు [illegible] వంన [illegible] బలను [illegible]
నవి రెంయ [illegible] వంతబులకె [illegible] లవింబి సంల సంబు। శంగబుత్రం

ఈ వినీల వస్త్రాదిరత్నాదులు లింద్లసంబంధులు కాంచనమణి తిరంపుడుసు । చెప్పి
వర్తింపుచుండె సాక్షాత్కించను ద్వైపాయనులు వనిశంయుష్పు వయువున
సమేతుండై నందకస్వారంబున పరితోషంబును నొందుచుండె । నంత
నగరి యేలిన నక్షరుడు కాశిత్రనల కిరాపుములవై నెరుని
సంబుబుల దరుని పెట్టి । గాలుపు ద్రక్కాని వరయుంచ సంకొలశవడ్డ
వచ్చిమ । వేలన దరయుంచి తితిని దితిపంతమెంచుం । తేప్రా

పాలి కిప్రాకర్షి యొకాల లాపము యుక్తులు విందుల్ల దాత్పు వాలు ధరుం । ఈ విశకగతినం ప్పిమ్లివారం
దివిచిన రాక్షింది (రే) ంద్యు లెటుచ్చె యుక్రంధుం । నచ్చివి నుతికర్నరు రావము ని । (శ్రీ) నిమలగతి
నన్నడ వరుం శదేశాధిపతి ంచ్చెనపొం (శ్రీ) వసుంతు దశరూంతంబిబి బిందుల్లని యొయుషిగు
లరు దుబుబుది శిక్తిగివ ంతితావాసుచేరుండనసం కాసుశవిప్రాంయువల్లనుమునన్ను
కే । విను ముమురారాబియు వుంబిగిం నశబునార్థఖ । నవరశత్రింప వాసుదేవాఖ్యు దనగ
వు దిబతికింబిని । చేసుకంతమెంబుంగెసుగాల్ల దేవిబుద్ధని యిల్లు త్రతనితేయురాయు ంతనం
తవనెలదికితు

గనంబున్న కార్ [illegible] దితి తి త్రాకోశమిలి తొ । త్రినవమున
నెప్పుని వావాని బలమల్లుంచితె [illegible] లంతలబల శ్రీప్రుమధుపవిబి సురదత్తి
మను శ్రీశ బలగర్భవయు నవందోన్ను శ్రుత్రా యన్నిసైవా నుదేవాఖ్యుని
ను దూంగత । పద్మాలయు తాత్పునిపాంజికి బాంవస్వన వలిరగిగారా
క । నత్తి యేసుం ముసి సిద్ధు ప్రౌదప్త తేత్రీగిపువు క నా పేరునునా చిం
తి ంత్యెన యుయు వు రు దతానతాగి । తిం కృష్ణవెల్లవి ఖ చేరితా లి చి

౨౧౮

నంబులు చేరంబున నేడ నిలిచి బుధా ప్రభు నేంచు గ్రాష్టి పెంపెసం
కీటి అడిగా గా నీడు శరము | పదపడి యేబా త్తు నీవు బలవిక్రమ సం |
ఘుంబుల నడచి రుద్ధం దప్రతాప ...ంచ (స్వ) శంయు న్న ప్రతి
వ్రతి (ద్రు)ంచి బంతృక్లై | వక్షనది పిండు పిండుగ రవ న్నిశి ఖా వచిగు ఢీవా
సగుఘోరగసిద్ధక్షం ధృతిగ గాముసుతింపె చ్చరలిచేద్దిం చిపొరివర | ప్రర
న ధగులులను డిశి పుష్కత్తిం చాం దెన రేం (ద్ర) బ్రాణ పులక్షులత్తాం శిఖ నా రా బు

నాలుగు ... వందంబున దూగతచిత్త ...సు నా (త్రే)సించి పల్లంనప |
పదగల ప్రొటరివేనిందయు | కదలకనిలుమనుచుని శిత ...ంత ముబం తక్షింయు | ధు | చలు
మూడు ...ను సత్పాం (ధు)ంపెస (స్ఫు)ంపె నాగ | ఉలగు చెలె నృలి గాంపా తింసెను ఆగ
...ంచు | ౨ దుప్రతిబోన తైచె నవనీల ము రాంత శుశ్రిల్లు పైరుల | న్నతీ గాకబుంయుంచు
మునసుఖ ముండెనతివి భూతదలిప్సిం యు | కయు వెన బాశి దశు చి ంవ న్నంబులు (గ్రసు)దా
మంచిరాంగగా ముసకుండ లవనితవంగంచు | బతి యుండనతల బూగా సారభు |

రుసనాచిం ...బులయు నీపంయెం ... (త్రు)తుం న రబు ... బలచిం యు |
వెయు ప్పం యిగుఉంచి వాని రథ ... తత్పా రథిం | తలనే (ఘ)ంచి పా
గుత్తైరంం (ద్రు) (త్రు)తింపొందర ... పయిభం ద వక రాంకి తా నిధులు పృథ్వి వ్రాయు
చిత్త మున కౌంతుక ముంల్లగు రాత్త సత్త ఆరెం యు | కయు ... పగ ధ ప్పన పుష్వుర |
...థరియుంచి పాం (ధ) సుడుము వత్తరు | యే నవరత ము ... దనతల | ప్ర
నంభుల రవ ... త్తల యుర్కాతిగ సె ... ర | చెప్పి నగా సృ ...

శ్రీ(శ్రీ)సుతవద్ద
నశిశ్రీంచయుటునంవాకే
(శ్రీ)శ్రీనమసుసంతెంచు
[illegible]

శ్రీయులు నసుఖులై బంధులైయున్ విద్వాంసుల గురు ... మునిశ్రేయం
ంద్రులు దలగాబి। భుకురు దగు సన్నుత్త సౌప్రారో విద్యాతను నిబలిచియు కయు
మైననును। నిశ్చిననుచేశుమునిన నీశ్వరనింను। సుపిచిన రత్నింతువు ప్రైర। నైపు
ప్రరాతియుత్తు ... నిన నవంనరూ దళవిశ్రీ ననయానననను। నిత్యం ... బుద్ధి
తలిపముల చ్చంది। భూంతి నియమానుతాన భిచారవిపాను। వెలునర
నారల్నునర్సిప్పులుప్పత్తిల్లు చూంద్రులుననం। వలు శివతులు ద్రాంపులునన్ను।

వారవారముననే ద్విరత్నం దత్తసాంఖ్యులుడు సుదర్శనుండు। వెలయు తం(త్రి)ి పరలో
అతడును దానునుమిని। పన్న। పతిపదసర సీరువచనుల తలపులు దవులు తోనా... త్రయ
ముకేంద్రు గోవ మహా శపురవారరయు భవాయన్ను। దేవాముప్పునను నివసు। దేవాత్మిము
న్నులు నుభూరాసు రావలియును (ప్రీ)తి ... బాలవియున రింప భూంతరయుక్త। దగు
గాని అయత్నలయుద్ధా ... తపము। బలగద్విప్రానాలమానశిఖలవెలిగె। వయి
చేపురింపి ... గల్లుసు। గలిగ ... యుతరా (బ్రా)... ననప్రవిప్రరిల్లుసు। గుండం

కవిఘంతా ... (శ్రీ)... శ్రీ ... నలో ...
ద్వైప్రవీశిఖవాయుగత్తులుం మహాబింపనత దుకరునా ... శ్రీత్తుల ... తివర
దాఖిఖశివర్ణంచెనయనే నాగరింపుని నలిపల। నేని ... తుసానతీగవె
ము। ననలుంచు దీర్ఘుశీయుభివుతంబు ... తెటగితయువనినాంవం(ద)తాంశివా
అందురాం (తు) శ్రీ (తు) కే కకలాంపంబులను। నళనిపమానం బుత్నవిదుద
బువాదలయునుదిన నివచెన్నప్యాంగత్తా రుణామలు ... తరవాలంబులేల

ఖు వాక్యమ్ము వాల్కున్నను కేళవులు నౌ కిం కొనుచు కేలాంభోలంబుగు శిరాలంబు కేల
నగ్ని శేషయ్యె నిఖిల యజ్ఞ సతలంబు వాత సమలు భావన నిఖిల భయంకర కాంభోజి లికా
సువత్త గంభుల వాంఛ్య స్తంభము చి। సుధ్వైకా ధౌంత రంబున ఖుం దవరా
౨౧౧ శనివంతుం బువాలించి సర్వరత్న కుండ్రై శ్రీ రాత్రులందు ముగదంశ
వర్తి రాప్తయ్యుం నలియు ద్విధౌనం శనంబు గనుం గాని వప్పుడు యీను
ది నభిక్త నిఖిల గండ భవమ్మై సుఖ నసంబా భవమ్మై గ్యా త్త్రై శ్రీ వవస్తు। నితవమ్మై

ంబాబ్బిభవన కోళ్లాంలంబుగాం నాంధ్ర వచ। గదాంచ తాళ ప్రకటాణ పాదపొందు
బాలంబు తాం ప్రేల్పు వు। సుప్తిల గఖ నంబున నగ ఖ రుణ గగ్ర రంబుళ కళాంగగు
డు దాళి రావ రుంగని రత్న రత్నే దింరూం కరవంబుల కలిష్ట కల ష్ఠ వెను సుంటల్ల
రాజ్యాండు గాప్ప సత భ్వ త్రాంత్తం లంకయు తనవివ్య చిత్తంబున నతిండి। రాశి
భిక్షువ్వై ఖళ తీవ్ర ధావంత్రై వాంకవి ప్రసిద్ధాం సమ్మెగు ఖుఖ వించ భోద్ధాముగుతు। సంత
నిగమ సంస్తుత వమ్మై వినవింతాందివ్యమ్మై నిర్మిత ద్వైత్య మద్గుతు। విలయ సముంతుస

వాతులం దరాగల ముహెంకరాక్షి నంగ (వి) గిరం తంబులు శైవింపనక్తలక్షే
దేఆ। పారఖనంబులు భయరాం తులకూ నక్షుబ్ధి దాశరవ నాసంనంగ నిహర
పురంబుగాంబ్ల (ప్ర) కరయాన్ని వకునం వనని నవాంతంబురాంగ భిబ్రాం తక్షం డుం
రాఖప్ర (ఖ) చేరితం త్రైన యుంను వంచ (స్ర) క్షింతవిచ్చ భరితలరంచి నఖ పాకృష్ణ
న్మైవిఖిత వరాం ర్రాం దవ్య పాళితాం ఖాం దవ్య విఖి దయ (గి) రాం తవగకంకు।
ము ద్భిరాత వి వ్రుల వాంగ। దవదవావల భవ గాసిల సవాంగ్రి। వరవాణి పవిత్ర నలజ్ఞా

వికారవతుంబునర్భ్య యుదళేనపాంబుచుత్తే ప్రభంపెన తియుపయుల్లదిక్కులు వం
పుంవస్త్రాంత కుశాదరంబునన్ను [illegible] ల్లిప కీలాంస్త ముత్తటి పలుచ చిటి చిటి పత్రుటపు
వెంటి వంయులి నశతసరాంయు కా (ద)ంబు వి తచి ముకాలి కాంకొ తాపురంబు నెంచ్చి
నగరంబున సాధప్రాకార గోపురాంట్లు చలి వివిధ వస్తు పావానశ
వయు వయుద్ధ త్రిశూలిబు ంత్తూంకితపు గు| చరితవయుస ధృత్రు నరులులు బి
త్తలశ్మయున నధితుంతు ంగుతశి గ్రస్తుపత్తిత వర్త్మం| బులు విని ంతయు దని

(వి)శంతయుకి కాంసంభూంత జీవయుంతసంభూంత (వి)భూంత్ర ఘుయ్యేయు ఘుబుత్మ వయాంబరా ప
ఐ విస్ఫులింగ విసరంబున| నేకల దేవతాగణంబు బంతు బంతు శత్తి దలితంబున| నసంతతే [illegible]
పారణికంబు భయాంకులతం బాంది పాప్రాంవ రోష్ణ చేష్టాంకారంబు [illegible]
కరంబు త్తాగి భస్త్రంబుగాందించి| కురళింతుపురుల వరదంప కపులలు చేను పాక్ష్మ
విన విన| స్తుతి తపుల బాసిలసది [illegible] రసాఖ్యభుల తనిచాంత బదంయు దు ర
యిందింకను| తెలింతుంగాం నాంతంయు దివ్యపుత్రం (దాక)గ [illegible] తుం త ల్లిని

విసాం [illegible] తన్ముఖ్య [illegible] నిరామ [illegible] ంతత
వి రాంజితంబును| నగు చుంకప్పిక్షం [illegible] ల్లి వేకంబు [illegible] ంబింబి న
డుబులు త్రింవిరాం యు యుతంబుగా సుదర్శ్యబుంవశం పాచ (కి) ంబును ందరం
వర్తియ్యాం విబు (ఫు) బాంప్రాం బు బుంబు వెలుంగ [illegible] రయురాత కని చెప్పి యుల్లిని యాయు
ది వేయ్యుత్రి శిత పత్రిత్రం వరం ద్రింకిల్లి యాయు కయ్యవల (దు) దస్త్ర వేయ రయుం|
యాయు కయ్యబు నరా యుతవి నల్లురు (గి)| [illegible] సుబిత్రు డు వెల్లం ధు నకు సవాదరు

౨౩౮

తనగగా చిన్నాతికినైకిన ద్వ్యికుంతి [..] ఖగుడు నరవసఖ్యాత్రి ఖతిదవ్వుతు త్రి
దలమునద్ధ[..]విను త్రికిన్నైక్రి ప్రా[..]దవులు (ఈ) ద్వీపతిఘలులువా౦యిం
కులిల దలింకిపడుచుల నీలిషుము౦చి। భరశికిన్నాంగి పెన్నువారాదులనలలచి।
బునిరియుండునా త్తనూరాఘువారనికిరియు చెయ్యులవిక విశిలవ(స్త్రీ)నివిలాంగన,
తరిప్రస్త్రీతీర నిఖిదార [..]ములనిరావు నిరారవు[..]ల్యునికెల్యు సియ్యగనుదా
తో[..]కరియుబాంగ[..]నుసెయ్యాగకంగ కులివెళ్ళు నెవెడిద్రూ[..]౦గా శ్రావ

ల్యసియ్యాతెకొనివగతీర్పద [..] భోగాదివేవుష్ణుండేలు ప్రవహులుబున వ
చిచతురంగబలముంసమునయుక్ష్ణ। పురుషప్పుగనతీంలను ఘల్ఘొదరగుహాలల౦
పరగఢోరయుబు ంతెయుక్త్నాడుష్టపగ్గరుడయ్యుక్కుచతురవ్యుడున్గీతరవప్పుం।
తీయుతు చం(ద్ర)ఘం(త్రి)నా। నలితమచారింసలాంగుశూతినాంచసహవ్విఖింగారి
నితత్పురోగము ఘరారుపాచవయుశాఖ్యిలెక్కిప్రాచప్రుబుబాలపెన్నైట్యించు। కికిరింత
చెప్పి। ఖరులునఖంలుల గి ఆగి అరగోకుచుప్రతిపున్నాతనుల్యములుగాలికిప్తైచు।

దంబులుదచారంచి। సరిపాపవన సరోవరములు గరారితిముందలగిరిం
పెట్టిదావారకి గర్జిరిపెట్టునెంచి। ఘతతరుపులుద్రుంశిదాదులగలంచి।
శతిలీతెంచినరలంరఖగ చరుడాసె౦్రె। నతరతిపికంధరముల రాశి।రయుతగతి
తోంచ౯తు। ఖిలనితవారుణిపమునవింప లలక్షిలెయు శికిదాంచినిర్దశి
విడుచుబలంక్షితిలింబ్జినపృన్నసస్పుకొంచుకొంపులలసురసుమనదళ్ళు।
గోశ్రసువెత గాచారవుముయమ్మ్యుగుతమ్ముదారాగప్రు। ఖుల్పు[..]సుర్దకుబాతి

[illegible] వయుసమ [illegible] గుండుత్రైతా। బదపింపుకొని
కులత్రో వయునుయ్య శ్యుశీర్ష దశవుతవముననెంక। చీతి [illegible] ప్రై కాసతతతి చెరలుచిం
వులుపలివుతి (ప్ర) కాంత వేగాలు పునుగ్గ తియుంచు [illegible] ప్ర చేతన। (గ్రి) సశవుం
చలుంబు చూపుశేలు రయుత్తు (త్రి) పులబలుం తప్పు [illegible] చయ్య తరువతిదం
కెకబూత్రై నాంగ తుపటే। కుకల కొంత చందవున శక్రొరయుతరూం ప్రి
[illegible] కేనా (గ) బుతెకే (వే) శేక నూ (గ) వాంబునదాంతి

త్రిల్లవమునశతనియ్య కుయ్యనగిందూనవకల్ల కరయుగానియుగత్తిల్లు [illegible] పాపవయునశల్లి
వు। నావ్రకతతాంభువిబునవముల। గాతింపుది పూంరవుదలవి [illegible] కుతుండ్రెయు వయుఅల్లినా
నాడుపెంగులయు కాలునిర [illegible] దుల్లి పెల్లివాంగా। దశ (దూ) శవి (ప్ర) వపు (ప్ర) వువివతిర
తతాంత్రితకుతెచిరగుళ్ళంగి [illegible] కేనాంగి విశస్వాగా। కకయుననఖిపొంవుకవితం
సురల్లుత్రింపగాగనెయ్యవంత్ల కరితెలయ్యాతి తపాగతొంకెయుంతవమూం ప్రితియుంత
నిం। తింతత్రైధరగూలబ్బిత్రె నవి [illegible] నవి (ప్ర) వు [illegible] ంచ్చెయ్యతయ్యపుత్త [illegible] ల్లునుచ

గతిశ్ఛ [illegible] భగగనెదియూంగ [illegible] సవి [illegible] చేసుదశదేయి
ప్రాద్దితవూనస్యరద్రకనుంగొంగనివాలిచ [illegible] ధంతిష్ట [illegible] దయ్యచయ
వెంలప్పసబిూరతపూంబువు। శ్రైసవితరించివపుత్ర కవయు (ప్ర) శెఖలంబు
బుల మెుప్పుసునందనాంవుభి। కరవుగులంబున [illegible] విభుకంత్రవుల్ల (ప్రే)
లొదితిపెంంతిద్దుక్షాంతభూం రిభు బ్రాంవిబుల [illegible] బుత్రైవవి [illegible] బుము
లవు దుపకత్తరు। [illegible] చెరుతొాకతరపవత్రిప్రె [illegible] సంకల్పుగుతి

ప్రవిభుని
కధం

...తుదనత్రి [illegible] ... తింతయు। కారగంచె
చిత్రి [illegible] రలక్షణంచె [illegible] బలుడప్రదు రా
ల శిపి [illegible] పిడితెలు। [illegible] శకలబలుడు వుదు
వాగ [illegible] ఉరుకంయింత
[illegible] వుణ్యవతులు [illegible]
[illegible] వింటు [illegible] వింపనయుభిరుకం.

రుబ్రంబులత దుదోత్తి దుసు [illegible] సచరు। [illegible] వావిరు
లుదువులై। యులరాలగ [illegible] దుగ [illegible] బలిమెల్లు దు
సలవలుపాలవయు। నృపతి [illegible] వంగు [illegible] గదు [illegible] రాగు [illegible]
ణను। మొదలగ [illegible] కంగలేక [illegible] చెం [illegible] నె కప్పు
వెవలుబలుబల [illegible] వనక్షంబు [illegible] డైనదుష్ట [illegible] దేం ప్రనివసుం
దనుందు [illegible] భునగరంబునకరుగుదెంచె। నవి [illegible] మనుల్లు

[illegible] చెలయుం [illegible]
తాళ్లసంనిభ। ములగల [illegible]
కంగకెయ్య [illegible] వచ్చిన [illegible]
డువనసమేత। [illegible] రాత్తి [illegible]
కతుంబలిచేశిన। సకలబల [illegible]
పత్రి [illegible]

క [illegible] గతిగల [illegible] నగు। [illegible] ముష్టి తేన్నకవి రాజు త్రి విరాజు రాంబున
ప్రచురంగా కుత్తైత్తావ నవ్వవృష్టిగివి। రయిష్టి ముఖ్య ము గు ౦యు ముఖ్యి బట్టితె
రథ ౧కిరయు ప్రపంచ ముత్తుబలల రె [illegible] ప్తి పే తులుగు। కర్ల। కల శ। ఖరాఖయ
గుచయ। శింగంబు పండి గర్భించు చు। మణిదీప్త ంజైన చాపంబు ప్రాం ఓమ్మావిన
పంచనంబు। ము ంచిరచ [illegible] (చ) వ్వున మంచు కొరచు వృశ్చంగి యుకారా
హా నవి ని [illegible] రయం జేశి కం దేవ [illegible]। ముంరవంబు ప్టైవిప్రాకి నం

చ(రి) త్రచుష్టి కనరాఖయ [illegible] ప్యాన। సాంరబుం ఢ [illegible] బలు [illegible] ను త్రు [illegible] పౌరాశ
ప్సీ। బినుము విగగండ బిరవష్టి ంరయు నిచి తే ని। ంయా దప్రలు పునలా నీ మిక్కయుంగ
జప్ప। కేదు। సు ంకరా ధనార్త దుయు [illegible] యు తినత రథా రరాం ఢుల్తై వరా జన తోగి। నవారర
వారుసు। సాంబున్ననదభ్రి నియు నిలుము నిల్గా తేశిగి తియు ఘం శ కొదండ్ర పుయు కైరారాత
కె రరా ప్య బురప విఖ్యుంబ [illegible] రంబులవ [illegible] [illegible] తారు [illegible] నుస్సురా [illegible] [illegible]
తనతదస్త్రాకి (ప్ర) తారప్రం ంవతికి యు [illegible] ంయుష్టు కేరరిరగి [illegible] బూయు ంబ [illegible] గగి

[illegible] ప్త్రవిట్టి [illegible] గగి [illegible] (పద్మ) [illegible] చు [illegible] [illegible]
గరిరచే। రయు నుష్చు వరి రు ప్రవ్య బునవదుబి [illegible] [illegible] [illegible]
లగను ంరాని ఖార్గవతీనంద నుకి ఢుమంద ప్తి తనుంచరచదనాంర [illegible] దురు [illegible]
వికిల్లు। బూలమంచం పఖరపి రయూపి లవుగుణ్మ। నం [illegible] [illegible] దన్ని
మిరాంగ దనే ంరయు నత ఢుదవి దుష్టిరి రావ రాబలా। [illegible] ప్తి [illegible] తపరాయు
ంచినరయుంధర తంనీరంరాప్రవృథరధవి సూ [illegible] [illegible] ంవి [illegible]

౨౨౮

ంబుల్లోచెక్కి విరథులంగా [illegible] ంచి వారల [illegible] యో వురువులు రువృష్ణచె శి
ఖులక [illegible] విహారి (గ) సంగ [illegible] దారాధర [illegible] (శ్రీ)శుక్రవిదత్రకులంతవ్యు
నేకష్టై సంరంభించియు [illegible] అందరును ముక్క పెట్టి దను భూరంతవనందను
గకూర్చి యయంత విరథుండగు [illegible] ంశైవ [illegible] వెట్టి నక్కియు తెలి గీతియు
మెలకెశ్యులు అంతనన్నదదెవ్వెరకా ప్రబలను [illegible] భాంలిత తేయువా
క్రోధములు [illegible] నమ (గ) [illegible] నుకుడ [illegible] నర్సింవ [illegible] తెయ్యాతెలు

ప్రేక్షత్రవి పెతుల్చా కాంబులుబనుల చ్చి ప్రాంనే శికవే [illegible] నుకోం డ్లైత దిక్కాంగుల త్రైశుసు బిత
సు హారశుల్లైగ । ప్రీరుని నిలుక్షణం బునశవెలునుపంపగా గెలేక శిక్షణ [illegible] నూ [illegible] తనబంత
బుల్ల వులుట్టి రేచు రిదంచ నికాతసా రయుశచం [illegible] బులువులు చిరధరె [illegible] నుగ (శ్రీ)
బాలను దుర్త్తయుసవిలెకపట్టు వదెయా । [illegible] రవ్రులు [illegible] నంబుల త్రాతుకంబు । లా
ర్తంగుదు భూతులులు నారదం తెలా గదిచేసవు [illegible] బుశు బింశవారదగు [illegible] సంగరత్రా
గెతియ్యనవ్ల [illegible] నైదువంగగని [illegible] ంతిలోడ బలులుగ [illegible] ర్తరా (శ్రీ) [illegible] లు మన్నతునాం

కం [illegible] ంబులం భావించిరం దిరరశుమ్యుపాలు వారల [illegible] యుల [illegible]
నెండొరులగలోంగ [illegible] వృద్ధిలు [illegible] నూరప్పు [illegible]
లందరుసుహూరి చారుఫలరంయంబున [illegible] వాల [illegible] సూ । తుం దె
లయసరం బుని శంసవాం రథులక్కవులగను । పురమున [illegible]
తుకవుల్లు కిజ్జ బి। త్రంబుల [illegible] రవాస్వయం దదంబ తుల్లెంక్ర [illegible] నుపాంబ
తలయస్సుదారా । నట్టుబంధుపులన్వరి [illegible]

యుతనితరమ్ములలను తమ్ముప్రతిపారలకావించి తత్పూర్వాధిబంధుప్రీంతయు
తత్పురోపకంతంబులనసురభికుసుమకృత్తితత్పూర్వాంతరాం విలశితచం(ద్రి)
కప్రబుద్ధుం దైవరయుకృప్పునిబనిచినకాడిందయతం ధునాం శ్రీకేయయు
కుంద్యసుపద్రంబిశగతశోపవనయుశేందు(ప్రి)ంనవాంగధనిశవారు
నదండ్రపంద్యసంబాచతిరంతెళ్ళవాతభుండివిరచయటగాంరప్పుంస్థంతుద
రోవన్త్రవములంధరిందయుంబినౌరిశ్రు|ఇన్న్నుంగశచెరయుచూస్పృగయు

రాత్రినబలరాప్రభుంధనలేంధపరకౌశరంబుకు[illegible]రక్షిష్టాను[illegible]రత్నైశశిప్పాసురుల
శౌరతకెలాంతలంబునందువచ్చిరుయింబిమనిరత్న(గ)వాంమధుళింత్రిసపుణార్గచం(ద్రు)నను
నరుధనురాబారాబ్రిపుగారదనా|ఖహసుతంమాంధనాదులకు(గి)రావిల్లిపారిరా
తనివచామనబలుసొద్రుడగనుచేగడుకలు[illegible]శోంపు|వనరాంతు[illegible]సురల్లాదివచ్చింతుర్కృ
నను|కు కలవేలిబరంగకుమనుకరు కలమనుచు[illegible]బుణికెరాస్పుకుకలపరునరపాలుబుపాంగ
నమూంరకలక్కృనివెళ్ళుంరరూంధప్పు|బుచ్చినిరెలాంపుపిట్టనిరి[illegible]రిబుంధుయుంచునటు

[illegible]మగ[illegible]ముక్షణాదిరయుదయప్రశ్నలుక్షమైవింపకతియుప్రదిల[illegible]
కలింగనిరాజుశ్రీశ్రీనంతవారశ్వభూమిపకలుకేంరయు[illegible]కుంపులయు
తవభానందిరులంత్రయుబ్భిరా[illegible]రాంతితకుకొంద[illegible]తాం
పాదాప్నిదిస[illegible]యుల్లైంతయ్యశయుసకొరిశ|ధేనుపునిచ్చిస[illegible]నించింతయంధ[illegible]
చి|అవబుధిబునపులు విశగధనిమ్మినియాదలిందయుచి[illegible]మూంక[illegible]నాధునాక్షి
మిరాంగదితప్పిలతప్పైనసుగాంగచభాంధవవింతాత్మకుత్రివము[illegible]

ధుడున్నియు నేయు (శ్రు)నసమాంబులు విని కొంరవు। బునరాంయదు స్వరుడాంత్మగలిగి చా
గరివను బాంచవ్వి। వసుధ చెలియుంగ(రు)గ్గి వాశిసి తెనర్ధపతు। తరుకరుషనతు రింవ
రింటివిప్రుడ్లుడు దుకరులలరకి అకిసంబంధపుజాంఖ్యంబులు రాలు। చెంచయు
సుతేనమాంరాండి అరంాంధులకయ్యంబు త్ర వాంనిని మువిచెంద్ర)నిర్విన విదు
రు తీయు అయు తాంరవులక కీతిప్రెాంరయిత్నరయుగాంరవభాంషలకాంత్మగి
ధుతిన మంగ్యలు విష్మరలకింలిరేయుత్తేవిశేతియు (శ్రీ) మదాంధులు

లుబుంరె। రాకివనేనగలదు తాంలగకిత్వన్నకాండుదీపునగువాదుతమంతలకెకైయు అటవా
ఖరినలదుష్పురియు వయ్యసితభ(త్రి)చాంకుర్తకలర్బుకికొలిచి(త్రి)శ, అరుణాంర్భ్యాధనింవ్యాప్తిసనంబు
అకుబాంలుప్రాంశ్రితెంబినవిషంబుదప్పున్రాదనంవలదవకుప్పదేరయుకురులుకిర్తు
పింశవచ్చునె। అవాంవాం(శ్రీ)ధాంబుల్లింబులకుమిపుదియునదుర్రాపుల్లిండుబలదిగ్గనతే
న్నై। వాంరనగనుల్లన(శ్రీ)కరయుభాంనుక్షిత్రవద్ధిమంక్షిలింధత్వభాంణనిత్రాంంబుకుం
సంవంబుచేసెత్తుబిత్రు। బడుగుశేయుడుద్దునుయుడునసూబదరిల్లు। షష్ఠితము (౯)

లకిపోతియు వల్లనవప్పుబంధులవరలపవులతింటవు
బూద్ర తాంలి। రంగదనింబులబునసరాంది ంయుబ్బిచరిగుబా
తేకుంటిగాంచేలిరితియునుంగాంబగలె। దివాంచి(శ్రీ)సోవె
చినిబినపలంరిరంబునత [illegible]
ఖగగులధింయతుబదవన్మ్ర [illegible] తలాంయ
భుబాం [illegible]

రవ్వలనవుంఠరుజ [illegible] ంచునను [illegible] రతలరుదువీరవరులు దామోదర
[illegible] కేసవుంధిరం ఆపొంత్రదేవతాంతరసహా విభవసుందరత్రిపం
ఉదూప్పసంవక్రరకరుతు| వాంరివుకుండుండుపంప్పునేయు
[illegible] నహం| (త్రి) దళధరాదిదిక్షితికెనితివిప్పులందునలంకరించి
పగలతలలంపు| చెంపులుపాదుకిల్లునటగచెతింపగగంకప్పి (శ్రీ)
షి| ప్పారకవల్లుగబూరు ంయుకుంజేగాందనేమకు (గన్న) రరుం

[illegible] | (శ్రా) ధావలదనియుచ్చు| వారి [illegible] తి [illegible] లంరయుక్తికియ్యుకియ్యు
[illegible] దేళ్లేవ్వుపదంకుపలగంచె (ప్రి) ద్దన [illegible] కైత [illegible] త్రైనత్రి| యేపేట్టే
ంగనెప్పు| నస (గ) కెనునిరాజువిపవప్ప (గ) [illegible] వ| వుంతంరయునుదారయి
భేరం| వివితతయుగరాజుతీర్థయుబశి (తి) వునంచుర్చినసత్తిని కృష్ణుని| వదవినరా.
కుజపయునని [illegible] డిన| ంయురామునుబాంధవులు [illegible] లనంంబకైకునవ
త్రైబలభద్రుడు| సీరమడెస బెంచ్చిలాం ప్రచారాయణయు నైన (క్షయ్యవయ్యయి

యదేశ్య [illegible] తుప్పసయుందా [illegible] తిర [illegible]
ప్రచారు సేనప్పదక్షకారంకసంభప్రలవ [illegible] వ్వ [illegible]
చినరతితలంపు [illegible] నగాంగరయుప్పకి
బుంవిచింపత్నవయులుప్పెందిగగరాంవటి [illegible] ద్ది
చప్పిరియులకత్ర (త్వ) ధవంనసుండ్లయుప్పుదుయ్య [illegible]
ట్టుపుంచొత్తారకవరాంబుధాంకిరుల్లనకతీనగ [illegible]

230

(రా)ంబుకుంజాగ్రాగ్ని యుస్పుబుత్తైదళ విస్తారంబగు [illegible] ప్రస్తా
రావచందంబుశ। నంనగకరంబు వరాయ కుచు గర్వరత (పు) [illegible]
యుశ్రీకరంటంచ యుష్మయ [illegible] యుందమ వెలిత్వా) జంబుగనుంగాని
[illegible] (శ్రీ)సువర్ణా)ల్లు నచంధుని (శ్రీ)గుళ్లుజంబుగాం వేళ్లు) యుందురాధరా
[illegible] బులతరిగాని [illegible] । దండ (పు) [illegible] వంబులారాచెంబి శరంబులుమొ
[illegible] కుంటపుతిరిగ కప్పిళదగగ। సేవుంత

రత్నీరుండ్రావేక్రత్రితగ్గా గంధ (ప) [illegible] వరాంబులనంబులత్త (త్రి) [illegible] గతుటింబినెన్నబు దుపు
ధాంఘ్రాంబర తీర గర్భుబు దత్తీరకవెంగబి కుత్తి విథింరుశ్రుబులగా నన్నగతత్ప్ర పారబు
[illegible] ంరుంతుకెన్నా దభి [illegible] యుప (త్రి) వంబులగానెటింగ్రాంతకం (త్రి) [illegible]
దితారకులువేగశ ంబునకత్తి నరరాంబులు శరరాంబులుగాంచలంబి [illegible] రం
గద్ధ్రియుష్టు [illegible] వనస్తంబితగుబుల్పాళ్వాళ్వా [illegible] [illegible]
[illegible] కుబుల నేతవు (త్రి) బాగ (త్రే)తుం [illegible] ధృ్నసుమతిద। [illegible] గుల నమా [illegible] గా।

[illegible] బులమధర్మి వెలరింబగు
నంబులు పురబిన్నదుగు లితి రాంశ దళవ [illegible] నారత్న [illegible] కు
రంబులేబిబి। కళవళ్లంబు నళ్ళ యరూకుల [illegible] (త్రి) బి (త్రి)
నత్రి రాంరుయుక్తంబుగా నని కవుత్తివుయరూంబర విబిధ [illegible]
వుకులశి। నెత్రాపుల యలశిపల బుగవళి। రామగళ [illegible] శి
వదగర్గులల్లప్ల [illegible] ప్ర (త్రి) [illegible] (త్రి) [illegible]

౧| వాశి(త్రి)క(గ్ర)ఖండవు(క్షీ)న(ని)
[illegible] త్రయ్యశత్యవాతిఅంతయుదేవాయిం
నవుష్కరింతువుని వెంకింతయుశిల్పనిరేఖ్యులాతెలదీతియ్యులక్షి
చయ్యులనిశ్వినుతించిన(ప్ప)వయుదితాంత్రకుశ్రీ పాలపాంశ్రీవా
ఋశశల్యుని కూంగతునుందగగరెయ్య కయ్యల(ను)ప్పుశవశర
నబలభ(దు)ంచు కాచుకుళ కొడలింద్దో [illegible] నిపరవుణానం

యంటు ఉపశాల్లు నేకుబితా [illegible] పుష్పపుపలు| సత్రింప [illegible] యంబిత
చర్తాచరతత్వంబైన ఋగంబిరిశిలి| [illegible] దంబులంఖాకి| కుప్పవుర్త్సనరబున| కిష్ఠ
యంతవుల [illegible] తారాత్మ్యష్టతలు| సర్వశక్తిధరుండవు కార్శితుడవు| విశ్వేశ్వర
రలం| గనుబ్బా నిప్పెంచష్టాంతకుసూర్యగతెందదక్షిణిదిమిరారుచే| కినందువినిత చత్త
వయువాకి| ఋనవుల [illegible] యంటులత్రప్సంధవవయులదా| నినునుత్తింతెనునండుల
దంబు నెంచుచేను| నక్ష [illegible] బనదబులుబుప్రభృతిఫలప్ఫంఖులపై [illegible] నిఖిల్పరంబు [illegible]

నిఖిలభ్రాంతుచరశక్తి [illegible] దనిన [illegible] చక్రభం [illegible] తారలల
ఋనర్త్యగాంబినను| జెంయుభ [illegible] కుస్మత్రిష్ఠితలయనెలతపైననికల
తప్పుగురుతవ్రవిపులవేఖాచక్రి|స్త్రైకనింద్యనుత్తంపబ్రింవశ్శరుణందరవాగ్గ
బుచేశితినింకభంతుంబుదక్కి ప్రెం| [illegible] నగుణతెలాదక్షుండుచినంతుం
గాంత్యచనరథచయుఖ నారుపేఖ సంపూర్తినిశ్చైకైయుళుంతుల్లిచ్ఛింతునిని
ని| ంతుచ్ఛబింతూంచవులతోడ తాంతరిపురంఖునుత [illegible] యుస్న [illegible] ంబును

ళఖంబు లత్తె। వారగోపురంబు నేత్రులక్షు దేత్రింపెగళి రయుశ్తరశాంతగం
ద్దరకిళ్లి [illegible] వెలయు వేడు నేరవరంరెయ్యన్నాతె విను నారదసంతరువిమి
స్తోత్రి దర్భిఖవంబు చూండ్షగళియువయుతుల్లుక్షులంచి (త్రి) కల్పిస్తురతిధా
లవిరికలరం త్రిత తవులాం శరవయుయు। తవులాం విస [illegible]ల
త్రెప్పత్ర్యవగ్గళ లప్త్రికైరాంఖ్లి। ఘుటుతనవరత్నము యుపెరిమరె
[illegible]ంబు [illegible] త్రేకొలుత రంథవకై

శొకంబు యచురనంగకి త్రింగ రయుద్దత్తో। బలభ(శ్రీ) వలవాత్స్త్రంబు దైలప్ర
వూంధవ్రుండు దా। శరకేని ద్రింబి హాంగళవశంబునవలు సదారరుపేలసుం।
లితంబ్లైన చద్రీర కానగరంబు ధాంరయుంబు నివలుంచ దలి రయ్యస్యు శంశరాంతిా
పరిత్రుబంత్రు (శ్రీ) ఖుంతిలసంసదిత్రిర[illegible]లు నృగి తెపాంశుపత్రిత్రే నిక్షుర
టిశవలనగగ। సెంబగుమాంతినకౌటంయూ ఖాన్యాగ చెపెతాంనిగ్యు వయ్యావల ఈంథయుం
శ్రీవిలూరిల ప్రక్షణాంమి నిఖినారిపలాచలిత త్నలకోంత్నసవయురంయుంబునయు।

...స్తుతిప ... ంచ్ఛి నిచెంతుం
స్త్రీ రతిసను ప్రసర ... సు నాంఛల ప్రాంతనాలపతు న(పు)వ శరాంది సూంతన
చిరివారకాంది రనవిసులు (పు) శుంంతపంకనిరసన్రైక ంగతాంగశ
స్త్రవిశు ఆరెవలాంర్గంబుసు। పంంది షూంగధ సంగీతసుంగళాంరాం
ంంద్రైల అసలప్రభుతీవరనంబుసునుంబాశె। తే ప్రక్ష సాంర్గ సుంచాంర
వాసుం ... స్తనంం ఘశె। శ్రీ (త్రి) ... త్ర్యుగ శుభవన(ప)రస్తుంబ్రైఅలరా

బునంం। సమస్తవస్తువిస్తార సముచిత శైత్య్రగారవిభవవిరాజితంబు ...
విభుంతు సంపే కలిఖిత సువర్ణ వర్ణా వళీ ... సిత గోపుర మంటపంకత (అ)
బునకుంము ద్ర రరకంకా(ళ) నిక్షు వి ... ంబుసు। విసూ
పవిలశితంబుసు। శైలపృదంగ నాంవాంక్షరంబు తాంత్రిక వాదలీ సుత
ప్రాంరితంబై సంయుష్యమునినాంవ నగ నరంబు ... । ... తెనూ
రంబుశుంబాశె। పులు కుంరశంబు ముకరాంత్రిక ... తంబ్రై ... ంబు

త్తినదులరాలరావంబులుళ్లిఘ్నరు। దాంశంద్ధుకైకి [illegible] శప్రత్తిరా
స్దనిలరులిదవులవాశత్తూలిభుబిశివ్వింబివారవ్వింబీరి చెప్పిరుశ అవెరా
లతనునాంక్షైవులాలాబొత్రుమదంబుత్రంశరశ్రుంరులాలుత్రై। పరిగ
ఖిపిశకులాఖితప్రసవాంచితొదారిళశనారఘులువులులునవు। శలవాం
లభనందరివారఘంతతపారివులాతసవులతువులులునవు। శవులసంఖీశ
నుసవులుత్తుంరకస్తారిధశవులశ్రిగవాంత్ర్రురంధ్రనిర్గతేఘునసూరరిండదస్తాంగ
శీరంగు

రంబునసుఘైత్తుండించిన
గింద్రుండుపరిత్రుంశకుం
లరువులరువ్వినారఘెనె [illegible]
ంగుసూరసకాములస్త్రైరదేల
సాంఖ్యనశారరచిత్ర। చిర
రుధ్యాంపధ్యూలావులపలు

చం(ద్ర)కాం౦తపుంధేస్బుడికస్త౦ భుసంభవ ... కరవశ ... ౦గభంబిత్తకాం౦
మువి౦తా౦థపనివా౦ర్యణ తరళవిచిత్రకేతనాబద్ధమ్మయూ౦రసింహాసని
వేశంబులునను। ఇతూరచేంద్ర దర్పణాంతఘ్నవా౦యు౦౦తుళల౦నసకల౦
త్రిశక్తివి౦రుపుం౦శ్రేకరంగవల్లి విరాజితప్రతిగ్రుపా౦ప్రా౦౦గణం
మా౦గశహేమ౦రూహంబును నై। ఇతరము రావతీపురంబునకుం బోవె।
చవా౦ధీరా౦వంబునై రుత్తినిలంరూతలునుం ... పాషం ద్రాబు

చశప్రా౦న ... ౦యు౦ ...
నరప్రాంతతా౦రశా౦తర
గతనా౦న్నాన్సేరా౦ధీరశ్మ
బునన్। కలక్షువినగిలి
వసు దేవనందన ...
నాభికేరంబావరుగా

నుపత్తిగాంబునుంబరీతెపువ [illegible] ప్రలంబ దృష్టిరచిత [illegible] [illegible] యస్త [illegible] రవ్యంబు రత్తతంబై నిగమంబు [illegible] సుంబరీతె| వివిధవర్ణ(క)తువిచిత్తపంబాఠతత్వై(గ)వాచమందల [illegible] సుంబరీతె|

గుతుశ్రీంకన్నరాంబువింత్రంగ్పెకుంతతకర [illegible] వేదిరయుసుంబరీతె|నై [illegible] త్రాంత్రోపేతంబై బలిదానవకరితలంబున్నుంబరీతె| సంతతదానవారిరయుక్తంబైదాను ప్రునప్పుంతంబు(ప్రు)వేశింరిరయుందు [illegible] నయ [illegible]

భరహూపకనవా(ప)పాన్మభింబులందుయ్యపియ పటుతికరప్రకంథను భ్రవతంపుపట్టులైమురరతరభితంబై వుదిశలకురః సైదూరవుప [illegible] గగనవలభులలు పద్మరాగంబుల పెంగదల కాంతులెలంబై| సంబారత(బ్రూ)ల

౩౩౭ పక్షిగాలరుచులతోరబాసిల్లునలసాంపానవలుసంబు| గరుడపచ్చల వివింతవుంసపుఘవకులిపెలశిన కశకాంతిభేదిరలను| వరలుకాంత్రికఘటితనవా లపటులనను(ప్రు)వియులస్పుత్తమరకతాలుబంబు [illegible]

[illegible] విసగన(శ్రీ)తింపకుమిథునశిలలాప్రునప్రాలపారికలుగవిలా [illegible] తెలియచేలుకాంతికపద్మతులాంతరోబివవుధరానిశద ఖరితంబులురుచిరమారి [illegible] వితరయుగల్లిచూపట్టులీలను [illegible] భసాంఘతలముసం

[illegible] తనతకంతనరక్షునారు [illegible] (ప్రి) [illegible] నవాపన్యసుమలసముని [illegible] |వామురోజ్జ్వలమారుతచలితచిరుర|వల్లవులతిస్పక్షావల్లి తవల్లవ్వనిర్ఘువయ్యుమ [illegible] వాలిరనిర్హంబులర్ణ [illegible] గాం

ము శెలుగాంధుక్తం బు కంబుటు శ్రీరావేత్తు [illegible] సంవేరి చ
ంచ బిసనవ [illegible] శ్రీను [illegible] ంపు నప్పుండటి [illegible] త్పుండ
ము నిం వచ్చి సముని గం రప్పుం [illegible] సభి [illegible] ధ్యుతనసి
వృం గృష్ణి తీరం బును నరసమ్ము ండుసు నుతై నారం రుణుగుం డు। అతిర్పు
తెలుకు హ్ను। హుసవరు [illegible] తుసనుదు నతుడు దాపెం హరహ్మి। (దధా
ఛునన్ని రారప్ర [illegible] రాం వింతు [illegible] । గురు [illegible] త్ర బంధులక వది నవలరప్తిత

రంపు బుబిన [illegible] । సీత [illegible] రారా [illegible] గుణవి [illegible] (శ్రీ) [illegible]
నుగాధముం [illegible] (పు) తుర్పద్ధ రనం [illegible] రుర్చి రుబ్బి [illegible] తుతుణుకేయు కరు వి వ రత్తి [illegible]
దక [illegible] (శ్రీ) [illegible] తుములను బవి (శ్రీ) గుయుగ చౌలయు పురాతనవనె రాసెలు క్లిరం
తీర్థం [illegible] (శ్రీ) [illegible] కతీర్థ బులధ రిం యుం బాన రాంగ ద్రి సుధారనారిక
ఫరదవరా [illegible] రరమ్ము దుక్ష (గ్రి) వ [illegible] బిం [illegible] దియు తెలిగి [illegible] త్రిష్ఠలల క్రైర
[illegible] తెలుగేలుట్లురుం భవిష్యం రదేవతా [illegible] రిరంరు। శుభం భవతు శుభం భూయాత్

నిలిసవ [illegible] (స) త్రయా కాలు వ। కాలు [illegible] ంజరుపుత్రులర వన [illegible] ంగెన
తిరుబలు। వన రారుకతిబివు [illegible] లుహెలాంగతి। బిక వి [illegible]
రుకం।వయునిపద తీర్థ ంలు వంన్న వుణధరి [illegible] ం చెరియు [illegible] పట్ట
రంబువైన విలథా [illegible] గాంబులు నారదున [illegible] రం యుతయు [illegible] (బ్రి)
పతివి దంపూరం (శ్రీ) వుత్రవి। విశ్వ సంత్సర [illegible] ం ఉవు రాం [illegible] నివెల
సూంగకిర్త్రారగాంబులు నన్న యుమా నం వశలా [illegible] కవును [illegible] ।

౨౪౨

స్వి [illegible] త్మలా [illegible] నీవిట్టు వధు [illegible] ంచి సర్వ
స్తి గాంగమం ర ంతం (శ్రీ) [illegible] గెంబుదెలియుమా రి। శ్రీ [illegible] రం
నతని చెతసత్కృతుండై యుశ్రీమహా శివనీయ, వట్టి వసిష్ఠ
కేళ్యునాల మహమహిమ వనిత నిత్యం। [illegible] బులు వయుఖ్యాయంబు విను
తనంవను శ్రీం ద్యనకు మహాత్తుం కుండను(శ్రీ) తమ్మిత్రా నంబుచె
చిత్తంభానే శితృ [illegible] ను బూం [illegible] నవ [illegible] వయుభ కు

శైవ వలన(శ్రీ)ంనతం(శ్రీ) [illegible] ంచిరి [illegible] శివనిశివరుం తంతంషశత్తు
[illegible] ల్లింబి [illegible] నదేవాంబున మెడ వెట్టి వయుంవతినత్త శుంభుచుంకపురుషా
రుతులగా [illegible] నేండా [illegible] ననబాం రుతన(శ్రీ) నిమునివాసంబును నం। దనయు.
నవాం నిమ్మగ [illegible] త్తానన శలు [illegible] శివపీరిక్ష మలాశ్రమా విశాలి
శిరయుక్త [illegible] ధివిధులలం బు [illegible] ంచిరియుం గమ్ము(శ్రీ) [illegible] బుచె శ్రీమునీ
వేంయమద్భసం [illegible] ఖిల [illegible] భవనములం బాందె దవుని(శ్రీ) యుప్రాప్త [illegible] బడగా

[illegible]
త్తవలు రయు శ్రీ వంశయుతుంగ నిరయుమ్మత్ర లట్టు [illegible] చెం।
తు ఇష్టు పవిరాష్ట్రు। [illegible] నుతగు గారలం కరిష్టు విష్టు [illegible]
క్షా రికియ్యు వట్టు రయుట్లు కను [illegible] బు మహారాజ [illegible] కరయు
ంద్రాపు రార్యకాముల్లైన నిరయుల్ల [illegible] లక్ష్మిన [illegible]
ఖలికిశ। రయాం నం ద నం దను [illegible] రత్న [illegible] దశిత

వస్త్రాభరణావింద సుండును వుండవస్త్రి సవిధవాండ. విధ్యాండు నుశ
త్రిచక్రణాభరవిందు విష్ణువను కంఠముకింద్రి [illegible] పరశుపిప్తి సుతుడుడుగానెన్ను
సియ్యని) కచారవినుచిత్ర సంధ్యా[illegible]పారాసనాం సత్య్ర నెంకచౌ[illegible] పెరాంకికొత్త
లాంఛను| నెంకచౌరివధ్యేను దాంనెరంతలితాం యిష్టుని నెంకచౌరి వినిబసుత
పత్తితును ష్టుతింపయు నినుమిప్పి [illegible] త్వస[illegible] పెకయుంటిరలేనిపల
[illegible] రవళ్ళు రుళ్ళు (కృష్ణ) [illegible] తుకా[illegible] వంమొంతివిమంతివ్రైకయుండి[illegible]

గుచనా రణుం [illegible] దవాంశ్రీ [illegible] [illegible] స్తుతిగసు [illegible] కవణా|
త| తరుణిశ్వన [illegible] డుగను దారవను [illegible] |[illegible] గువా వను పదలచు [illegible]|
కశ[illegible]న్నైంకచౌరి పంథ [illegible] చిత తరకలుని నెంకచౌరి నవప్ర తొపయలాంగలొత్తు|
(ప) నరంరయు వ్నా నెంక్ర[illegible] చౌరినుసుశ్రీత్రంరయుక్త చిత్తు| నెంక్రచౌరినుఖిలకెలింయుతవివశ
చలువత్తి వుచ్చుట [illegible] చ్చుంతెను| విప్రుంచితు [illegible] నిక్ష వెరాశె [illegible] లలాశసరశిమాం
[illegible] చవిగురాంగతిశిగడ్యుంఖు [illegible]ంయుబసుంధశ| వశ్వశవ్వుటినంలలనుతాంకయుంట్టిలిత్తాశవ్వు|

నితాంతశ్రీంధిర వుగ [illegible] దుల వశకెత్తిన [illegible] [illegible] రాశింధుతి [illegible] నసు [illegible]
వరతాగునరదవరెన కూరాలు నంద రువ [illegible] యు వుత [illegible] ంబ [illegible]
నెంకచౌరివుఖ్ఖి నెరాం చెవ్వ్రిగాంను సక్త [illegible] నెంకచౌ [illegible] దివవ్విబాం [illegible]
రు| నెంక్రచౌరినుయలష్ప కృ [illegible] రుంచవటకత్తు [illegible] వినా [illegible] (ది) యుక్త
నవగాంశి పరవశగాండు| ప్రుంధరికాత్రుంతశల ప్రెంత [illegible] యు [illegible] లలిశరు
(ప) విరుబాంత్యతాకటపాండుచుండు| రాంగిఖునవిధేయ [illegible] తాం కయుంటసరు

గోష్ఠి। సల్లాపసవసభులతెరి కవిభు దుప్పభులం డుయ్యవయ్య [illegible] చరాచరము ం
ప్రుత్రా [illegible] సతుం ద్విపరవుశ। వి[illegible]నాంద దుడుగాం ఒచ వేరొం కంయుంటి। నృ(శ్రీ)క
న్సులునాంగసంధు న్నే వింధు నుతసనందు భ్యు కలంధుశ్చి అయ్య అయ్య నాం ర
బుక్రిలెయిశ్రీ స్వాలచ లయుంటులవాంనిగె దాన్సేవేకృవనల (శ్రీ)ఖునాం క్ష నుకోంయ్య
౨౩౮ [illegible]యుమా ప్రకర్గులుంటున్న బువాంగజీరొవాం గయాడు న్వైష్ణే కెంయ్య భులంబునాంను
వనవ్వరదు న్వ పాలిపురులు భు(వి)ంశ్యా [illegible] న్నతాం బ్లాం నసు [illegible] యుశేయు [illegible]

బునికరి। వయ్య [illegible] నసంద [illegible] డం। బి కేవల [illegible] రోరె నుక్ర చలికె వ [illegible] (కృ) [illegible]
నాం (త) భువి [illegible] రా। క (త) [illegible] తు నినసంతులల (త్రో) కొవంతు కేయ్య వృ్యు సుం దరకుగు నుక
[illegible] రచాం [illegible] ఘునస [illegible] తుగ్గాం రపల [illegible] రవర్ణు [illegible] నారిదర [illegible] వెరొ కవన (ప్రి) ంతు
రవు। బులబుఖవఖ [illegible] గనె [illegible] నాం [illegible] వాంసవుం దునతఖ (ద్రే) భు। న్నలదా
త్రై। [illegible] కలాం త్యు ండుబురుండు [illegible] దక్షనవాం (స) (శి) వాం సంబులు। న్వెకఖాగి గ ఖి
కచరితుననుకన। వసన్సు ఛ్రాం వ చరు వేదవు స్తక [illegible] న వృస్త వదాం ం బు [illegible]

కన్సా చరయునాం। (కృ) తఖయుశాంరయు న్నుకేం (వ) శ్వితచరయుకేంయ్యకయ్య
సుం దరి। వంం దిరవును సభ్యు భవను వాంరుగ దుగాం [illegible] (త) సందు
కంఠి గ్రుపలింగ కాంబున। నా [illegible] (త్రి) క (ప్ర) యులు [illegible] త్రుతసా
ఖునతలొశిఖు। [illegible] కాం విదిలి [illegible] రె [illegible] కేయ్య ను తెంరయు
ంటునెతప్రుతుండ నిబుపాం [illegible] యుంత [illegible]
కన। వాసాం [illegible] లపాంచ ప్రుబరవు న [illegible]

ళతుడైపరమేక్షితనంతుండను। నునుబుత్రులనెలందివేలవిాతన సంఖ్య। విత్తుత్రైశ
ర్వాంతయుడునాంథితకకునుఖనవి। ధి ంతయునశిక్షినింతుదేవ(ది)యుగవలెంద్దుకేం
నను నిశనే। జానివినింతుదనిఖిలలోకపావనశ్రుసుసెక్రిప్పనవింతేవయున్నమాం
చనింతెంనువాలి సుత్రైకకాపిడుడగుచునేయు। కయ్యుంయుంపగవిలోకవింత
న[illegible](సా)వధరాముఖులు(భి)ంతుంబులు। న్నసనిబు కేలిదిచ్ఛినంతునుమాంను
సాప్రెంకకృతనంబన్నంతిసు। విఖ్యేనంతోనుందవునకతిట్టయెను। నాంవిస్తాంనుప

ంతయాంప[illegible]హితేశబద్దిలెవ్యాక్ష[illegible]గ।యిలచ్చప [illegible]
యుక్తియ్యునీవాంతుదిలిరియువారలె। థావుసంభవసుకే(దు)తాపసుపైన। క్షిపంయుల
శిక్రునవుక్రిబుబుగంబులుందు దగనతిగిగింతుంకియుకయుల్ననితప్పవనసుధాస్తే। చన
మతి।నాపురషేశ్వరుడ్డుమానవా(స్తుతి)(శ్రీ)బుగ। ల్లిపితవాలి(స్త)గధువుమాయు। రం
కల్మినసు(గ)శ్రుతితో। వినిసపరిత్యించన్లలుగాగు శిక్షణిఉద్యాంబులుబుక్తింయునుస్తవచి। ధ
వుంయుంబునపద్మప్రాంక్షవాంగళ్లునంబునకతంతీనీతకంబునశకులవయ్యునుతలుగదా

వాంతివాంతిక్షతదంతునెంయుగునగాంత [illegible] యునాత్మకొంప్పు వంతనిం(భుత్తు)
విాంథక్తిసులు। ధా[illegible]పుల్లీయునవాపల్లు [illegible] సుఖలబక్కనియుకా(శ్రీ)విరాంద్రిం
యునవుబితాంత్యుదగుహునంబగుబుమిబిత్తంయునుకతనస్త్రితిం దగనివుక్రాని।
గవదుబులనుబాంతెనుందరులవర్కసాధ్యాయయతి[illegible]గంయుట్టుపెంరు దశ
శపకుప్పు(త)బు(త)వనితాముఖుసాఖ్యవయులుం నరేశ్వరాయువ్య(త)నిశె(ప్ర)యు
తింకించు। వందంలునే। కలవాంచ్చస[illegible]రధాంధవయుఖ్యులవిపాం

౨౩౫

గంబులరసంబులుపలంగ।నరుణాంబుదంబులునవుంగళ్ళవె...సంధి
యునవికారునవ్వుత్రీ...సమంతునవుభ్రితునవెంయునవా
కుళింప।శక్తిమినవంరునకమలంబులువికశింప।నిరస్తనిఖిలదోషాం
విశేషవాంశితశశివుకలశాంతిదీకంబులబ్బలనవరాగతి।నవ్వులసన్మృత
హస్తారికావారిచందననిభితపంకవయువెసననలకులదిగ్వుధూవసా
లవితవర్ప్రభావముశక్యాంగాభ్యతెలకీతిగానకాంగకాదారధిదెప్పినకనకరధ

తమ్ముదువవేధురాజ...సు।లలిత...వేగముసాదంబుసు।వీగ
ధళ్ళిగాదఖ్యంతరవిత్రుపరిభ్రంవచంబునున్నతశంఖంబానుకర్ణయించుకవింతించి
ధనవేరుంతైగోవింద్యంచను వెలుగిచినలోచనంబుల్గానవికశింపంజేసెరుచు।తల్పం
దుదివవక్త్రంబులుతెలిసొప్పరింగులువారికళ్లుము।మనరనవదలపరిరవంజీ
రణనవవనవులువయులుదురితి।ప్రెసెగరరంగాప్రెన(శృం)గారరసమునంగ।
వు।పత్యవ్రతింరుపద్మతోద్యవవసవిద్యాతుదగుడు।నస్తైనిబుత్తాంతిదివెప్పల

తిరవేల్లినిచిత్తంబునచిదచిదాత్మకంధరమైనరూపంబరసాంద్యనవ్య
యునంతరంబవిరోధిరాజబులాంబాన్యమునకుమవుదంబులువు
బుకిగ్గంబునుదెంచించిరుంతయబ్బులకులయుబుకేదత్మావిరవు
రకేంచయూరవలయాద్రిభూంపగావలుబుదాళ్ళి...రర
వయాంత్రిక్రైతాంనకరదత్తాంసవయు(ప)మనగగ।రవురాముప్రియాదు
పిక్రవిలి।ప్రా...గుమయువాసులిబొదికవిరామకీర్తియు

అశ్వినవినిబువి[illegible]చరితము||౪ప్రయాంగన దిశయుసాఖ్యభుయులకు నాళంధము
కల్పనల్పనవస్త్రయుక్రమంబు [illegible] కల్పవలలవులవిశాంతశ్శబులయులశ|
త్రింయులమిగ్గువెయ్యలశ్రీనిభవబు నందవరియను త్రతను మూర్తి తేజర
శంగతిమెప్పి నను తుశవితు ద్దెనసుధాంశుప్రోలిశనియ్యనయ్య కరుణా
త్రిక్షింబు ను నుంతున వసరంబు [illegible] సుక్తనాథ పూంపృదర్శనం
లంబులునెమిగభయిల్లిని రుచియ్యుకయ్యతం బువిలాశివనదానవ|భం

దవ|సలిలతనతుశు పరదచంద్రాంతతిపరిరక్షణసకరశకులల పల్వవేపటు శ్రీరవ|
లవిరశిఖలుధరణినలంతరింపు|నుభ్రవుకరతలంబులందదివి యెల యియువిపడ [illegible]
[illegible]గాద్యా [illegible] యులుప్రకోపింపుల [illegible] లుమతీశులు వంద్యలుబ [illegible] ంధప్రబ్బుధు|య్యతు
[illegible] ములు|స్పురత్పుంపు చువిశేకశాంఖకళాంచా|తుంతి వెలుగ్గశిరయుత్తృష్ట[illegible]|
శ్రీనభవకప్పురుండి [illegible] రుండ [illegible] దెంచి సకలాస్త్రాశంబుశనలు పుంసవులు తం
బున [illegible] విరలవ్యావనసదిబ్బ| [illegible] ంబు [illegible] దీక్షిదర్శన|శంబున శుభ

పశవాన్నిపతు కాంపర తుల్వివుంతు ఘాంపూరాదిప్పులు దివ్యలదేబరిశ్ర|
తగతిదేవతాంశుభాంపుతిరవయునవు|బయువిరజింవ [illegible] నవయునగాంరశ్రం
లునువరాంగతుల్లపులు [illegible] తులుబు [illegible] తువుబు [illegible]
వరహాంనందవయునరాబుద్ధి [illegible] యుయు [illegible] ంబున
దుం శింబాడగ|దండ [illegible] ంబులాం [illegible] వనయ్యంయుశ్రకవు
వయుంత్తి కల్పహ్లా [illegible] ంవరబా [illegible]

౨౩౬

అవధరింపు బరా[illegible]ంధు దతులు చలిమి| తళకుల ప్రెల్లుక్షణి ధారుణిభ
సాధనము [illegible] గా|| వింనవించెదకా[illegible]గది విశ్వమిం గదా|నన్ను
రసకోరువారసన పురాంతిముఖాం [illegible] పంధభవితం దపం|కేరువా
త్రిం ప్రమ్మవారత్న భక్తె బునభయుం రవా చరత్న నింనుమచినుతిం
శంచకాగమా న| నొవద [illegible] చయింతుగాదెంతు [illegible] యతు నంతా[illegible]
ప్రశంతుస [illegible] ద్మభావాదిసురరంక్తైన్నను వశవే|| (శ్రీ)పతి

పులనై[illegible] సకత్రప్పిబ్బి యరుపవాలు నాగశాత్తి నాగదుగిరి (పు)బపళ్లిరావుల్లక్త్ర||
వితాగదన్నతు వారిభావెగ్గ[illegible] బుకాలగ్గ దిట్టుత్ర భరాధిపుల వింనకంబులుగానిట్లు
[illegible] కపత్రకీర్తిత దివ్యమువార (పు)భావసంసారవిదూర నందతనుజ్ఞాతరమూ
చ[illegible] (ప్ర)కై దవము నీచరణంబులుగము వూతశరణము నఘుల్లు కెల్లులతింతులలదం
కల్లనీము [illegible] రణంరుశ్రీంక్రి మేదినింయుంచుగల దెల్లురాక్షర భక్తసొత్రా మువు
శరణాగతులు|| కై పత్రిం నిరోధము [illegible] వమ్ము కృష్ణ[illegible]|| కల్లు అనేపు[illegible]

[illegible] స్తనంపుల [illegible] యుగాంత్యుల నర్తకి కాంపఖమును గాంర్తివ రతాంబు
దక్షలింగన చెలువుడుల పంచశరసింవక్త్యంబు సముదంచితాంవల్కలల్ఖుల నతి
గూర్చియు తుంచశిశరలంఖుల్లలవ్రైన నరవిలురతిగ్గం ప్రవున్న (బ్రా)ంపా
శాఖ కాంచన కలునరా(త్ర)పుమర్యలలితపూర్ణాంభవుండల
ప్రారంతవునకాదగు తమండలవెల్క హంస్తమున పరశవెల్లఖం
రలులయ్యాదుజునవాసు కైకృష్ణుండువెంగి సంప్రీతిమెరలిలకె

కలుకవసవయునని [illegible] వత్సల [illegible] గనేశృత [illegible] (శ్రీ) [illegible] మచ్చవక్తల
కక్షితకాతించిత చంచలంబున సుందర్యుమరకతపుత్తనయు [illegible] మద్దించి కాంతాదృష్టి
ఖుంజరువింసవరుల్లు కేరుయు నవసరంబునకు సియు కౌశదచిత(వ్ర) [illegible] రంగము చిత్ర
కళంకవయుగతి [illegible] దురవపురిగా [illegible] నఖుచి విలంభు చరాంగపు| కల్ప కాంఖాం(గ)సంగ
నిచపురుత [illegible] భిల్లసచై| నారదుండును వివేకకరదుండు ముఖ్య కల్యకసు వెంచేసెల్లి
యుక్తవినయమున శ్రీపతి కైశవత [illegible] సవమున గంరపుంశం చాట్లు సవయుచిత వివిధాం|

శ్రీఇయ్యనారబా
గవతము

23

తేవికతిగురుతుంబు నటుంకి ప్రదుచవచ్చితిందుల
నులిప్రదుచరెపనిదివికు । గుంశవారలు ఎెల
కలకారళ్ళెతావిచగాంది శత్రంతయుతుం డ
పెళ్లపారంకులు పెద్దశకంబ [illegible] గున్నా
బుగా రాదివియిష్టు [illegible] గురు । సమర్థుండద్భుతచె
[illegible] చపతెవక్షు త్రైనటి వులయెుబు క్షైవరాంబు యుద్ధం

కలను [illegible] లలోశ్రైవస్థంబు [illegible] గుబిచాశిగని [illegible] లంబుగనం [illegible] ంబునిజ్ఞాలవురదు । వర
తిగగింప్రము నవచారణి । వరకరతాత్తముతు తెంద్రినే రాగశ తొకు । బలెకవులాతృ్ను
నైపాంవకుండ్రుబారరుపులంచు నంతక్షిం తత్ప్రరారకంబులు శాయులు చందంబున వే
కునెద్వృతంబు గాదుఆదియిత్యునుంగారకితాయు శ్రీసంకల్పంబునబుగదు ప్లవం
తెలుపబాత్తంబు దేవప్రభూరాంబు నిర్ణియంగవునదిరిత్తు బను లోకకత్తృకున్నడనైనే
ధరారరంబు నిత్యోర్తింపంబు [illegible] కంబుగుననైని దివ్యనీ [illegible] వతారంబులు గలు [illegible]

యుతె దంత్ర్రమింబును వటి ఘనక వలంతుయు తెలగితిర్యపాంతునంత
ఆంగాని సప్రత్తెవెలఅ యుయు వర్ణ దేవాంనిప్రవిశ్వనిరార్యంగ నత్తెప్రన
త్రింప్రరుం నతిరెలు శ్రీరుతత్వరుతుం త్రైనపాంయుంకతంబోలు
త్రైశివక్షురతం (త్రి) బగునత్తులకు నిష్టం త్రాశనవస్తుప్రసాదించుతరు
రూపంబునునతిరయ [illegible] శ్రీరూరకంబునాయుం [illegible] నంగూ
గుంకితృన [illegible] సు (త్రి) వపంబులు ప్రఖ్యాతిం పర [illegible] పచరయునప్రైర

శ్రీ కమ మస్త రి రాద ద గాం ప్రజ్ఞ ప్రపంచంబున శ్రీ రఘు
రాఘవాంను వొలాదిరియు రాకు ప్రభు పాదారవిం
దంబుల దేవ ప్రయుక్తి భక్తి। వగుచేవ త్రైవ బూలడె
నివతం వీన నెదవిన। పాదంబులు దూగాలి ప్రా
ణ ప్రజ్ఞ బ్బుబులంబులు త్రితర వరాతాళంబు నం
రాముం దత్రిగబుగాను దేంబులి రాజులు వెతా వి।

బుగ నిండు రుద్రం బూనుంబల వెలయుని కృష్ణు నకు వారద [illegible] బంతు
సూరులరు మవరాక్షరంబు [illegible] తవ శివవలి క్రవిధంబు నా [illegible] గాంగ వత్తిశించ వ
సుభవివళయి నయున నిచెన భా [illegible] ధర్మాత్ర తృవిలం దబ్బు [illegible] వంరు ల్లంబు రత్ని
ప్రపద్మాత్మ బుగజ్జ వర తిదక్క నముని। యుపారదె వర [illegible] వాపుర సుఖముతి
బారలు బారి। కవతే రాము వయనక్ష నక్త్రి ధరతింస్తం గానది రంగాపమ్న తివిశం దాగా
సిత్తావు [illegible] మునివ వదేయ మహారె మవిం మము ముంగా చెస ట్రుత్తాక్షర ధారయు నెంగ

వను [illegible] తునవధ [illegible] వుం దేవం [illegible]
రాత్ర వాం దశ వద వే। [illegible] వతుం దవ వర మపు రుపు [illegible] బుంధు స్తార వ [illegible]
ఒప్పనం చు బాం ద్రు। వలారలు విప్రె యలు వు చేదిం కి వల [illegible] పు ఆ వైక
పయ్య వవచే యూరావిప్రుల తిర్తి దిగ్విత తుంబం ధా కిల్లు దయు స్తత్ర్ర వెగి వై
కినిదప్ర బుగ (త) దయు పయున క్రిపం చెగా దేశాం రియ్య కయ్య [illegible] వెళ్ళి నవేస్తర వై
కైయ్య కలదని చెప్పిన నం వలు ని। పలు తులకు నమో ము దవలు బాంధిపంతే

౨౩౭

ఖు నాంఖ్యుం। బిలకన్యుఁ [illegible] వెలుగవయునకు ఖాయునిబులరడుగగ
పురుషశబ్దాధాకాయు తేవగిత్రియు అశఘుచాశత్రి నీవునాం యుత్తీందయు
ఖ్యుందుసుంతార్థ్యశంన [illegible] పురుషమాంత్రవయు [illegible] ంబు
పురుషు। నీకొప్పినంతత్రిపు భేదింతుభేస్తుం ద్రశేంరయు దీక్షిరుంచాం
సు। నవబిగి [illegible] బద్ధుశైనరాంఖులనుకాం రాద్రిపాంవిమోక్షానను
నందేవుండ [illegible] గాబ్లింబియుం దొరుం [illegible] వయ్యులుగారెబ్లి [illegible]

శాంతింబియుక్షపునశబ్దినింతేయుశయ్యుప్రద్దవవబవింత వివేకయు। విద్దవచిపిళ్ళెవరాంకుం
గవుయుషరాం [illegible] గద్దయుసనునవపర్విభుగంభుళ్యయాంత్యుదగుత్రత్త్య కారణంబుఖాప్పు
లశుదనమునంబునసంతనిల్లియుతనిసందాంబుభంబు [illegible] నుంబులశనిఘుకానే
గవిష్ణునంబుకేయుప్రశాంతి కారణంబదియును గాం [illegible] బియయమూల
లంగాంబింఛ్పుభియ్యును శేశురుగ్య నదిలుసుం గాంగశనాంగాంయ [illegible] పత్త్యండును।శరా
ఖిం। జశీ। నందు [illegible] రంతివనంయుత్రిద్ధిభబు ప్రదకాయుకయు చ్చుంగాదుశేత

వెంగశిన్ముకం। నప్రిత్యవరాంసుసంతవయు [illegible] త్రిత్వప్రేవయుగాంగ కథాపృబ
బాంపు। యేదిపంబినగాంవింతసిద్ధాంతి భయ్యవేయుప్రపిసర్వజ్ఞుం త్రినకాంరితి
త్రుద్ధాంనుమంతంబు గాంగాంయెత్తేం గినతఅంగువింభవింపరేనవధరిం
ంబ్లుగదాంరాంబుసుంయుకుత్తంబునంతుబురాప్తుం ధుమద్దశంబు
త్రోశచుకిబలాంబిత్రుర్ధునునగు మాంగధం దునుకు [illegible]
పటు [illegible] తెప్పంబున [illegible] యుంబు రాప [illegible]

భవత్ప్రాంశ్వ నర్గ ... యప్పవ నవతన దిద్దు వత్త నివది యుయపా
... వర్తీర్న ... రుగ రుడ ... కేతిన మలశలగ | త్రాం శనచ (రా) సంగ
సహాం నద్యాతి విశ్వితా సంబులు బీటు నానగ (ప్ర) కలబులు చి
కల్లు వసను బే శ్వరు నకుల దాలాం | కుల కుల సు గురు (ప్ర) ద్యణు ను
తీసుర కారణి దీగావకల ప్రాంతి | లను నవింపంగ నతుల సాంధా
సాలవస్థ అముల లందు చెతురత వి శాచ కెంబ్యనుల్యా అప్పటింరు

నత్తికారిక్తంబి ... సంకారి సాంత్ర కేటబకు ననిపలికి కులదినారదు ంతునుంపా
తప్ప రటిబి కాంఘ ... వేమున ది క్రై ఆరలు బాదర | సల్లలిత మేఘం ప్రక్షక రలా
నైపు సౌరుదార్ద ... చెర | యెుకై బా ఈ వెత్తున పు ద్దు ... లతుపిలగగ | కంక్షా కా
కెకులను జ్ఞాప్తి (తి) యుయింబు నననువ వంకాంచన స్వం దన సాము బి వాగది భేదికదం
(గి) కిర్వార | ఖూలషులనుం తామత తోత్తుల కేశలాటు కల్ల కల్ల లీలం బుని కృష్ణుగాడు
దశ రాంబునాకె కుద్రాంత కాంతా బుసంబులంతట్టు పిల్ల విశచన్న ... ంద నవీన

వవచీ నసంపులు సన్నే బీట్టు పైగాతి రవత్తీయు నవ ... (త్ర) కేసగకు (ప్ర)
వంక స్వంకీనవుగ్గి వతుతీగా విప్పురణ దనర్చు ... (ప) భాగాః
వాంశ వటివం నిస్తాక్ష గాణింత | వుంఢిరవవులు భేతవిగం తమపులు గాగ
బమ గాలు కర్వింట్లు తేటగిల్లు వంచవుం ఆధ్యసంతా త్రె వాంరవ పతు | వసుప
వాం | వశ్య కింగపప్ప ఫల దక్షాంత శాఖా | ఆలిల ఘనసార సాలర |
సార ఫల సంతృంతార కుసుమ దావుములు మరిమి | వారుసుగం

ధనపుత్రాదికాముకసాంద్రవిలసితచంద్రవదనపంకేరుహసరళలచి। కనకకమండల
ధరకమండలురుణకనకమ్యఖరూఢునట్టి। యంతికనలనలదిలకములలర
పకనరుశత్రికంఋలెక్కినంతసులుదారు। కలాగానన్నితేరసన్నెకరర
త్రిసమిసమెలయలవగాగకాంబర। విసరముదాక్షికిలకంఋలవి
సంతసిక్షు। కాంగనల్లసితాంఋలబాంత్రేలకతకంయ్య అంతాంయకంయ్య
కలిగిలిక్షుయ్యకయ్యనవనాలలదుంగతరమెలుసుపూజాకాంరుచే

రక్షకంటకాసూగాపురవము(శ్రీ)కాలకాలాచ్యణముములుధరించి(శ్రీ)[illegible]తమల
దీక్షాపొంపులదిగపింపనదురాబుంబపలుఖలుఅనపరతుద్రిధ(శ్రీ)ం
ఖసలుశే(త్రు)। కలితులపెపొంకులనునెడకలుగకలుడియుయ్యకలులసదాం
ధపమెలలక్ష్మియ్యఅటవెలదిగెతియ్యదారులచేసెకపల్లలకలులలనుకైతో।
సారదుక్షిహాధపుద్రు। ఇద్దరంబులకలిగదుకానసముంచునను। వాలదన్నులు
తనధయ[illegible]తెలుంచిదధ[illegible]నవెలకడకాగపద్యా। దేవచరనవు

స్త్రీషలాంంరితపుత్రదులరివాళ్ళురుభకంబులు చెలువారగఫలం।
గారవమువధరించియ్యతపగితియ్యభులలులాలాశను కదవను ధరికట్టిడ।
(శ్రు)తలంబ్రులు కట్టిగిగినా। కనుసువలా(స్త్రీ)ములలపమ్మించుపకొమలతమన్న।
నలులుగదుచేరభవఖవిధాంరియుతములులు। దాళ్ళిసుఖపెంకోమిదక్షిణా
[illegible]
పత్తిసంతసదంఋలనదేవ[illegible]వ్యుఅత్త[illegible]దుదిలాంతాంతా

ద్భుతుండు ఘనశౌర్యశ్రీ సమేతుండై కదలి వచ్చునప్పుడు
దప్పుగ తూర్యత్రయఘోషములు ప్రబలుచుండ అత్రి రవళి సారంగద
పురపుళిందవనగోత్రములకై యున్నయుం లభ్లిగడ్డె చివసుచుదా
వాలుచుపుష్పవిస్తారంబులతో సుగంధబంధురంబులై పురం
లు విచ్చి పోవంత | శరవారిక క్షరరధాశ్వ ధూళియుతు
వనిద్ర సెందుర్భానక బుక్కదేంచి యున్యుయల్లు చనుదెంచి

సుధీశ రంబులు సుతిని ఆతులపత్తిల తరచామర ప్రభు
రపూరాగ సువాసన పరిమళింపగనే యుక్తయుక్త సౌవర్ణకర్పూర వాసన సుచ్ఛవములు కాదంబులు సె
కర్తసారావైరముమశిదే శంఖులు వాగ్వతి యుండుచుండి ప్రవరణములు వృషదుల
బుడాంతరంబు నిత్తఋషులో పకంఠంబున విడిచి చిన్నయ్య కేశునకు రాజరాకలయించిగ
కుసుమ్ఫీ యున్నయ్యచిందములలు మొరంయు గాయక | శ్రీరంగంబుల నుతులు
శస్త్రసంపదసుందరసమాంగసుండై నసరోజుకాంతుడై పెద్దదకు గాధారింగ

వత్తాంచిత కేళి తిత్తిరిత సూత్ర విత్తుఖిడ్వ సంతిత ముతో
వింపవు సంశదాశదారుడు నేను వ్యాస విధము సవసధుక చెర | వరిలు సవధ
త్రిసంక్షేపించి నారప్పుత్తిశదిదాగము యుండదంధు త్రిదళిపుంపురచు | సాం
గి ధర్మమయు | ఉరశేనివలు దంబులరో ఈ నసు బసులు చంధము | ఒక్కరులు బస
చెప్పల వెరయుగాక శ్రీ | శైంచవయు నదగుల వరరం | సందంబుల స
నంబులచేశి | శోవుం ధ్రంపం చూశత శరీరుండై ఆకండ చర్పుధారా

౨౪౮

సిత్రకస్తూలుంత్రసిస్థురాసరిదకంచక్షితవాల్పిచంచులుంత్రవాంచాల్విం
ప్రుండతికావ్యుండువి(ప్ర)వృద్ధఖినంఖులకునవఘస్హారంఖుచేకికిపారు
లుండ్లైవిధముకితోరగాదివిచి(త్రి)కాలంకలితంబును।అతిశైత్యంబాసే
తుతెపసలుగలాంయు।వశితికమణిమలరు తాలుంకరోచులుగంధభ్వా
ఖునకులునుఖుటవుహాలిగంతం।విడుగునడుపులు పేరాకంగనడుగత్రిద్రగ।
శక్తనకేం తూంగస్సాలంచుభునకుకస్సవికావస్సాంయువలానతైలై।కుకు।

ఖుఖుకలవియుండె।వాంతయునంచన చాసవత నవాఖులుంసౌగగిటంజేర్చినయుచం
గావించుచువివిధాంశ్రునలంపరిమళ్ళుంద్ర్రకేశంచుసప్తంబులతూంది ఘూంపతులవులనిం
తంప్లైనప్రుకంఖుప్రసేశించి రాజుమార్గంబున్నసంఖునుచుండ తారకామినులట్టు
గంఖులగంచువిడగాగ।సుస్థితవి(ద్రు)మనిఘశర్శింబంఖురుచిబొరత దకవాసచం(ద్రి)
కవముపట్టాలుమణితూంగపుచముమెలయుగ్రాలుచుకవబంధవులులుఘుంఖుంఖు
పత్రిసులత।పంచవిర్నిలుంబులువారింపనత్రి(శ్రు)మించిసనుచెంచినవుంగతకననవాంస్థావి

ఖుంచిత్సవహాంద్రేంచపులుఖు పాలకిచంధ(వ)లాపుంబులాంచలింలిరంత
లిసూలతపాంగధాపులసేనేకపహార్షంబులాసకగ।తథుకంగకలలసవి
లయతొంబికసయుఖు కోరనెలపై దిగాచునిరులకాంతిలుశ్బూ ధుసెలసలిపైగురుల్లు
కసరసపహాత।వైంచాంచుతోరాయుయునంతస్సంగతులకులక్షీపులులుతెలుగం
లనటింప।పంచయుభిదలులేత్తి యహాదసం(వై)పువయుతోడయునయుంచుల్లుకృష్ణసం
శిఖరసౌ(గ)ంబులలెక్కి కృష్ణుబంఖురాగాలిలవులతిజిల్లిసిలయునాయుతిక్కే గర్వ్యందక

వెలంద్యు నంతటయి యెక్కెలక్కె దేశంధుల క్షుత్రింయుసూ ఉదరంబెంత్రీ। త్రింవ
యుల్ఖ్రిన నక్తి సులభుంజును నవనీత చోరుండ రంబెంత్రీ। త్రియ యుశముల నుతికి
గోపాలబాలురగూడి బెరయాండెడు నాడుత్రై పల్లెలోపల నేగత్రు శేగభ్నుల
వెంధ్రు నిలయును రక్తి దాంయిరు బెంబిళయుంతియు ధరసుధారసం బాని
క్షీరసుధులుయు పఴ్న త్రినంయుష్టి౦ పరిశాబు లాచనలు సాంధ్రా(గ)ంబు
వలులు ఖండారపు(వ)సూంనాం వలటియు వఝ తద నంతరంబు నవదా

విసురలపెళ్ళి [illegible] నాకెంని ఉరవంబు గొపాలుల [illegible] యంబ్రి। చిత్ర కా(త్రు)ంయుటు
చిత్రవిహారి వెల్కు। వల్లవీ వ మానసంబులు లుల్ల వింప। జెన్నిజ [illegible] నాసికలు సాంధ్ర శిఖరముల
జ్జంపు బోరంబెడు సతుల కాంగ [illegible] వల్లి పెలయునాగకుచ పెక్కిశ్శప్రవి హాగతుల విహారి
యూడెన్ని। యుకంగ మాధవ రాష్ట్రాంగ యోగ యుక్తం। త్రైలంబెంకి శ్రీ పురులు గాన్న
లంగుంజాయు। వృషభానూ తాత్రు ని విశ్వ మూర్తి రమ భాంపంబియుబగిబించి సద్య। ఖ్యబా.
త్రింబులలు గానివ ఖిఢర సేసుర(త్రి)ంతం వశ్వి ప్పుంగవుల వాబెంతరువ నవుతానువలి

వదక్కెంకాం నేగ [illegible] ఘు త్రొం వ్రేత్తల కోత్త [illegible] వశీయత్రె। తెవిబుల కన్నృతం [illegible] తవలి
నల్లు కరాగ ఉత్తములా న వల్లచ్చుటలా ఉరభి ఖుద్ర వట్టట లయుల నత ఖని సయు
కలికి యెంబ్రవయు బ్రా ధా కాగో గటు జాచ్చి న ప్రాంశాగ శరత్తుపులు ప్రసి కప్రసాద
నల్లువఝలు। వల్లవీబున నవ తల్పవల్లి ంయు యుంబ్రి। నను చుహా [illegible] శ్రీకృష్ణు నయుత్రి
నందరసాం చ్చిమ గన్నుల గుబుచ్ఛం(శ్రీ)తి ఖచ్చ వకి కి। శ్రీ నుల్లెన్నల్లిరి నవ్వులాంబు
చ్చికి। ప్రంగార్షంగాం బునంబులు పశ్చింత పఞ్ఞరంబులకె రుబ్బుర [illegible] బునం

౨౮౧

బులమునకిల్నా బులనివలక్ష్మిపు|సంతతృప్తరంబుపిలక్షణం| సంతేసంతి
సందంశాంతరింటె| సంతసంప్రులనవిందునిశ్శామిగుల
నునసులనతనిషధూంబునంబులకునునగడులంధుమి(శ్రీ)ప్ర
గాం వింప్రులుచుండనంతట్యనేట్య శాంతియుంరయుభీక్షిరలస
ఋుండు(ప్ర)విములనిబునవాంత్తివనవుండునై వింతులువుంశ్రీ
సింవశ్రీపునసుద్దై కాలువుంశ్రీసంరయుశ్రైనలినసాంఖ్యా ఘుల

శాఖునంచనరయుత్రుష్టునిగనిపరత్వంకంబుతిగ్లకాంగరించనాంరయదుపల్లఘుంఢుం
గురుక్కొశ్రీవెందత్రైనశాంతికింధప్రవుప్రశ్రుతంబులుబుబాంబులుబుంబుబునిత లవితదుమా
(శ్రీ)సూనిపప్రతివింతపతినాశసవయుదంరయంబులతరుచితంబులగుస్థలంబులువిధియు
శుబశు| పతిరవులకాత్మనలరిపార్ధుగాదుచానను|స్వరపనివాశర(త్రి)ంతులను|సులరిలోగ
లుప్రరవింతులునుసుతులుగుప్త(శ్రు)లంబంధునప్ర(శ్రీ)(శ్రీ)పదులు| పతిచాంరకుల్యా
నరత్నగాదుష్టనత్రుతచరిత(శ్రీ)ంయుఘునాలెశ్వరుఘురబ్రైత్రుమునవిశ్లేధి| విష్ణురాశిష్ణు

గురక్తకల్పలకారవుంచాంచరింగో|సాంంచాంవింగానుమయుశత [illegible] తరనవ [illegible]
లమునకవిభూంమహాంబులబూంఖింబవయుభీక్షిరూంఢుత్రాగవులనరిచు
నింయుబింటె| ఆనబితంబునకునధివందనంబుయుగా విబిధోపచారంబులు
తిగాంనినలయునుఖమునంతనలిపాయాణుధరణీశయయునత్తదలధర్మతనూం
తపాంతకబుధవరులప్రుబునవుమునులునునవశక్తికాలువు| చిరశీలనవరత్న
విష్ణునవిష్ణు(శ్రీ)ష్ణు| [illegible]

రుక్మిణీపరిరంభ … పద్మదళ … శక్తిరిష్టుల్లై … వ్యాసుని నుతించి
అనిప్రీతి … కళానందసుగుణుంగాని … ంచెదగు భవ్యునందరుగులశా
చిత్రపుంఖాసమను నిత్యకీర్తింతరు। శ్రీ, అయుపురుషులు గల్లుదీని వినుదుపక్షమ
శారద్యదుర్గమమోదగిరిక కళగెలుపుమును వినుతవిసోలురు। వెలయు
కేతయుబాయిని నేను బుద్ధినిప్రేలు। స్వామి గరిగవదనస్తురపథారావ
శీలయనుబాలలుసమదనతింబనుపుణిఖిలశైత్రులగెలువశియు

నుతింయుంతుడ … మారాని వివేక … తుష … సత్పాత్రుండు … దనధనారిత్ర శ్రీఖని నిష్టే
విపాండునవిప్పనందన నీతల … త్రైయు పురుని శక్తిరెండవ చిత్తప్రేత
వేంగళముప(త్రి)మింపపద్యకళ్యమనుచరిత నీసవిరచరులనుమను దివ్యప్ర(క్త)ోదు
వలపురుధవినుత జైనవి(శ్రు)తకీర్తి। శ్రీలుపుపులునిఖిలధరాపుం। పలితిభవప్రాసన
తులతను నీకుబాయురాత్రివిగలవేట్లకావ్యకళ్యకళ్య విపులమతినిర్మితిపడుగురా।
కళ్యలనుమాన … కలబిరనుందెరి। తనయుడు వెంకటపతుళ బాంబితామరసమాత్రపు

శ్రీ … శుఖాంగ …
సుకైనఖిలలోక(గ)రా(త్మ)వ। శ్రీంతుపదాను … రిపద్మవ్యసుపులుసం
లాపావరభూపాలమి। శ్రైన కీర్తిశ్రీరి పద్మపాలురు। దునపుమగభాయిదురు
కులు(మ్రు)ధంబుగ ఖ్యాతియునయ్య నీసంపు కాళ్వవెయ్యిరలను। బుద్ధి
బహుళనకలదెబ్బపించవలరయు సంబార … ల్లపుము హారకృపము
ం। వినుతించి శ్రీరకృకరిదులు। ననబూలుదెక్కబలశాలి పిరిశపార్వ్వము

తోడఁ గైకొల్పు కట్లు ప్రాంబులం దుభూపాలకులు సు| తలంబుల రథవాజి సుభ
టభవాజిదశము| న్నికులు న్విదళితరిపుభూ౦| పతులుం బెన్త్రితల్పంబు వెల
౨౮౩ న్నపెనరం(బ్రా)గ్రతటవలది శెతియ్యమవిరతత్రార్యనిధులు మత్స్యకేవయు
పరా(రా)మవి(రా)మంబులు| న్నభినుపవ౦ శౌరులు బెన్న చతురంతమువిశి
తమశౌలుమన్నిన నిధంబులు భూపతులం బు యుంచుబి| (ద్ర)వు
లా [illegible] తన్న [illegible] అక్కులు [illegible] తాంగతియ్య పర్న నంధనుబూరా

మిశేతిములు నిన్నగా| బ్రాంబు నేమని సవరదేవుని| సంబు కవిరాం మనింతు దప్పిగాశబు
అశిపార్థివము ఖ్యాత్యుకేయ్య దుర్ఘనభంబు నక్షత్రార్యా| పార్థివిబు లయ(పు)రాంధు నావేర్ధ
మ(ది)| భూంతలేం(ద్ర)బలనవేంతము గన్ను| దర్పము నుప్పు బంపె దూంగ రుద్ర దిక్కున కలను| ద్వా
కలనెరాన్ని కప్పుము| ల్లన కవి నూంత్న రత్న తురగ(పు)ము ఖాంఖిల వస్తు బూంతము| ల్లా
పులన ఛాప్రినం దులు [illegible] రాతన [illegible] మ్ముం ద్రిపెట్టి ఉదాలుర్విశ నం| దూరు రవరేం గావినంధను
గావింతు శ్రీవిరతోడ| బలితేమ [illegible] [illegible] రబుంప [illegible] తు ప్రాంయ్యు| నెలుక బలింతు లబు

రేనుంపనియు కయ్యు (పు) కేపు చతుర్విధ శైనా| (పు) కలంబులు గాల్చన బంపె
వనిపురా న్త్రి క్షన పుణి రతం లత్రిశా దిధి [illegible] మ త్ర రక్ష దికము
మనివాం త్రైర ధాముచే ముక్కొయు చయ్య దనిచేసవాం రవేంగ [illegible] వావు
నిచను దెంచి ధర్మ ఖులతుం (పి)గా మిల్లింయు దాత్త చిత్త [illegible] చయ్యు తను
దనాం కృతి దక్ష గగ విం వింబగ| న్నభిము ఘత్తు దూం [illegible] కుంద [illegible]
గదం [illegible] ప్రస [illegible] రాయం దు| నా న్వ్యయంపి న [illegible] సుమలరి (త్ర)గుచ్చు

కృష్ణ... సుందరకాండం ముంచియున్న ...

చిను మగధేశ్వరు [illegible] వి ప్రియు నావలింతుం దుఃఖ తత్తిం [illegible] నంతునకు
తి [illegible] గలిమి యు యె తేటనితియు। విలింయుప్పుం దమ్ముల్ల యుద్ధముని
లు [illegible] శావేషంబులు దాళ్ళి త్రిత్రాగష్నలుం బో [illegible] తపుతము కతి
యుల్లి నిరియ్యకయ్య ధరణీశం లతుతిధి పూ బిహా। పరుడవ్రు నీవనుచు [illegible] దిశల బి
త్రాకవలులు। న్నతి నడు పుచుల సులబు నులు కా। [illegible] కిత్తలు ధరణిబ
రివివేకాయ్యనయ్య ధారుణిలో నవదాంణ్యులు। కీరాత్రిపదాత్ర మొయ్యెటతేని

గల్లి యతుం తి యయు నవవేడుక చా ప్రియ ధరాం యుత చప్పుగా। వుత [illegible] స్మంపు ధువ దా నాం ష్టిప్ర
వాని। విలుకుమ వూర్కిం పవచ్చు ను థీ వల్లుటెత। ననధర్మమిము డిదిచెప్పలయని నవి (ధ)। వేచుతల్లు
రవేశంబులు వెలుంగ నతిప్రీతిత్రతేంబుని। గిరి(వి)బుపురంబు బుప్పిం యుం దునతిధిప్రా
లునగవి నినే। వురుదెంచితి మిమ్ము ధిప్ప్రితి। వుర చా ంతుక యుంతయ్యు సు (వ) తా చారి
ధరుబాలుడురత్నా యు కయ్య పతికింపగనదేవాం బి। స్మిరముని బుద్ధి నిచల ంచిచిర
యుగలదే। కోరికధనమే నవయుకలు। ధీరుం శ్రేయుస్సె వునుపదీచి నివిన వెంయ్యకయ్య

[illegible] వుత్రాం పమ్మగా కలతింగ్లే చదు కీర్తి ఛేగతి కరశ్చకర ద్రాయుత।
లుదాళ్ళి యతుతోగతిలివిశదయ్య కరా [illegible] వయ్య [illegible]
బుల్లు (శ్రీ) ధ్యా గతి పుంత్రైకా వింప్పుచుం నబురావం ధ్యుంగనుంగాని
నిత్యకయ్య ప్రతిధిబకంబు లభక్తిం। నత తవమ పురాబిం [illegible] యయు బిత న
తరకీర్తి। స్పురణ ప్రస్తుతికెక్కని। పురుఘుడు బికన్సతంకు ధ
లగిన పృధకాయ్యకతన। వై డ లంకలిగొం నగతులు గకల

౨౬౩

ప్రొంది తవయుగ నేర్పడ నిప్పు కీర్తి గణేనన| ప్రథమింస్మనువినవెంరతు
స్తికుంద్రైవమును శిబివసు| కాంరతువులు గొశికప్రైనన బ[illegible]ంబులు వినవేయుఱ
క్షుంతిన వారరథ్యపథ్యులనినవిని బిరాసంధుండును వ[illegible]ంతయుంన
(శ్రా)ంవాంకావేశధారులైన రాజేంద్రులు కాదలంచిన్నియుంతువారి
నా[illegible]షద(భీ)ష్మద్యుంభునైతెంగియును| విచారింపకమే(త్రి)[illegible]తుం
నె|[illegible]గా[illegible]నతిశ్యుంబైన కారిరుంతబు విచార నేర్పు[illegible]ంబుడ[illegible]

లకప్రాంతవరునకషిభాఖ్యకును యరాంయుంద్రాగ్నిలు సేసకే| వారంరతుసరూపవవుం
బిశెలదిగితుఖ్యతీకమతులురంతిదేవ వారిశ్చంద్ర| బలిశిబిలో (కు)(ప్రత్తి)(శ్రాం)వస్మైరులవు|
ర[illegible]యంబులుబుసుపేషుగంభీరధ్యాయుకాంబులును| గుణాతిశాంతంబులును|
శ్నులుగొల్చినపదార్థంబులకాదు| ప్రాణంబులైననిత్తునది యంరయునుండాగకేతా
అనున్నిప్పు కీర్తి పరుండయు శ్రీ(శ్రీ)(శి)బిచక్రవర్తుండను వాందు (శ్రాం)వస్మైకార్థం
[illegible]దు| కీర్తివదంనయుటువెప్పుంరనిర్ణయుదారుండై స్వ[illegible]యులంగని

[illegible]చంనువలత్రిగవేఝ| ౨౬౭
చూరంనుచెప్పవినమె సంనుతచరితుండై| చం[illegible]శ్రవేషు
మువ[illegible](పు)[illegible]వంబునలంభియంచితనమునంబుసైర్యలు
ష్టిబలీంద్రుండు (వి)(పు) వారిభంబునకతిశయవిశ్వవదేవా 3
బు[illegible]ప్రాణత్యాగంబుచేసి నిర్మలంబైన[illegible]
[illegible]యూలుతేఖ భూరివికల[illegible]

రాయియుద్దల

రముడుగగ్రమ్మైరణ్యగనన।శ్రీ తత వెంటనగలుంతేంరా ద్వారయాత్ర
సాక్షిభూత్ర వింత(శ్రీం)(ద) తనూఅపు దేవ
నగనవినెయునసనూర్ధ్వభూలత భూతలంబున రాత్రితనైర వమార్గ్యవం।
చెప్పవురాంతయు। పంచిసబోవి వీకువర్ణోశబాలరబలుసు।పంచుని వ
రిబాపాణిబలదుర్గవుల దంతయువిసు వింరయురాత్రియు।(భ్రూ)నదు
మెక।శ్రీకేరగడరంయుప్పించింటెయునైగడత తనకేలిన్నరియింరావిసరు

తశిరసు(త్రుం)చి యుద్ధసునిత్తునొంట్యాలిగు నాపుడు దింవగడన నాంధుపోక్షిప్లనసు
పింప్పడుడు।నివృవనపిగడుయింయదారతనిపైతానిరాంతృపలి భూశరగగాంచ గఁటయు
చనమధుమాపురింబ్బిఢాచిసాగరవద్వీపములందుదాంగవే।పరరువాంనాథ
భూరవరుర్మునంతఅలగవేత్మాబ్బిసంధసంధిప్పుగారంయుబాలు తాంనరనెలా
వాంమనతీ(ప)తపదోప్పులశత్రిబియాండకులృవతాం।వినెదుర్మనంచు చెయివీగ
చెరుసు(గ)(ప్ర)తను బురితదలింతుపటుసమశలభూరాంమినియున్నుతర్పతద్వం

మేంగాఠిని।ఫాంవవుసాంన్వత(వ)తకేల్లిప్తితెవాంద్రపే
విరవిరవాంగడునద్దింయువాంహరి వింతలు ప్రస్త్రపయు
నివిరవరూవాగకితనంబున నాతువింతయొటయుక్తయింతెల
ల్లినంనాదలరకష్టవయుగానవకరాంగగరి(తి)చి।హూదులభూ
చెబురాజుతుదుమ(గ)పటూంత్రిర్వియుకుమ
క్కంబుపాదరిపింతుగభులుసుపగితతలంటంబు

౨౪౪

[illegible]

[illegible]

[illegible]

చెత్తల బుట్టవల్లల గండిపెడకు చెవ్విలబుంపు వైర శెరచిమి
చైతి శద శ స్రారశెటివుయిప్పిధంలు నబారుచుండే
బునతుదశ్య రియులంరు (గా) విరాయ్య రాల వెసదాంచి యుషు
లవిప్రలత్రృతవిలాశిల వటగ నెత్తు రుల్యుగొని యెరాంవి విను
బగబ్బు చు। వృక్షుల చె తప్పలు వైవుదు వుష్టివాంతింప్పి
నిత్రోరంయబుచుమ్మైలు చెవాలుం శ్రీతువిచ్చుచుపాంశి

క్రీంరుమనేతదబిడగనుత్రీరుసనుని శ్వమసెశ ం చత్రీరుగండువశుచుప్రియున్నోడవ
నుంతారులుగదాడండంబులు తుశుశైనపండుపడకసమధదిగ్వ్రదండకొండారిదం
కేశడల(దో)గవింరుసనతాంలువయులు దూంగల వెడకేల వడి(లె)యుమ్ము। న్నాలవులుగ
గాజు వలుగా।ఫే। తాళ్ళవదభూంతములు ఖలముగ భోతులనతాళ్ళపులు పక్షు
లింరుంగ్గృద్ధుచు।ద్దంక్షలు పిక్షలుష్టుణశ్వరతోరపదావంతినెంచుచున్నారు।
తాశికో। కొంమసుచున్నదళ్లకి గుల్లలతిత్యులు గాంచదంబులు। వ్వ్యంపుచు

శవదరదుపు నసుతవద్దు చుడాక్షివలము ద్రుగాశవద్దుం దొందులు
డ(వ్ర)వంధం బులుగు బావ కుదండరంబులల ప్రకింప్రుచు। మృప్రశ్యాములు
త్ర్యవయుల్లబాలాపులు పక్ష్యములు తీల నెవు కల్మదడు నేల దుమురై వేరాం
చునుతిలకతినాంశకోయ్యఅయ్య(ప్ర)శ్లులు లుంన్న తలాపాంశితలంబులచే
శ్వకశ్యక్షకొండరాలు దాకొక్షనిప్రాంతిరు(గ)త్యయ్యుఅయ్యవాలుందు
వలుష్టి ఘుష్టినలపృష్టుచునూర్పులుపందతం గగా। సెంగులు

౨ర్న

పెంపు వహిన్నవింతయు చున్న విభాళవయులాం బుఖాంప్రవునీఖు
ఖునంఖాంపట్టి పెంచరుచుండి । స్రష్టుండుఖిరాశిసంధుఖుంష్ఠావు
రసనెలాష్ఠాందయంఖుఖాంవించి సమీరణం దను ండు చూచుచు
ఘుంబడ దిగ్గచివాష్పందం బుబదం బున ద్రాక్షిపాళవయులగళం
పొడబాణసుఖుంష్పంఁ ఖుశబుగుచెచ్చి భరాంతసదయశకణ్ణంబులు
నొ । దనుడునుఖుద్రష్టపుడును నుపదాంశరత్నాంబింగ్గనీలులచేశి

వఖురయు ఖైవశంబుల వత్రివవ్రుసంనివంజాగునిపవేతరవఖుష్పిషుట్టనలభింనాంగుత్రైరత్నశక్తి
రణా(ప్ర)కారంబులాత్మనెలుంగుటంఖ్యాశివాయుతనూశు చిత్రశరీశలాప్రసంఖా
ండతనెంకరకారఖా(గ్రో)ంబు రెండుగాంజలితొఁవివానిన్నట్లు చిగరిశంప్రుం వుననెప్పిన నాఖ్య
ఖుశరెండవసొదంబున కదలకుండఁ జల్లుమస్తకపరణంతంబు పెళ పెళ వునుచు
వేరు శేరవొంగంబులుగా (వ్రి)ంరయ్యలు వాంగిపింతయ్యాచ్చిన పొరబున్నంబులంతసుంగాని
పరా(త్రి)వంవులనరమ్భత వ్వప్పి కెంపేవుల శబాగలిశ బాగినియ్యకుళ్ల వనజాంత్రసుధాంత

శరీరంబులతోడ ప్రపృతాకాశాంకంబులవింగకంపొ్సురగుణంబులు దఁదం
వరుయుగళ్లునన్ని తద్గా (ప్ర)ంబునందు దనదివ్యతేజంబున నిభిపిరోషితే
గాంబులాడినతండుపానికిలుదిలకింతుశ(వ్రా)శరా(వ్రి)నుఁబుండ్రైవూడగ
పుష్కఖుష్పిల్లు వుదరంతాంవళంబులాళశృత్తంబు కిరుచంద్రదంబున
ఖియాఁచకంబుఖ్రైరంతు వారివంబులు వేశిరంబాంఋవేయ్యఖిలియ్యైనపత్రి
గరుడా । వత్రాప్తిరియుకసుఖక్త లక్ష్మీశక్పులు దుష్కుణ్ణాంప్రుశ్నవరాంగదేహుఁడు

చకా[illegible] శ్రీనిచ్చి [illegible] ధంప్ర వెరంతపదవిశేయు వేయుమగధాధి [illegible]తను
సరంబున [illegible] దివ్య చిత్తంబున వారలనవధిరింపక| వారలచేర
త్రావక్షిష్టంబులును| దూాళిదు[illegible]సరంబులైన దేవాంబులంగలిగె|కై
న్నాకారు ఉపుఇత్త దూరు| కంకణకేయూరు తాంచనము ంబాత విధ
వివరుబునగవ్పీవ రత్నవ [illegible] తరవనము [illegible] కంబ్రు చ (5)
సురరిపు [illegible] వత్నమును సెలాంగ [illegible] గళబా [illegible] ప్రముక్తైన పుత్రై| కర

ము| నగపత్తి వెరసాలలను ఫలవత్తి [illegible] వులు| నిష్రగలు కులు బ్రిదసహాంబు
లువిత్తి కించిన| వారును పెద్దగాలంబు తారాగ్రహంబుల వెక్క వారు ఫలంబు
శీపాశంబులు [illegible] బంధంబులు గల శతిరంబులను| న్నిలవ (శ్రీ)
కిరీటిత [illegible] విగత [illegible] పరిసగాంత తవావ రంభక్తము [illegible] మునతచం (6)
గవాంపద్మరాగ్న [illegible] పాస్తులతిత (త్రివత్త) [illegible] లత్న [illegible] గతు [illegible] భగవాం (శ్రీ) దేవకీసు
ములు వెలా ద్రి [illegible] పరము తారు చిత్ర[illegible]త్తవ సహ్యగాద్రి సం| [illegible] రం విచేకశిల

బు| రితలగళ వులుచింతింప్ప మండనదరు [illegible]
కిపు [illegible] తశతిరులగులించితికి రత్న [illegible] సవ్వంబు [illegible]
[illegible] ను ధీధరి [illegible]
బా గలు సుంగ తత్కలి [illegible] నవపీత [illegible] కరణ సూ (7)
తుని గాంచియు చిట్టు [illegible] తవఫు దాత్సు లైవిగత [illegible]
వవింతా (శ్రీ) త ప్రాస [illegible]

TEL. B.
636